GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Paper Mss.
3	Bundle Number	TEL B 0612
4	Work Number	D 2677 VOL-II
5	Page No (From... To)	1 to 195
6	Name of the Work	PANCA TANTRAMU
7	Subject	LITERATURE

2677
vol. 2
B. 6205
612 578

D.2677b

B. 612

Pañcatantramu.

B. 612
D. 2677
vol. II

పంచతంత్రి --- తృ 3 సంధి విగ్రహం ...

శ్రీ

శుభమస్తు } శ్రీ శారదాంబా }
అవిఘ్నమస్తు } యైనమః }

శ్రీ రమ్యక్షేత్రవాసాయి

రాజసాంపత్తి శోభిత సమ వృద్ధిరతి

భూమియందు విలసిల్లు

వ్యాస శ్రీ వాత్స్య వంశ వారి వారసాధా

దేవా సంధి విగ్రహ భాగాన తృతీయ తంత్ర కథా ... పంచతంత్రమ్మున వివరి

వంశ్యుండ ... కవి ... సుకవిజన సంభూరుల కిష్టమై

అప్పడవిరుండగున

శ్రీ ... వర్ణితపద్యమునా ...

... బుద్ధి వికాసమును

లోకులకెల్ల ... గదే

... విరచించు ...

... శ్రీ ... ప్రభా ...

దేవ ... వుమాను

... నిరిశ ... యెన్

2
D.2677.B

శ్రీ పంకజ్యేశ్వర

- సాంపత్స్య - కృష్ణురతుం

భూ వుకుటి

- తృతీయ తంత్రమా కర్ణింపు

మురళ్యంతరి - - సుదర్శన కుమారా

అనంత శ్రేయుడగున

- శ్రీ కృష్ణ

... విప్రుని

పంచతంత్రి ... ఆ

౪ వర్ధితనక్షేమ ... సంబంధిత ప్రవిరాజుపూనట్లు
మధురవిలాసినీ శ్రీ వనామంగళ కాంగవధీరిత్వ
స్మధుర దురంత సంపద భూవనాత్రి స్నేత్రతాంధారాచిది
ప్రధురజిలంగు పాంత్ర మహామండలి తత్ర్యానుతాంజలీ
౫ ఫలరుచి విధ్రు దర్శి దెలుపంబు విధుగ్రహులు గ్రగజిత్తె
యెలయుంగపెల్లు గాదిగిన యూడలు పుష్పరవల్లి ధారాళతై
నిలువవల్లి ... ప్రసరణంగ గనస్థల మంచి యెన్మెంచెల
ధ్వజములకు స్తంగా కోర్కెమనుచు దగ్గరి పంబారి కొప్పు నున్నతిన్
౬ నవనవనేర్పా వర్ణి తనలి పతి హాసరము బ్భజింపన
ప్తైంపమున వేంపువన్నొరనువాయుస్వల్ల భుడుండు వానిపు
త్రధ్రుయుక్సంపనంబు వేసగంని పె పరవాంబవమ్మ
వంశముల భయాప సేనగాలు వంచి నంగాంబయు నుండుసెప్పు తుల్
౭ ఆయురి మధ్రిమండు మదినప్పలమెల్లి త్రితాంతి ... సా
లాయుధ్వ సంశ భూరతిమిరాపల వానును సాయంచి పయం
బాయని భూపనే నబి నుపంబి నుపాంధి నమ్రత్రైతే తెరం
బోయి యుఝాంగ రాపబడి భృప్పపలంబరి వాంబీని పోయినన్

౮ ఆ తంత్రి పర్వి భుండాప

కోపరగద్దె మునసరిగి నొని యుండుటా
వేహారవదర్భాని

నాంటు పెనవి బోయాయు పురుసనాదుల యుమునన్
౯ ఘాతశేషాను జీపబయుంగాంతలుకొని యుతనిపుం త్రపులుద్దిపి యు (సంత పియుగా దిపియు వాన్నై తిపియు)
ప్రవిపి యుబిరజీవి యునను వాంకే పురుంగలశేరంతనంరరంగల యుంగసుం
గానిపేమువ స్త్రోంతి స్తనియె
౧౦ ప్రాంపనని ద్ర పొంపవశరిమర్షి నుపంపునపల్లి భూపముల్

- వాగ -- వ్వ
- రాజరాజి
- జలంగు
- ద్ర్వి - ధ్ర(గు)తు - గర్జతై
- దిగిన యూంతలు పుష్పరవల్లి
నిలువగవాల్పిరా(ప) - చుంబిదస్పు చల
- గాల్పాను - పటం
- నవ
- వర్ణతను
- నంబు వెసగంనికరలు ప్రకటాంథువికుంటి
వటువుల
- మర్దనుంతు - వాలశూ
- బనుపం . మత్తి
- పూంర్భ
- కరతు విభుంతార
- గర్బ్బ వుననగాని
- బాలవు
- జీవికోటుం . మం(త్రు)లుద్దిపి యు సంది పియున్నా తిపియు
- గలసి - గలయుంగను
గానిపేఘువర్ణం
- వరవి పర్వర

నావములం వర్ధిలవి నిఖిపక్ష సప్తంబని నిర్భాంచుటే
ప్రవితినాశ్రీపరులింద రువెలిన భంగిచెప్పుదా
నాకిప్రదంబురా జటిగినంబిన యుష్ఠితి షంగబిమగ్రతై
ప్రజ్ఞపింయుష్మనియె

౧౧ యోగ్యతశబలవంతులతో
వాంధులలకుద్ధించి బిధువవశ్లునెయుండే
బోధమశ్చేస్థులకిదిమ
నాశ్రితదధాతోలనిపోపనగుఫలమిదా
అనువచనంబులువాయున

౧౨ జనపతివిని యెరుగానతిత్ప్రై సంబిపిరిని
ఘనమునెనాశ్రీమెజె ప్రమా
యునస్తాంతటువినాతవాశ్రీదయుద్వైవతిమెుగన్లై
యెదిరయునెనవక్షమునమం

౧౩ విదిరయుగునగుణారయమెబిరవిశ్రీమునం
పదగలరాంబునెపంబితమె
నదనతన్నైగంబుమానుష్యస్థితిగాదే
స్థానంబునవలఫలనం

౧౪ ధానంబొనరించుపతిశితగనజరంతే
స్థానస్థనమిడునెయుధా
స్థానస్థైనభంగిమధురతరదుష్టంబుల్
బోవగలభూముపతులయు

౧౫ నావునతోరరువిదేశగమునమిదేవా
శిపెరుగనినాశ్రీమెలుం (బుల)
శ్రోవలుమరియేస్వరరుగుదురులోకవమునర్

- వధించినది - ప్రే
స్వర్గకథ - పోలిక

ఉత్సాహియుష్మనిరోల

శత్రు శబలవంతులతో
వాదులలకుద్ధించి - యుండె
- వంశస్త్ల
- ప్రధా

- యురానతిప్పె - సంబిపిరిని

యుగులా తడు

ఇది
- నేమి
- రాబునకు

ధానం

స్థానస్థన
చేవ

నివెరుగ నిక్షార్యంబుల
- పాత్ర

అనుమానంబులువినితాంబు(ప)దీర్ఘంబాలోకించి(నె)తోబనకాల్లంబుసెప్పు(పటి)యుం ౭
వినయుతంబు

౧౬ తదియుర్వాలవృద్ధవనితాజనతాదులప్పైరికోలుపం
గతవదిజంపుమంచువనికుకంప్లైనయర్గంబునసంధిశైయుటే
కేదనుచితంబుమ్మైరులప్రాయబలాధ్యులరాత్రివారువే
ప్రస్తుతగదీరసంబుబలవ్రోసులకుంమునబోయవారికే
యోపాలువిప్పువేర్

౧౭

బాపంపాసున్నపారిజంపెదరపాతుటే
దేవాసంధియునూనను
భావపాముననింపుమున్నదాదేశముననే
అనుష్ఠానిత్తంబులాస్వర్గంబియద్ధితియాదిపినదినదినతండతనికభి
ముఖ్యంతై
సంధికిఖనుపెట్టగుటేది

౧౮

పాంధులుబలదుర్తికోష్ఠలయుప్పునుదుప్పం
బంధమువిగాదేమునమున
శాంధులమొప్పమురురాతపరుగేదిరుగే
అయుగనపసంధిపార్శ్వం

౧౯

బెకుపతెనునభూతురా(తు)తెదిరిపినలవి
భుఖవిమునపదనుపగలు
తుంగతిజనిసంపాదింపుదముపగవారికే
అనియుక్తిపిసంధిపి(ప్ర)[illegible]యోదిఫులుతమునుందోచినట్లుచెప్పినవినిమేఘుండ
స్వర్గంబుబిరజీవినాలోకించి
యోతదిపదిపత్రివడ

౨౦ చేతోగతిదోచినట్లుచెప్పిరిపక్షం

5

- (ప్ర)దపి · దతోచి - సెప్పుకునియుతి
దినన
- పనితా జనతా
- చేయుటే
పద
యెత
~~దా~~ - - దేవర్
- కల్లంచి
పుల్లరులువి
- దుర్లిపిప్పుల
- రాం (తు) - సెలవి
- జని
- ఉరాదిఫులు
ష్టంధు
~~దా~~

పాంసవింశతి - - - శ్రీ

శ్రీ తోపదుపింబ్రీ తుగ్రం

ధాంతాని వేవిబె శ్రీరవ్రనాంతోర్లే

నిసన్నుక్షిబలంబున

౧౧ బ్రైసె దరాంబ్రుంబునీడడ బేయుదివాంధ్ర

త్రాసముదయింబె నిపిధి

శ్రోంసమరుముప్రాప్రిరాంల ముబిదిశింవీ

పాంరిపరిణాముముసపని

౧౨ శ్రీ రనితితరుండుగురుడుబవెనాంభ్రరం

బరయుపంనివెనాంశ్రీ

శ్రీరనాంబరిబేవిమేఘువన్హ్మేనరనిరెంగ్

అనఘునయువినయునిధుని

౧౩ నలుప్రరుష్వ్రపముబేళ్ళనాంతిమ్మితివుం(తుల)

తుల్లిలరంస్టైనాల్రి నిష్ఠయం

బలముననధిపుధనెయింతపాంతితిగలదే

౧౪ వీరునిపంపరఘువిశాల్రి సఖుఁపులు

వి రనిత్విరితి వినుపరెతుఫ్లు

స్త్రైననాపురొవినంతరుయువినుపింపు

నేపతంబివలయునింపదరవు

౧౫ శ్రోసుడనిరెయుసెన్ని బెఫ్పిన

నతడునీంతినపాంబోనిఘ్నిసకధితె లుప్రనర

ప్రెతమై స్త్రోపమంత్రంబే

గతిపలుప్రరువినుపబెవిఘాంతతిసుండ్రుగ్

౧౬ అతిగుప్త పుం త్రయు పురుష్యు పుంత్రోపు

- నాంత్రాంర్లే

ప్రాంస

క్షిర

- నివరాంశె

ప్రిరగాం - శర్జ్ఞన

నయుపిగయుసిధుని

- బేసిగాంరిపతిపుం

- ఘుతుకంలు

- తంబు

పాంతు - విరిజెప్పిన

నతడునుధనరాంఖ్యసఖున

- పుం త్రంవి

- తతసెంధుగ్

- పురుష్య

పంచతంత్రి ... ౨౩

శాతనిపరశ్రుతవుచాంతనిపురంబడువి

ప్రత్యేయేరినిపాంత్ర చనసం

గతిరాంఝురిరాంస్త్ర (ఘుయస్వగి) రాంపగవలయుర్

౨౭ అనియేరాంపంబువడిసి చిరజీ విషంపుపర్ణ్కనపేసుసంత్రి వి(గ)వాందిరాంనా

సన్న్యాత్రి చిబాంపపవాంశ్య దియంబులనుగుణంబుల్ప్రారంభోపాందియపురష్ఠ

(ధి)వ్వసందిరేశాంలవిఖాంగపనవాంత(వ)తీరాంరంబులనుసంగంబులనావుబ్బెర

ధనషాందియాంవాందియంబులరితురోపాందియంబుల(బ)ఘుమంత్రో తన్న

౨౮ వాంశవస్తులవిచాంరించి(యుంతుచెతంబగుదాంసినంగిశిరింపుఘునాంపుంధో

చినరాంశ్రేంబువిసయం(ప)తిపన్నులుది(గ)నప్తిదష్టులుమునపుసమురచాంమూర్తిం

బువాంలడుదేశాంలంబులువిచారగని(య్యం)బులాం

౨౯ చెందనదపునంతపుంఝన

గాంనసేబుసవయుండుసరశి ఘునసితిధనం

ప్రైనయుతరాంరపుంతుం

ధాంనపాతులుబస్రుపతినదనశతిశాంంతిర్

౩౦ తనసత్రేపింధిరినత్రేవు

గనుగానపెప్పాంతిబిర్భగర్భపునంభో

రునపుతుదాంలుద్రోప్తం

వినుమువుష్ఠ్ర్రురునపాందువిపదాంఘుంబుల్

౩౧ సురియునరంబునంగానవిశాంరుతునితిరేకాంవిలాంసవా

సురుతువధింపుపైరివిరసుంధ(దవదవ్వులచేం)తనుండియుం

సురియుధరి ంచియుంమగువబాప్పునే నేమియుచే యుతెలుపం

సెలగజేయుమాంనవనిర్తిష్ఠురుమాంటులేయునేటిర్

౩౨ తాంవిమర్త్రితియుమ(బ)బన్నా

- (శ్రీ) తపయుచేత - ని

రతనైరిగిపాం(రు)బరసం

- రాంజు - పునగ

- పరని - పన్లునకనసంధి

- స్త్రైర్యభావ - బుల

- సంపద్ధశరాంల - సంగంబుల - వైర

దానవాంయోం - లనుచతురపా

పాంశకస్త్రలవిచాంరించియుండుచితంబగుదాంని

- బాకటు - సాం

- బకే

- సత్య - సత్యపు

- (రూ)ప్య

- దోషుంబుల్

- దపుదన్నులచెంత

- నిక్షిప్తుడ

[crossed out] తాంవివియుధృతియయు(బ)చాన్ని

పంచతంత్రి ౨౩

శీలవినయుబలాంత్రిగంభీరవిశేషజ్ఞతయుం
గాంభీర్యవిశ్వాసముగల
పాణ్డిత్యశ్రీపద్ధతి
వాలుమగండలుజలధివలయుతధరణీ
33 శిరశింధువపాయకీర్తి

పరిణామదనుదానవపాదయుపారగునప్పయుం
బృహస్పతిప్రాంగరాదిం

ధరకేలంగురులుపుట్టుతవికీసనన్ర్తే
34 గ్రేవాజ్ఞైకుంనుండుపుంత్ర

వృవాదాత్మన్నపంరమాత్మజంగిన్సవుంత్రి
గ్రేవాంగాబిచుహాత్మసరిదిదు

సృవాంక్షేతినసారతంబుసంపాదించునే
35 మతిమంతుతుశాంతుతువి

శ్రీతగునాసంసిద్ధురతివిశంధ్ధుడునితి
ప్రతి(పిత్రాతుడు)బలసపాతుడు

గతభయుడనఘుండునరాత్రిప్రధుపుముభువిరా
వికేపింపి యుష్మవలసిచెప్పి తినానిరియుద్ధమెప్పుయించి కకర నిల్పెంబు

36 ననశిపింత్రిముసులుతన్నవలుగాంవండిన
కేలుగుచెన్నలపునగ్గలముబలము

శాంతులునిర్భయసాంతులువికేపు
గిరియులునిక్షేరయులుసుధక్షమంరయులు

పరిసశాంత్రిపులసాంగావిత్రవంతుని
పేర్మిగాంభీర్యవిశేషవిందుశేపుడు

ప్రభుతసపాళింపునిబంధనంబునిచెప్ప

8

- జలధివలయుతధరణీ
సిరి
- చోర
- తివిసిన
గృహాంపటు
- సుమంత్రి
- గ్రహాం౩
- ప్రతిరవాంతుడు
- ఘుటుకుడు
- యుష్మచెప్పలసి
- మంత్రి
- నగ్గలవుబలవు
- నిర్భయులు
కలిగశాంత్రులు
- నిబంధనం

[illegible]

౩౩ పలవలుగుగా వులరూపు చేలు పంటు వలు [illegible]

[illegible]

పానిని [illegible] పానిని నిరవారు

[illegible]

౩౫ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౩౮ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౪౦ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౪౨ [illegible]

[illegible]

[illegible]

[illegible]

- వల్లె

- క్రమవులు

- దట్టపానిని నిరవారు

ఏరతి జైత్ర

శాపరత

- చేపాయదారు

- తానసు గారల

నెంనరిక్రూ

ఘూరతారులు - [illegible]

[illegible] - జేయుడు

- శారూల్ల

- తనకవురదాల్లివి [illegible] సహా

- దుంగడి

పంచతంత్రి ..... ఆ

౪౨ నాటిదినాంయుసకలిచర

జలచరనిష్ఠనియొనేతశలంచియొలాం (ఘోరాలు)

గెవిధవయుతేపపడజెల

తూంవనియొదననినతనిపతదిష్టనియొర్

౪౩ ప్రీనప్రదినుసవాంపలవా

దానబిరునమెనినబాంతనెనగాంతిలెవె (చే) (గాంతరువి)

ప్రేపబుష్టేనవియెపార (యెపార)

తృనరపయఖ్యలిపెమనుభైయుత్తైయునిర్

౪౪ వలువలువలువలుజైనెడి

నెలవునభగతెల్లనిలిపనిశియుగుపయున

ఫలుగాంనివాంకిపెనుగో

ల్లావరగవుగశ్రిసత్రేములవెగవిడుర్

అచినడుప్రవాలిందిందిని (లిచియుండిని)

౪౫ సరనముసపమగుడిదపుస్రిసలిప్రోద్రునసె

పద్దనరనియురుగదిరుగం

బాదిచేత్యంబెరుస్సాత్రపాంపలుచనియొర్ (చే యుం)

౪౬ పాలమేరయుతేల్లుదిపల్లది (కూరంజ్యు కష్టకులది)

పులిగాంచలపోశిభైతిపులిపులియుగుబుం

ధలసాంలవిదలరందార

పాంవిరుఅనరబాంపపాంసుగ్రైనిష్ఠింపర్

౪౭ నెలపైడిబిసభూంసరరుబి

గలగాంగతిమునుసబదిగిబిదయవడితనయుల్ (తైబి)

- వేలాం

- రౌంద

బక

- చెతనెరగాదిశెవె

- యెపార

(ప) రర - బచుస్త్రె

- జేసెది

- కాలంబిందియుంబిని

- ని

- బదిదెం - పూంయలుబనియొర్

పాలపరయలు కష్టకుల్లది

॥ పులిపులి ఆయు అనగా బంధరవందర అయు। యుక్తారామాభ్యుదయము ౨.౨౨ స॥ పులిపులిగా బెబ్బులిపిందుకెనకనాడు।

- పోసి

- దిగిబి

పంచతంత్రి --- అ 3

తెలుపదొరని చని తనపుం

గలభాంచినవాని పెంఝ్షిగారెతెదెరియనుమదే

౪౮ వెండుగనుద్ధాం పెంచిన

దండమృగమునపుని వెగుదలపగవినులే

బెండుపడ నెరాంద్రిపెష్టుచు

మండుగప్రఖ్యరంబు తనవెదుర్గరతేరే

౪౯ వానిపెుడునేవాంయనుపుం

చలిపిలి పొసపెునగశయుపులగాఢ్లం

బిలిపిలినెదురుగబరబిన

నలగాంతి దెయుంధువాళినరతికిపట్టే

వష్టినా

౫౦ తగిలి తనపైతెుపేునిన

పగయుగలపుగుడు గిని సిపయుముష్టింపిలే

విని బిప్పునతరశరంబున

దెగఘ్లేంసినగార్దభంబు త్తెబ్రంబుతరిమే

యువివాగ్దోషఫలంబు వెంతి యుగా

౫౧ అతిపంతియునతప్రియు

ప్రీతిరింగారగాములంధ్రిమితభోజనమే

మితవచనంబులునమాలె

నతప్రెతిప్రాప్తివారగాములంతార్పులే

౫౨ అనిపెప్పినవిరజతిం

గనివారియునరాంజు బలిపెళెశిరపుులపుం

మునపుం వాగ్దోషఫలం

బునవాంబులెనల్యుధిపెుపొపుమునవలనే

పంచతంత్రి ... ఆ3 సంధి వి(గ్ర)హం ... 2

- చనిగని

- వానిపెంట

దండము

- నెరాం(డ)

దుండగప్రఖరంబు

- మల

చిలిపిలి - బరబిన

- దెయుండు వాళినరతికిపట్టె

- మగుడు - ముష్టింపిన

దెగ నేసినగార్దభంబు

- లం(జు)

- బుడు

నత - ప్రాప్తి - లం(డా)ర్పులె

- వారలస

మునకుం బగవాగ్దోషం

- నంటువిడిచెప్పమువిన

2 Pan B

పంచతంత్రి - ౨౭

అనినఖరజీవి మేఘవర్ణునకిట్లనియె

౫౩ అపరిమితానురాగములనుండియు [illegible] పరిపక్వాపక

త్రిపఘ్నంబిమ [illegible] వాంఛమునకెంబిమదాంధవివాంధమునంమవి

మహితములబుద్ధిరా [illegible] మునకుంబత్రిగానునకింపబూనియు

స్తుతాకృతి [illegible] కమంకేయుకుదెంబినస్తుతిలనియుర్

౫౪ విడవెడనెంతాకకొంతాః

తడవునివారించినమతదనలోననియుం

జెడనిదిబవమునాలంబులు

గడపినయదిగానయెలుదగతినెరుగిందుర్

౫౫ [illegible] లోవనంబులే నిందరమస్తవము [illegible] శ్రీనిస్తేయు

సమర్థంబగుదీనినదినివాంత వేంస్తుసుమనాతిత్వంపాంచతిం

విపరివేష్టంబితమయుభిహాయిసంబు [illegible] నవిష్ణుస్తులమవాయు

పాంధవిష్ణుంబిఖ్యనియెం

౫౬ వస్త్రవ [illegible] స్తువంనూవినాయమనాలూక

విపట్టెపూమ్మమవినివెగయగాంచె

నాలకాంకోదరతి [illegible] స్పృతాస్తులమమ్మిం

బాలలోపనమనుశ్రేయునలుకగాంచె

[illegible] మరుల్తుకి [illegible] గస్తవ్యలావిత్రి

సరస్వతి మరుమండబాంధిగాంచె

పర్ణవనాయంగరుదమంగళవరు

[illegible] లివిలోకినపీడబహ్మునాసదె

౫౭ దారుగానారకప [illegible] యుదర్శనంబు

[illegible] లతిరా [illegible] బుత్త్వ [illegible] బపక్వమంబు

- వర్ణన

- వలయా(ది)

త్రిపది - మదాంధ

- మంత్రి - ఫల్గు

- కొంతాక

- దమలోననిరావుగ్

- యదిగాననంబిత

- బుధ - మనమర్థలము - నిర్ణయ

- సమర్థం - యనియాతిక్త్వం

- పరివేష్టించి - బుజెప్పిననప్ప

- భవ్యంబి

వర్ణ - మానోన్నతముగాన

- విశ్వవేగ

- స్ఫటా

- శ్రేయసలుకు

- భాగవేష్టగా

కర్మశ - గరుడమంగళవరు

(త్రి)స్తుతి - బహ్ము

దాడు [illegible] - మస్త్రియదర్శ

- త్వం(ద్రు)బహ(ప్ర)మంబు

ఉత్తమాననః
మిక్కిలిశానః ||

పద్మావతి ... ౧౩

[illegible]

౫౭ [illegible] ముఖ్యధరణామేంయం రుచిరాంచ

[illegible] రంగాదృష్టి [illegible]

[illegible] రమతి [illegible] రమణా నచుకరుణా

[illegible] రంబెట్ట [illegible] దుర

[illegible] రంభంబెరుగజై [illegible] వినవలతున్

౫౮ [illegible] పదేశ [illegible] యుమెరసిన

[illegible] పునింపెనలా [illegible] యుంబినగలుగుం

విపులసంఖ్య [illegible] చకిరణా

[illegible] పదేశితపుశలమంద [illegible] శవంత [illegible]

౬౦ అనురాగమునీపలులుగులు

వినయుంబునబలిపె తెలుపవేశ శరంబు

[illegible] నజరి [illegible] ప. దేశం

బున [illegible] మగనవురిరలు [illegible]

౬౧ [illegible] వాయునపుంగవ్యం బప్పి [illegible] బులకిల్లనిచె [illegible]

౬౨ [illegible] గళ [illegible]

[illegible] గమన [illegible] బంబు [illegible] మమురు [illegible] భాంకుల్లల

[illegible] గమంత [illegible] లనిర్ఘరంబు [illegible] గత్తె [illegible] వానిసంచితా

[illegible] గమున [illegible] గముమం [illegible] లంబినాభేలప్పై

౬౨ [illegible] రధరవియుఖ [illegible] లిపిజా [illegible] ననందిన [illegible] కం

రాలగవవా [illegible] బయుతో చేరెశ నెరా తిమిరంబు పెనాగజుంగమా

[illegible] కులగణిగంధరంపిత గరులు పరులా రయు [illegible]

[illegible] గి [illegible] ద్రివా [illegible] వివా [illegible]

౬౩ [illegible] నాపరమగునల

- పిక - - కలాపి

కేకిరా

బారుగాదృష్టి

- (కురా)ర

- చెప్పుడా

- [illegible] - బా [illegible]

- మునకం

- తెలుపవే

- రిపువృష

- మాకున్

[illegible] - పుంగవంబప్పివాంగంబుల

[illegible] - [illegible] - [illegible]

[illegible] - [illegible]

- [illegible] నిర్ఘరంబు - పంచితా

- [illegible] - [illegible] లాంబరా

- [illegible] - నాధ

- బారసౌదాతిమిరంబులగా

- [illegible] - [illegible]

పక

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

నె పదయు

[illegible]

[illegible]

భేదరగహానమునవిలువబెగడిపిపాసా
వ్రాసిపలితవహానసములప్రు
తారచులిఖిల్లని యెంయుంధవాన్భిష్టనపల్
౭౪ యెత్త్రిభంసరహమృజిలముల్

విచ్ఛేలగానివి విరమేపలవిక్లని యెూని
ఫ్రుఫలరక్తి యెప్రిదివిమున
వక్షిసవారిగ(బి)వారివశివహాకానల్
౭౫ శ్రీహంతాళగభ్రీరవ
యెూపూర్ణివుపాహస్మైననహంపా
వాంపరిమితసరస్మైలనం
భూప్రుముపిరపిరపబోవజూష్ట్రెందనుప్రులు
౭౬ అనివరనైశ్వరరంబులు భూపిఖిన్నెనె యెఘున్నె యెఘున్నెనిదవవశా
పల్లభంతుసరనిమిషంబునుంపదంటకయెుష్టయంనిసప్రి ష్ఠింబు
లుగానివానిపాన్నగజుంబులంబివి యెునుజీవులారా యెు
౭౭ (ప)తిహాతీవనెూరథంబులగవానఫుంప్రూపధంబులంబరచి
యెుగ్రాంధ్రశరంబనుస్రేరంబుగనుంగానిరంతుశాంతనని యెూ
గింబినా
౭౮ పంచవనే చరవదూమధురగానధ్వాన
వివశమంజుస్త్రోదవిష్ధరపులు
పరిపష్ఛిప్రఫలవిలుబ్ధసుభ్రలోమరం
(చా)పంచభిన్నగోత్తారుపాపులు
ధరచరత్ప్రవనపాంధవదవప్రాన్వి యెూన్నిము
భూమసప్తితమేఘుభుభీనపులు
ధరపులు

- విట్లనిరెు - పంకృప్ణు
ఇబొప్పటుసరపుశరముత
నిచ్చుతగాన
ప్రుచ్చరమ్మ యెంవ్వధిమున
నిప్పుర
దరత్రపయు
- ఆహా
- మహా(ప్ర)వాహా
శాపరి
- పదనాంచరంబులు - యెంన్నెబదశవశా
వశావఘ్నాపుడు
గజపుయు
- భుంచరనిమిషం - తెలుప్పు
- బులగహానఘుంచూపధంబులం
యెుగాంధ - సరంబు
- పధూ - ధ్వాన
- కుంచి
పరిపక్వ
(హృ)షితుంక
- త్రుపక - వ్యాయెూము
- దుర్దినపులు

కంకవంత్రి ... ౩

వరమునిద్రష్టుఖపత క్షేరతరానరవిక

త్రిభువ్యా(భ)జీత ఖడ్గ(వి)జయులు

౬౧ నవనవరసరస్త్రీయలసారమేయ

దశనరంశనవ్వ ఉగతిరుగవాంశిగా

నాంభిసారవ్య దశదిశాంతస్థలములు

మేరురణాంతారవముగాన్న దక్షిదక్షి

౨౦ సరసీకసి మెరసిబలములు

ధరణిత్వ్రిమలు బెరశిధారసిదంతావళములు

శేరనిఖరంబుగునెరవుల

నరసరర్పారనార్లసరసింగనిరెయేఁ

౨౧ వనితస్త్రరిశరంబాబిత్త్రితపుష్కరంబుగాంధ్రునయూదవస్త్రా

నంబునవుత్త్రకరాంతృబిలాంసభాసురంబుగాంధ్రునరయెూ

నిరాంబున(వ)రాంశిత్రిశవకరంబుగాంధ్రునప్రాంతః ప్రాలం

౨౨ బునునిధిగత(బ) వాత్త(రశ)(ధ్రిం)బుగాంధ్రునంబుర్నాప్తవితానంనా

రాధిత్రిశిశిరవలంబుగాంధ్రునవాలజలసంప్రత్రుబకవివాంకరయెూ

త్ర్యంబుగాంధ్రునవే కవన్రాంపురంబునునరాంశృశాభిరాంవుంబు

గాంధ్రున(~~...~~)సలంక్రతుంబుకగంబిరెయుప్పుభుంతో

౨౩ కవిరెయునరాగరసాభ్ధిం

మునువుల సొన్నాలాంధిభిన్నముఖ్యవులవని

ఘనవవిమెళిగునాబిక్షా

వనజాంకరవాంరితరిసవాంరిగనాంటే

౨౪ ప్రాత్రితమాంతకోత వుత్త్రిరుపల్లవవాంరగావాంరణాంబునం

లాంవువవాంబిసాంప్రహోదలంబాదలంబదలాంషవంబునం

- దిఖ్యుఖపతక్షేరత - విర

- రసస్త్రీయ

- తరుగా

- దశదిశాం

- రవులు గాన్నిగాన్నిగదబి

- నెరసి - బల

- ధృతుల్ బెరసి ధారసి

వర - బస

సరసక సరసాంశకరసి

దరసి। [illegible] బేశి.౨
బెరసి। పాంది
ధారసి। యెంయ్

- రాబున (ప్రకాంశితావాంవు

బునధిగత (బ్రహ్మరధాంబుగాంధ్రున బరాన్నప్తవితానంబుగా

రాంధితాంరి - నవాంరబలసంపత్య

- వ(క)ప్రులబుకరాంత్రి

గాంధ్రునసలంక్రతుంబురుద్రంబి - గుంరు

వితానములు
యా బృందములు

- మునొన్నాలాంధి

- వరిమళ

విక్రమాలు
సుగంధ

- ప్రాంత

- బాదలం

పంచతంత్రం - - - ౨౩

బోవగద్రోయుజునుంచురవిపోయుసకలవరలోకభువాతేరయా
క్రీవజలింపుయుధ్యవతిపెంచినుపెంచెగజంబులన్నియుఁ
౧౫ చెప్పినవర్షుడుల్లసిలుచిత్రముసంగతి రాజుగారవం
బాప్పుమవారావతదీరతయుంధవుదోవానిమోయంతోవసా
బాష్పునదూయుతోవనకపోయునుగానకతప్పుదావాతిం
జిఫ్ఫులుగుల్లశైవాలిచేశ(ఘు)పేచెప్పుశరంబులన్నియుఁ
౧౬ అప్పుజాంచియునంతశలీవయుకుఁ
దనుశరీరాంబుధైనావలంచి
యుగుసుమం(తు)లకిళ్ళలనువతిధసులార
యుమృకిచాలివావాపులుబోలె
పరవునవలఘుతీళోగ్రాళరంబునవే ద
వారగాంబున నివారివారగామలు
పరతెంచుచున్నవిపరిపింఫ్పుమల్లె
మంత్రి వినిత్రిప్రక్షమదీసె
౧౭ త్రాసపరత్నైనయాశ (వ)శయుమునపు
పకపయెప్పంగిశాంతిరాశ్రంబుదారపు
నెమినేయుదునసునంతేనదురనిలచి
విధితనతిపశాశాలివిజయుడనియె
౧౮ దేవానేగలుగగచిం
తావారిధినేలమునిగదపుశశములపం
గావించెదనుభ్రమిభమముల
రావిచువంజూంజునావరాంఫవమునుదుఁ
౧౯ పలికెశశిరాజుగాంధ్రో
త్రైలిపంచయునిభివిధ్రశవాలవిఖ్యాగం

- లాంభవార్యయా
- పైరాంతెపైరావరం
- గుల్లశైవాలిసెశ(ఘు)షు
అప్పుడు - యాకంతశలీవయుకుం
- శశి
- త్రెప్పు - విధులార
- కలఘు
వారగానిదారి
- కింప
కుందేళ్ళు - కర్ణమదిసె
- కార్యంబు
- మగుడు
- శశి
- దేవ

పంచతంత్రి — ౧౩

బలునిశేతవిలయునిపని

పరిమితిలిరు [illegible] లేమంత్రుల్

౫౦ ఆలస్యమున కర్తవ్యము

ప్రాలంబారంభమున పనిచేయలమదరులం

బోనిశత ప్రాణంబులు

బాంధవ్యమునియుపాయుపాయవమల్

౫౧ అనియాజ్ఞాపించిరి

ప్రాప్తమవిధానవిజయముడువిజయుం

దనిలరయంబున నెదురుగ

జనియూంధప్రగాంబిమానసముగలనువయుల్

౫౨ గజవుంయనష్టయుడయం

భుజగముపై [illegible] నివయష్టశారిగానుభక్తి

భుజుడునగినష్టపంపం

పంజునుడుపున్నాంచినష్టకానుప్రాణంబుల్

౫౩ ప్రాప్తనపరినిపయమునపు

జాపంగాన్నంబుగాండుపైంయుపెలమవి

ధాంవనమునసుపపంచ

ప్రాంపా గంబ్బెక్తిపయుష్టిపరిబల్లిపించుల్

౫౪ అనినిరినటప్రమెక్కిశనముగ్గజపల్లభుజాంబియుష్ణనం

గనలునవీపుగాంబాలముగాండిదినిలినిలుపంచపాంమన

స్సుపగవబ్బితింబయునష్టైయులజాంబిలోశశంబుగా

మనమునవస్త్రాలింగిపానుమాంయునధంతివతంసమిష్టనుల్

౫౫ యేమినినితగ్గయుశశి

బలునిక — నిపుణ

— సిద్ధియొంట్లగా

ఆలస్యము కర్తవ్యము

దోలి — బల

— చినసంయ

వినయుపరా — విజయము

— అయూంధపు

— మూంర్ఖనిన

— చంపుం

— మన్నించు

గరలు — చందమాముర

— ఆలులు-బటా

ఏమి — కకర

17

పంచతంత్రి .... ~~౨౩~~

గ్రామునకునిన్నిపంపుచున్నైరపవింత్రం
తాంమూంపతేపపడజపు
మూంపాంనవిజయుడగ్గజాగ్రణికపిరొర్గ్
౧౬ పొతులుబ్రైబడునష్టురం
మూంతలుసత్వంబిబలుకుదురితప్లాషాం
త్రాతవునపస్తలరుధాం
త్రితలవల్లభులునగరుతెగరెప్పుయికిరిన్
౧౭ అలనెలతనేమూంపలుగాం
నలవునవితోడనాడుమునినన్నునుపం
తలమొాంచిచెప్పుచున్నతి
౦ తెలియుండివినుయమోధపప్కొతిపయుప్పులుపలి
౧౮ వాంరువిపాంరయుక్తాలనుపంచ్చనలోవరమించుతారవా
దాంరుతుచంద్రుత్తప్తవనితాంజనతాంయుమ్రొయుద్ధేష్టసం
వాంరవిసోంధవులులసలుకునంతసేవయుంవినుమధ్యగానవే
ప్పాంతికిబోవరాందెరుగవాంయుపకెత్తెరగింతవింతయే
౧౯ విరతవునేయురగ్గ్రభరనేసరసింధువియుంచునేవశో
త్రరవులేనాంపుజుప్పముటగాంబరికింపుచుపంక్తినేరజా
వరవుతిజీకరంబుపడగాంజనునాంవిపాతోపదేశవూం
రరమునవివనులంజూనుప్రధవులవాండవుగాం[illegible]తివిరి
౨౦ సరసికివిమూంరఖండరధ్వసంబునరాంబరికించియూంసంధాం
కిరణాడునేడుమేరుగిరికేసరులంమిముజంపబంపగా
పరమేపుగొరల్లాంబోరుపుపనిపట్టునసేమయపంచుమూంన్నియు
తెరువునవిందుమ్మనిల్లుజనుదెంచితినేతిపరుండగాంపునర్
౨౧ పాంవపనూంప్పరతాంధల

- నప్పదు
- సత్వంబు బలుకుదురు
(పా)త - గలలు

- తన

దలవెంచి
- విను
- యుక్తాలను - పంధు
దారుదు
- సంతతవుం
- దెరుగవా - గింత
- వుల - వులగా - చంద్ర
- కరగా
- గాకు

పరకువు - మూంన్ని
తెరగుక
- సొంవర

పంచతంత్రి ... శ్రీ

శ్లో. ౭౮
ప్రావారపనాని యోగమున నెంధేనిం
బోప్పుకొనినమనరం

తావకేమిష్టుని యెశరవతంసంబునర్

౭౨ అరిచరిత్రావారపారమునాసారవనాసన
తారలుధారవేత నుభజింప

జలవిహారంబిందు నలుపునిలుపున
యొరుపెవ్వరిపుష్పరాకుండవిధుడు

పంచాననముల మాన్పి బంధనముపంప
మాన్పి యేంతెంచితే ముఖ్యగావ

నీవంటి వారు న్యాని ధి యెన్ని విభవముల
గలుగు నీపతము నగరిగె(చి)తురు

౭౩ ముగుతి పోయిదమును బునవుస్తరింప
(పి)(తే)యము బుష్టనవ్వ(రి)(వి)వరుగానుచు
విజయము తాకేయు పాలనులో వెలుగువాని
చం(ద్ర)నమ బింబితుని జూపి జరుగు మని యెు

౭౪ అవ్విజయమునియోగంబున దంతిపతి వనాంతరచింతంబర చే(వ)నం
తనితముఖ్య(వి)ముఖ్య శశంబులానంద్రించె గజంబుల తిరుగ(ది) ప్పుట
శశ(చి)శయంబు మాన్పుట చం(ద్ర)వ్విపదేశంబున గాదేయుప్పగు

౭౫ (ప్ర)సిద్ధంతగు పంచబుద్ధి దుండగురాజును(శ్రీ)యుంపవలయధానసుఖలా
జంబును దుష్టశ్లోకంబుదునవగు(నీని)యులు లారా వంటి(ప్ర)సిద్ధంబు
రాజ్యంబున పర్వంబు గాదని చెప్పి యూరాపంబు వెండియుం
బులగులకెప్పని యెు

౭౬ నవులి తమిరగవ న్ను(దు)ం

- నెంధేనిం
- పంచ
తావళ్ళ

- తా

జల - బిందు
- రిటుకురాకుండ విధుడు

- మాన్పి
నీవంటి - యెంస్నిషవముల

- ప్రా యొదమునుబు

- కాలనిలో
- జరగు
(ఆ) వ్విజయు - బరచెరం
- గందించె

- (ప్ర)సిద్ధంతగు - సుఖలా
- బుగు నీయులారా బ(ప్ర)సిద్ధంబు

బులుగుల

కంచ తంత్రి .... శ్రీ

క్షేత్ర తాద
(స్త్రీ) సురవాతు గురింబి శోధగతుని తాదప్పం

తముతో సుంతచేసు వాంఛార్

అము ఢిల్లరి శ కచిం బలంబులు దిగవె

పాంచినివి ప్రాంగములనుసరు

౯౭ తొవిదరియూంరంభుకేలగాదగాద (బాదమైన్ ప్రొదమైన్ చెందమైన్)

భూంవేలపస్సైనోంతుపు

చేపాంనికినింత పట్టు జెప్పుమాంతైరియర్

౯౮ అనిత సువేతలకాన్స్ కలవాం కశి పట్టు లభూంచి యుష్మసుం

వినుతలవింర్చ్వ భూం ముసుకవి కమువోరుపాం మూలకోపరం

బునికి రామునసిగ్ యుష్మునికి సుండు కచించ జలముప్పితత్రితో

వినన్ని కేంప్షైవ దేవతు నవేను సుసుండుదు సత్త్రి వేంపేకదన్

౯౯ తగగగస్ప వాంరిచించి తాంకవిబ్రాపరుతస్తు ముంపాం

బగము నగంబు బాంశి బలుగత్తు వలంబెనుముం దెపంపలం

జగినిగుదంజెరల ప్పైదలు జేదెలపంతినపాంరి (దారులన్ దారలం దారుప)

బాగసిన ... మొపు గాన బోయు పాపు పాయుయాంకతపైన్

౧౦౦ శ్రీ పంబిశ్రైనోం యురువ తప్పితి గాత్తదిదప్పింబో యసనోం

లాంగపు ప్పైపుంభువలలం బడెనోం (...) పాదికెం దిస్సం

దీగెను పుట్టె నైకరమేపుపరిపాంముల పాంతజుస్తైనోం

యోగతి యేర్పైనోం తెరియునింత యురాంతువయుస్తి దప్పాం

అనివాంస్పవాంరిధాంరలు

౧౦౧ కనుధో యుంజ మ్మగింపగాంనలుదిక్కులు

గనుగాను చువితాంపంతస్సై

పనవేరవి యెయుంబిస్సాంసమురుముసర్

(గ) వు - కేదారము

- పాంరశ్రా

- యెయుదవైన్

చేపాంనికి - చెప్పుమాం

- తలవింర్చ్వ భూం మినైక

- యెయురభ్భి యుష్మనికి - పుష్పత

నైనసి కంభ్రైక - వేంశ్రుదన్

తగ - మరితాంకి

- పాంశి - గత్తు

జగినిగుదం జెరద వెంతలు - దాంరులన్

- బోక్ల

- పదిన్ - బోయెంగాం

- దక్కి పుచ్చు - వెరవేదిపాంధిసం

- చేత

- యరుచెప్పినోం - నింతకు

- బాంష్ప

- చెప్పు

ధకనేరకగుంబు

లాగులు
లాఘువము॥
పాది॥ పిట్టిలబట్టె
రాంరకు(ప)వ్వికది

పంచతంత్రి ... ఆ౩

౧౦౨ ఆశావాంఛ్రీ చ్ఛేపలాంవిలాసముఖలప్రాశస్త్యతి వ్యోగ

ఘోషేవరెంఛ్రావసనము(గ)(ర)యనల్పంబాంబ్జితారంభోనిధి

ప్రస్నవంంబాకాంతరానననల్లిలనసెంపెవాంబింఖంకోప్రేలగా

లాంపొంగజ్లైనబాంఘ్నవంగురిశెమైరాంసారసమ్రోసయుకే

అలజడిం యులజడిపాతం

౧౦౩

గలిగినుకాశశముదీర్ఘకల్పంబనువా

దలహులసెంజలకోపర

నిలయంబునసంఘులూంధినెవ్వదినుండెన్

౧౦౪ జడిగాన్నవాననేనుం

దడిసితినాంలోనెపెంతదడవునకానె

ప్పేడిసక్లైనదగెమరువులు

నిడిమింవులువాంనిపెలుగునిలిబెంవెలిబెన్

౧౦౫ పెట్టనపాంతపత్రగానుయుశిఖరంబులరెక్కలార్పుచుం

పఙ్క్తంవోటుమిటారునెనసగూంయుమిపాపుల్లలపుట్టినిల్లుగ

ప్రేకినముల్లుశైలగుహాళిగ్రెదిశలవెలుగాందనిష్ఫలం

జుక్కవటోళ్లగెరజలజాతావాతుంటదయించెతటార్పుచున్

౧౦౬ వాలమునవేంపాందిసపిం

జలవంత్రాడిమొరవిపట్టిశశమునివాంస

ప్పోలినమగానియురవింప్రుడు

నలమువరస్త్రోధవాలదయుప్పైయుల్లమియెన్

౧౦౭ జాతాంసస్తైసమెండునశితగపులెస్సాయుంబురెయప్పరి

ఘూరంబుల్లనివింతయన్నశ్రీవాం వుందుంతంవిచారింతురె

రాంరాంపులిగోరగాంఢునెయిరాసేరంబోర్చితింజాంవరో

శోరియప్పుంగ్రైనహోయెదవావోహో యుంత్ప్రోవ్వయింశికే

గోపాలుడు - గోపికృతి

రప్పరాంఛాంవసమ(గ)ము(గ)రంచుసద్యంబుజాంఛితాం

- ఛాయాంత - పెంటెపాం వింటుతో(ర్వే)లగా

- గురిసె.

- చేతం

గలగి - దీర్ఘకల్పం

- జల

- సం(ఘు)లూంది

దడిసితి

- సడలెనద - వులు

నిడు -- మాని - వెలిబెన్

పెట్టన (పా)ం - రెక్కలార్పుచున్

- మిటారుల పుట్టినిల్లుగ

ప్రేకిన - గుహాళిగ్రె

- జోళ్లు - చెంత - ఉదయించె తటార్పుచున్

- వేంతాడి

- వంగలివట్టి - - నివాస

- యెప్పరి

ఘూరం - యన్న

- గాఢ - చోర్చితిం

- యెచ్చుకేని హోయెదవా హోహో

పంచతంత్రీ ౮౩

౧౦౮ యేదినాం యదినాంకేళీ

సదనవమునవేరిం దుబలు వజమనెదురాతొ

మదపతనవముచిగి యెుంతే

పదలుమువెవృనినది పృథ్వీస్వర్ణంజని యెంగ్

౧౦౯ బిసరులుబ్బినవృవెరపింఛదలంచదా నపత్యుపెత్తునే

గరువమువె[illegible] యాంశశిశఖాంపుశి పుందరగాంతదివృతే

తీరువశీ యుంబి యుంతరదివాంరిదవాననభూంబిభాంతశ్రే

చరములనాం[illegible]నె యొదంబడి పస్తులవంద్రిజెప్పువాం

౧౧౦ చెరువులుబ్బాంవులు[ద్రోవాం]ములు

తరువులుపెత్తులునవాంరవములుగాంబిన యూం

నరులయివియనుమమునుమువు

త్రాశమొసగడె త్త్వజ్ఞవతాం సంపాంతి శిర్

బలవంతుత్రైనధరణ్

౧౧౧

తలధత్రీదపంభోలునిఘ్నంతగవప(పవ)ణాం

ఫులుగులపంగుంధేశ్లిష్ట

పలుమలువె యెరాంలబెత్తుబడిగాంధునువిరాం

౧౧౨ ధగతీరువాంనివవాంమునపు

జగనాంధాంనిపువెత్తవాంరగాముఖలాం

తెనిభోరనాంమనివను

తగవెపెర్దకేని యెంరుగుదము రవ్యమునర్

మదిరోవ్వెన్లూతీ మంఝలంబ్రపింఝలం బిత్తనియెు

౧౧౩ లెప్పితి(నివ)తగవెప్పిరు

22

ఇది

- రవమునేకెందు

- దీర్ఘకర్ణం

బిరుసులు - పించదలంచె దా కట్టు

- వెత్తియాంశశ

- వసియుంచి - రదివాంరిద

- నాంగెపెట్టినె యొుదంబడి

- మనువు

త్రాశమొసగడె - సంపాంతిశిర్

- త్రైన

- భర్త్రకు - వకటుకలాం

- లకుం - దేశ్లకు

- పేయలబొల్లు

- వివరవలనకు

- నాంధాం నికువేర

- పెర్దదికేని యెంరుగుదము

మదియు - - బిత్తనియెు

ఒప్పితినిట

చెప్పిదతెరంగింపుము తేనిచేరగనెదలే
నిప్పుడ యిరుగుడదమునవుడు

పప్పినవమనమున దీర్ఘకర్మపంచనిరెంగ
౧౧౪ తవినజాంతమునదధికర్మడనుమవె
లేక్షమాజెలంబువిరాజితిసలుప్ప

వధిరుంధ్ర బాంధవయశాధికాలంబుల
తనువుసమ్ముము సేనాపనిశోధి

షడ్గుణమునింబిశాంతిపత్రలుబలు
పోవవారథశేనయారంభురాంశి

యిదినే పర్ణమనబిప్పవధలింపవెనుజాలి
ధప్పిపనిమిషంబుదడయకంప

౧౧౫ పోదపోవాదవారదిభోవపోవ
నవిప్పధోధింబిశశమువ్యవపింజ
లపృష్టసంధోపానిబనుమండెలాంఘువమున
తలలువడుపోయుంపేగుపాదములగతి

౧౧౬ ఏమెనుపింజలిబిరప్పై
తొనిధీవిదనాదర్భరక్షలతాగ
స్థానవిదనాదియెపొడెం

తేనెవ్వడేగూడిపో యితెంజెవిరావిన
౧౧౭ దనిసంఖ్యాంతరాంతర్యమునిరవదికన్నపృష్టిసారభ్యపసంప్ప
ప్పినజాంతపాతరోదోవనవృష్టమఘుముల్యగమత్తాళిగిలిం
జనితశ్రద్ధానిమజ్జజ్జినధునబవవారసావంధరాంశిప్రాంతగ
వినిత్రపంభవనిష్ఠభిజహాలకరహాసిపఖడ్గపజాంతగ

మహి
ప్రతి

- మతని
నిప్పుడ - మనవుడు
- తీక్ష్ణకర్మం
- కర్మ
- మాంర్గాలంబువిరాజితి
వధిరుధ్ర - కార్యంబుల
- చేసి
షడ్గుణ - పరిత్రలు
- దర్శి
- నేర్చు
- నివిలక్షం - కటుకు
- విలంపాది
లవ్వుదోకాని
- బడు - ములుగాడె
పను - జలు
- దివక
స్థాని - చెంపుడె

- కంటుంబ్రాంత - ప్రారవదికన్నాష్ట
- వనవుధురవుధు - శతగ
- జ్ఞనభవవారణాళుంద
- సికతాప్రేత

• 2 Pan C

౧౧౭ పనితదంబితమున్నిసాంబురాంబితవర్తి
పర్వములవెయాంపి నిగేత శ్రీముదన్తతి
పంరపత్నీంతపరిమళ స్త్రాసముంద
జవనపవనాభిగమ్యనసమాచారపలన
౧౧౮ మనికిబోయంటిగాదెయనుమాన
ఖచరజీవితమర్త్యాళి యనుసప

తెలుపట్టదిగాదె గతగోప
పేష్కబృందావర్తి విష్ణుపునపు

విష్ణుమజ్జనస్త్రీ పాంబిదిగాదెరాంనస్త్రీ
త్రిశాంతసాంతావతంసములప

పాంబపాలంబిదిగాదె పరిలోక్షితవ్రీలం
భూరిలాంగులవెపసేమునవు

౧౨౦ వీతిదినమయ్యాలనిదిగాదిబావిగాదె
వశస్త్రీ త్రవినందగోబృందవయునపు
ధ్రుమదిగాదెదివనస్త్రీ జ్ఞలజపయునెపు
ననసుభింబితసంవిధానం రమున యమున
౧౨౧ అరపవివింజల ధ్రువమాంఘ్రాల
పతిజూంబివత్రంబు పల్లఘులిగ
పదియగూండవరీ జూంబినిజూంల
పగవరియనిస్తూరాగదేవ
పుషులమానసుదతిష్టకొందవేవల
జతరపూంరపదుపూంజాలజూంబి
బెదిరుందుపేనినమ్మెదితెరంగెయన్నది

- వితర్ది
చరగావములవేంపినిర్గత
- మత్త
- గమనమా
- వాసరాచాంత
- మరుతాళి
గాటు - యరివద్ధాగత
- పరి

- శాంత
- పాలోద్ధత
బారిలాంగలవేలిపాలన

- గోల - గాది
శ్రుతశస్త్రతరినందగో
- మనవు

- మాప్రధమాంర్ఘల
పతి - పులగ
- దీర్ఘకల్ల
- పేనిబా
- కృష్ణరుండు
- మాంర్గల

శ్రీకృష్ణ ॥ అంశః ॥
తేగదాంది ॥

సంవిదాయము
బుద్ధిలాతం

25

శాంతిపర్వము — ౧౩

యుధిష్ఠిరుడు [illegible]

౧౨౧ తగవు [illegible] తగవు [illegible]

[illegible]

ధర్మము [illegible]

[illegible]

౧౨౩ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౨౪ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౨౫ [illegible]

[illegible]

[illegible]

ధర్మంబు [illegible]

౧౨౬

ధర్మంబు [illegible]

ధర్మము [illegible]

ధర్మంబె [illegible]

౧౨౭ [illegible]

[illegible]

[illegible]

- జన

తగదు

- తెకతెర బాసి

- గరి

- దీర్ఘ [illegible]

- ధర్మ

- తండ్రులు

ఇచ్చి - యుంతు

- నిద్దర - సర్వము

[illegible] - చేయుట - వర్తు వంచు

[illegible] - [illegible]

ఊహగ - [illegible]

- పాపాందించుడు కరు

కర్ణుండు - వాక్యము బలు స్మరింపం

ధర్మము [illegible]

- ధర్మ

ధర్మంబెవంకరు - తప్పు

ఉప - భజించు - [illegible]

- తత్త్వ - [illegible]

- తత్త్వమతి

స్త్రీలను ధర్మమొక్కటి సరిపోవియుమదానికి [illegible] దింపవలెనే

౧౨౭ పరుషాంధ్రోపరునపెహాము౦

బరవుంగల తంత్రి సత్వపరతంత్రిమూ

సురలక్ష్మింతంరుగావున

పరవాత సత్వములు విడువబడవిప్పిరికేక్

౧౨౮ అత్వవ స్వర్ణ భూంతాని యునుపూరా౦గా

వపనవమాని బహుప్రాణావస్థలు దయు

షఖవుధృష్టమునవుమగాంభీరానుకు

దెవాపరలోన చింతవర్తి౦పవలయును

౧౩౦ వాలవపమునకంఠపము నొకనకాండాన నొశతంబుపె

ప్రలితనొంతనుప్ప్రియుగుచెప్పెదిదాందానదేమిదేవాముల

గలిగినవారికిప్తి ధర్మాంతను [illegible] నేరిపై

వలుగుపతేప రాంసకెడయి చనగాజనుసప్తపడిరికేక్

౧౩౧ అనుదధిక స్వర్ణని పలుకులు

వివిధిరుషి త్రివాంపు వేదానిపదియు౦

జనితనతనవాందము

లనుదానికి శరసంజలంబులు నెప్పెన్

౧౩౨ చెప్పినన ప్పుడాంజనెరాగేతుతారం౦యు

పనియమాకె పని యెరుగవిసేము

తగని వాం౦ద్రాయుణాదిపతంబులదేవా

మహాక్షేత్రం [illegible] పతనవేఖలు

తావపసవ్యశక్తి [illegible] తిపిహాం౦

గాఢవునివపుసనిపునిలడు

శ్రవణములుగదికె యుష్పై నష్టిపంబుచబల్లు

- - -

స్త్రీపుడుకు — మొక్కట

— హార్థ

— తం౦త్రి

సురలక్ష్మింతం

— చెప్పరిచేక్

— మాంది — ప్రాణి

— ఖాంచి

— చింతవర్తింప

— పేనకంఠకము నొకన

— ధర్మాంతనువేదనలంచు

అనుదధికర్ణ

— నిష్ఠిరు

— వాంవాంరము

లను దానికి — చెప్పెన్

— జేరగ్గితువారం౦లు

— దరావినము

— యుంతాం౦విప్రతం౦

— ఖాంసరం౦చు

— స్వవృత్తికి

గాంపుగాంపునవిరుగడలనిపుడు

— గదిసి — స్వనం

పంచతంత్రి .... శ్రీ

దేవుడవు సద్గుణశీలుడైనరు

౧౩౩ తగవెమువువంటి వసంతలసంత గవుడెళ్ళ
వేప్రతుంతంగ వంమువి నారువిశ్లేశించి
ధారమరుదెంచితరిగానన్త్రోవారు
భాగుబనివేదువు నాసనుష్టాంనవేళ
అరుదెంచనినివంబున

౧౩౪
పలినిచదధిపస్మెంత్రుశ్రీ వాతిసారెంత్తుం
(ప్రాకరవర్ణశ్రీ) బుద్ధుకానిసం

ధరవిరిఁరుంగారిసిపంపితగ భక్తింబర్
౧౩౫ స్థిర(శ)రుంబు సామ్ము పచ్చుపరుకాది
కారగాంబనివె ప్రిరాసమ్మిల

తిత్తివ్రఘుమలఘాంచి ఘూరంబెడ పట్టిసాం
(ప్రా) జాన్విభిషేసంరంభమేర

పనిగానివనివానుడనలసిరాడిన
ప్రలుగులువేదలవేరలుగులెసరి

వెసగన్నదెపలమున్నసలారబరుబన
దప్పెంధపుష్టిరాంధంబుగనలి

౧౩౬ పసప్రుజె గురుపరవంచుమశిమిదరు
మిత్తిపసుస్తేమి(స్థిమిత్రు)మిడిసిపరగ
పంతవావాత్తారిముల చిలితగలపరింప
గప్రభుత్తోగసమునసవారమునపనియె
రేమిసిమిత్రముసుఖలా
౧౩౭
తామాపుష్పమితవునెగ్గుదలచితిసిసే
నెమీదురిపంబానచేరి
నేమంయిభవత్తిరోధినేయెదితగవే
(నంద్యాది)

- వయసులకు - దర్వ
- విశ్వసించి

- దన
వరిగిన - వర్ణ
దారవుపర

- గారికెచంపి - చెన్
- ౦రుంబు సాచ్చు వుకు వచ్చుపకది

యగతుల

(వాచ్యా)
- గూంచిన
- చదల

- కుచ్చెన
దరాపంధ
- విలసివిడేరు
- (గుణ్ణవి) దుగుర్ణు
- దిశల
- దుర్లోక
సమి
- పేన
రేమి - నద్భుతి
- ధినెయదితగవే

౧౩౮ శైలశిఖరవనవిహారిణీ ఖలం
గాలిపొదల పొదలుపరశుగతి దివ్విమునుం
సాలవుల్సస్త్రీయూపతి

పసాలవబోధుష్టముసు తుహానదింత్రైనర్

౧౩౯ పల్లితముమి గూడలసమున్దుర్దికేరాజ్ఞిమువేయుబుచ్చేగా
పల్లినలాంభ్రేవుంబి [illegible] తవిబ్బిలే
యొల్లిపశాంతసాభ్యిమునసుంతమేగారనిపవిలోభ్రియున
[illegible] బఖాలివిశోభ్రేముదవేంపరథాంశిపలుగాఠిరదిల్లి

౧౪౦ సాంవినివాయుసపతిబిర

జేవికినిప్లనియొవేతిశిలాంపాతసం
భాంపన [illegible] తదవే

లాంవేగమెతెలుప్రమునినసతదిప్లనియోగ్

౧౪౧ సంధివిగ్రహాంధివిహారతియల్లంబా [illegible] బవిష్ణవయంరుల్లినుపక్షిత
శిప్రస్థానంబగుపఅదియుసుంగూడదుయూనంబునమలాభ్రు
బాలదునమైనతాన్యగంబులాంఘువమూలంబు [illegible] సవ్వితోధి

౧౪౨ మలంబుబాాంవంబగుప్త్రేవధిబాంవంబుపొసగదుసంశ్రయంబిన్ని
యంవినమ్రేర్వ్రంబువినుశరికపటనవ్పర్వంతంబునవాంర్యంబునమ్రైపా
యుబడగలవాండ
పలుపురుష్ప వైరులుమతి

౧౪౩ బలధుగ్గులువిమతులున్నపరాంర్యంబులు
పొవిసిపడు [illegible] మునుధ్రా
తోలు మెంగుష్టేపశితొలగిరిపిల్లి

౧౪౪ సాంవినివాయుసపతిబిర
జేవికినిప్లనియొవేతిశిలోయేలా
గవిధ్యతేపపదజెప

- (దే)వ్వము నుం
సాలవులు
- దగ్గ -- తింత్రైనర్
- కూడిన
- మరువంబడదాంతరుపాంత
- స్వత - సుందురుగా - ప్రాంతాన
వ్వచ్ఛ ఖుబాఏవిరోధమయిదక్కి - జాంతికి

- కికనితదవే
లాంవేగము
- హాయువిహా - బాసనము
- నదిలయుగం

- బభాంవం - దైవ్రీ - బన్ని
మునికర్త్రృవ్యం - కార్యంబు

- వైరులు

- పడుంజెడ
ర్యులు - గురుజేసి తోలకవిపుని

- గవిధము తేవ

పాదలు| సాంకలు| కర్త్రలు

దేసులుకానకు
ప్రభిభాండదము

పంచతంత్రి — ౩

మాంవిని యొదననినవతనివతత్తిప్లని యొర్

౧౪౧ చెనటు యెరాపులపాయుచేనలంగినసాధు

తరులవంభ్లోస గునాదరణామాత్రి

భీమతిత్రాంబరా భీతిస్ఫుర్తి నమవ

మధుర ధర్మని నెప్పుమాన్పువె జప్పు

ఫలభంగముననమాంపష్టి జాలినప్పై

మునమునత్నో వేపులిప్పిన సుధాంత

వాళినన్న త్రిచండాలుర మాధవా

ధీర ధురంధరుల జేపినఘనుంతు

౧౪౬ నాలగతిచ్ఛుర్నిలజ్జ్లగలగబతిన

సరసులపునిర్మలత్వంబు సంఘయింపు

సాంఖ్యసంధానయువంతునాస్త్రాత్రించె

సన్మతాంనేంతు దవనిపసంతుదంత

౧౪౭ ముక్తి వ త్రిపిత్పాజమునచీకసతీ యించి

౧౪౮ పళిపలపులుపలుగలుగజేశి

పావిభోనితాపులమాలిదండలుజుల్లు

పడతెవిమధుసాంత్వేపమునచివిచి

కేగదళిర్యుంవారవుగితముల ఘుయుయించి

౧ శ్రీవిచిత్రరలూరుమొవినాని

సరవినున్నతఫలస్తలములుగబళించి

పళదేరుతనువవిగాంగిరించి

౧౫౦ కవిరాంచిలుపలుల పలుదివిర

సురభిపష్ఠాంగరరజమునసాంపానమే

పవితవనల్యుగూండిరాంగముపరాంచె

- కృపయ్యెసగు

భీమతిత్రాంబరాంభీతి (స్ఫు)

- స్ఫుర్తిమాంఘ్లు

- పష్టుజాలిన

- సుధాంత

ధీన

- జేశ్లు

బం ధారుర
పరాకులు॥
అయ్యారగారు [illegible]

- తాంనంతు

- పత్రిపాజమున

కలికలక - జేసి

- పూవు

- దేల్చి

రగ

శ్రీవిచిత్రరలూరుమొవినాని

- ఫలస్తనముల

- పల్లులనల్లుదిద్దె

- కరాప్యురరజమున సాంపొంగ్ని

మాంధవ్రతమహర్షి నిఖిలక్ష్మామాంధవ్రుండు
౧౪౯ మరియునప్పుడు సంతతంబు కళికాభికాపుంబై యముదాంవాంకగ్రా
బునమునస మాంత్రిసందర్భగర్భితంబై భాగవతంబును కలపంతిపలా
పరిపితంబై రాజావతోశంబును ప్రాసిత ప్రవాళంబైన
ము శక్తికంబును సంభ్రష్టపారిరాజాలంబై పిశ తరుణంబు
నంబురఠంబు నప్పాలంబునా
౧౫౦ కలశీలు భూసుతశేతవము దుతాకానుతాంయుచయుధ్వ్రాంధక్షై
బలిసిన మాసపోతుమేదపగ్గవయునంబిరియుంబి యుాంత్రిగాం
వలవ్రునయుంభ్రష్టైయురురుమనప్రుతుకాందరుధూర్తు విభ్రులో
పలదలపోకయుంగ్లుజపుబాంపదలంబిరిదుర్గయుంబునన్

తలచి యొకసాకరనిలో

౫౧ పులునప్పుంవి ప్రమగ్గ గాని పో యెదునే

పులశలంబులు వరదం

గలపితివిపనేవి యునికరాపిరనగుబుర్

యాంగతినందరుయుజన

౧౫౨ హాంగము గుర్కరము వేశివనుమందంగా

నాంగరిక మెందివిప్రుడు

వేగిరవయునవిదిబిహ్వాంతివిరలుంధగుబుర్

౧౫౩ ప్రేమరరుప్రుగాపందరు

వకమాం హాంగంబుపుర యునిపో యెందర

బుకేబ్రి మసి యొపితెప్పిలి

తుకతుకనె నునప్పి పందదురెతప్పి గ్గులు

౧౫౪ అనివితారకాప్పవెంకప్పాయుగంబు విదివిప్రుండుపూంగాచరం

- హారగాం

- సందర్భగర్భితంబై

- ప్రకాశిత

- తరంబులు - ప్రసారయుక్తంబు

ను బురుడించుట

కలతిల ముఖభూసురశరా - రాక్షసి

బలిసిన

- నింపుక్షౌరులగు - భూర్య

- పోసి - చాపు - దుర్గయుంబునన్

- శాకత

- వరదం

- యనికరాకర

అగతి

- కుర్కరములోని

- విప్పుడు

వేగిరములని లబి ధ్వాంతి విరలుంధగుబున్

జక - గారం

- దెంపి

- నను

- స్థలదచాప్లుగంబగుభాంగంబు - విప్పుండు పూర్ణశరం

సారికలు
పరిమళకన్నారికలు
అనగా పెట్లు

పంచతంత్రి ----- ౪౩

బగుసరంబున సెంద్రానర్థిదమైన నిరమెనప్పుడు ధూంతర్లు

పవశసభాసమానులగుచు పెండారులపరంబుల ప్రశంసుకాని

౧౫౫ యుయుద్ధబంబున్నుబంపకాని భద్రింబి శక్షు పబ్రాహ్మణానాజ్యభద్రశ్రీ

బులుగలవారలుపరులనార్థింబులు విధూతంబులువే

భైనార్థవయుద్ధరింపుకని మురియుబిరజీవి మేఘువస్త్రాదిభూలుకెంచి

౧౫౬ తనలావ్యులూంచివ్యతకా

వనిపాయుశతిరరవ్రహణముయులుమేనం

జనికిన వట్టావపధుః వపవవమునదిధి వహాణకయుకదిధి

చనుడుపవ శ్రీకాంతి పరితి హాతిరకాశ భూంచిబాతంబులమే

౧౫౭ అరిమదేనుపరిసరిప్రా

దేంభుం గిరవితరలి
ధరుగగనరుచెంరుంగెరవివాతవేష్టకేవ

తరమబ్రివిపెఖభజింతుం

వారుతాంపగవారిజాతెనాంపగవారిజే

౧౫౮ భజింబినీవార్తిమార్తిసమ్మతంబుగానిర్వోణాంపంగలవాండనని

పవికిసవేంఘువస్త్రంబుతయుంతితగరుజాబాలుగాంచింబివిసంబ

కవాంకజీరాపుంబుబినికియుద్ధిరజీవిపన్నసౌధా గకోపరంబు

నంబెట్టుంబిసపరివారుండైనిరుపమమాతీస్వానంబునపరిశోసమయంబునే

౧౫౯ అరుణగభస్తిబింబముపరాత్రితిలోకాతమయుప్లవన్త్రా

భరణాశిరోధిపాలవాలభంగనిరుల్వెరశెంవికొధిబి

వరగతిసంతగూబవరిగాధమువోధరభూంబుదుగేకొ

పరములినిగోచిబివికపపవానసముటమురింపుచుక్

౧౬౦ అరిమదేనుదనుపబల

స్ఫురణోత్రీవములుపుయావములువపపరవా

వారవేష్టిగతిబతాలుపా

- గార్థి - ధూరాత్మలు

- మానానసనంలగుచుసైంధా

- జంబుజంపికాని - రత్న - ధైర్యాదిగుణం

- చేసి

- వేంఘువర్ణనాలోకించి

జనికివటాంగ్రపయునందిధి

చనుడుపవాతిరవాంత

అరివర్ణనం

ధరుడెంచుంగెరలితరలి - రపు

త్రరయుష్టతికవు

- నిర్వ

- వర్ణుండులుంభిత

- జరరాం - జీవిన్యత్రి

- నిరుపమాతిసాధ్యం

- రాధి

- నెరసేనవిరోధిబ్రే

- దుర్గ

- ముల నిర్గ - మురింపుచుక్

- మర్దనం

- కోల్లోక

పది॥
చతురంగబలములుగలసేన॥

ఆపగవారిని
సహస్రాగశరీరులు
అక్షౌహిణీ॥

అ పఠిపరిశుద్ధః
ప్రత్యేకం॥

వంచతం(త్రి) - 3

ధైర్యగీరువానవా(శ్రే)యుంచితభ్రింపమున౯
శాకములుమొదలవున్నను
౧౬౧ ఘూరంబులుపన్నె ఘోరఘోరత్రారవాంత
శాకులములగుచు(గ్రీ)ష్మరి
వెరవునత్రాధుచున్నపుదుభూజముల౯
మతివిమలమనుచితమను
౧౬౨ ద్వితనవమునారంభుడయ్యెనా ప్రీవ (శాక / రక / శాల్య)
కరగనియునికి
క్షితిగతియునికిమహావా
స్మృతియునిమనువానతిచ్చినాంకట్టమునె
౧౬౩ అనితలనివిచితివం
బనివడిలిరజీవియెరుపడ (నైకనిత్యపం యెటుపనిషం)
రించిన(త్రి)ప్పురిపరి
బాసరిచినయించి(గీ)ష్మరి
మనుష్యయిరుత్తాల్లప్పుమఘ్గుమఘ్గంబట్టె౯
౧౬౪ వళ్ళుకానివంపసొంపం
గప్పాయితపడనయెరుగుగాపునసతని౦
ఋఘ్పముననెగానిపనిపతి
పత్తైదురంబెఘ్ఘపాశపంబులునిలిచె౯
౧౬౫ మానితగరుదుత్తరువి
రసలుపాంతాక్రుతినదని౦
శేశకానిజూలిచిగర్వస
మారంభోపగులవిరోధిమర్త్యనుడనియె౯
పేరిసివెప్పుడవి
౧౬౬ తిరము
తిరమిచుకైతివనినద్రుతిపెంపునన
తిరమిచుకైతి

- వక్ర
- శాకులవు
- సజ్జాదుల
- విడుల
ద్రిత - వార్య
నైతికరగనియునికవుపోలా

- నైకశబ్దం
బాసరించిన (త్రి)ప్పురిపరి
- ఎరుత్తాలగు

గబ్బాయిత - నెరంగు - నదవి

- నిలిచెన్

- దుత్తరం
- రసలుసిపాంత్ క్రుతాక్రుతినదని౦
- కాన
- మర్త్యగు
చేలిసివెప్పుడవి
తిరమిచుకైతివనిన

పేరుచిరజీవియనునది

పాండుగూఢాంధయనుండియలూకపతిచెరుగించె

౧౬౭ యేరుగించినమంచివనే

శ్రీరనిఘనుఘూకలోకవిభుడీప్తగుపే

తెరగుచిరజీవినిన్నర

మరవేసన్న పరాంజ్ఞుపస్తాంబుగదా

౧౬౮ చేవస్థితికి ప్రేవాస్తుతియుంచిరో తెమేఘువర్ణనపముష్టి (పు) ధ్యాంనం

రవ్పనితి ప్రవసంఢ్రవ్ని యుఘ్యుప్తి తప్తి తప్సనపువిప్రేవధశరాంనెఘనేనం

నోసర్వంబునుంజెప్పుమనినచిరజీవియురిమర్దనునాతోసించె

౧౬౯ తనపెనుగావిఘూకలనదాయిలేనిభైపకోఘంభుఘ్యా

నవితరిచంపిరిన్నవురునాండుప్తేతరశ్రీప్తివశేమలె

వేనుపనిగాల్చినంబిరిచివాంశ్రీమువాయునభేరిత్రవేదినం

మనవునగాంపవేసయురిమర్దననింగనువుంయునాంతనిద్ర

౧౭౦ ఘూకరబలుండుగాండ్లతరికోటరదుర్గీవారిధ్రా (త్రి) సం

వారనిశంపుశుండుపేయశాంక్తిధనుండరిమర్దనుండుష్ణా

తోరగభంగిజింపతలనుండగనప్రిధిని (ధ) వల్లినే

వాంరికినేమనెఘ్నమనవఘ్నశుభంబుభజింపమాయునే

౧౭౧ అరిమర్దనునిపనిమని

తరిగినజమునినాంరుచిన్నతివిసాంబుద్ధిం

జరియింపుమనినవాయున

పరివ్రేతుతండులపంమంరిపడినావర్ణే

౧౭౨ కాంచిపోత (పు) దాంనుడనుమంపరిజెత్తియునమ్మింయుండునే

నిచుచిరోధిపప్తిడని (నేనర) యోంతుదినిశ్రీయింపనిం

దిజెడుగాఘ్నరాంత్రిరిజెనెనిజెతుల (వి) తునంచునూంచిపో -

- చిర

వరు - - ని

- నిష్ఠను

ధిశస్పతిక - - మేఘువర్ణ - ప్రధానుం.

- నీతిపధినుం ధపుధన్యుం ధపుమాస్స్యంధపునింగుష్టిక్రోత ప్రస్తు - నేఝ

- పునినబిర - పుత్రను

- ఘుల

- పర్గ

- పుత్రనరిం

- ఘగాంధతరుకోటరదుర్గవిహారిరాం (త్రి) సం

- పుత్రనుండు (రూ)

- చెంప

- పుత్రను

- జపునెరాంరు

జరి

పరివ్రధ్యు - పది

- పది

- నేరనచెరా

- కాంక్షిలిజె

పంచతంత్రి - ౩

వైచి యుల్లాసమ్ము కిని నవత్సలుత్తె విశిపింపి మృగ్గుకై

౧౩౩ యెలిపెపెరిపెడుధన మందు రిధిని ఖంబు

నెరయు నీమూనమ్ము నమ్ము రుగూన

పనలి పంచ నెంపన గారవము న

దేవనే పాదముల ద్యూల దెల్పినిపె

౧౩౪ పరదివంత్రిలొ తనద్య రద్ధాంధు

తాంతినత్నా దపలి దర్గాబు జెప్పి

కీగగొల్లోతనని చిరజీవిబాంచి

ఖాష్ట్రకై చెప్పితన దేఖపాంఖపతిని

౧౩౫ అవే శఖూపతినయు

కోవిదులగుమంత్రి వరులగాం చేవి భుజ్జీ

హాంకే ణ్ణంబు నన్నిర

ఖివి వేశత్రాంబు త్రాతి జె ప్పెం దెవియుక్

౧౩౬ చెప్తివాండ్లు నపులరాబజ కే ఖరునపు

మానని య్యుఁ డుముఖ్యి వ ధానుతిడు

వీనికి య్యుఁ దితెరగువే వేరబలుమ

డనినవయుదన్ను డంధురత్నాస్ను దవిదు

౧౩౭ దేవినముల్ ఖ్యుల్ రిపుడ

కైరాంతుడుబిక్కినఫు కొంనపరంచం

గోకుపనే తివిధ్యానము

లైరికిదయుదలబని విాడుం గలదే

౧౩౮ యేతదు వాండ్లు నర్ధరాంపతికి మాన్యు డుముఖ్యి

దండనాధుడునే విధ్యాయదనుము

వానవిఖ్యితి కీర్తి వానికిని ఖ్యుడు

- భుజకీర్తి నవ - వుత్తిపై

ఎరుకపెరిచెదు

- ముక్కు నక్కరంగు

- ...ండనబడు

సిగ్గు

ఖా ష్టకై

- గూర్చి

- చర త్రాంబు

- నకులాబి

- వేశ్వర

- రిపుడ

(హా)రా - నపుడ

- చెప్తివాండు. కలడే

ఇతడు

- రిష్టు

శేషంబువస్తులవెరగుగాదె

వస్త్రభేదమష్టకర్మయువెరుంగుటపరా

జ్ఞవివస్తుమవిష్టపాంధుమతులు

వినుచవేదవేష్టమైననుబుంచిబత్తలై

రులలోవవేశంచెదెలిమచేశి

౧౪౮ విరక్తిదావశ్యపేష్టంబుచెలివినఘు

పొందవిద్యానాంచుంపబిన్నిధ్యానంబిపిదప

చెలిబివౌదురుపనిరత్నింతనేల

చంపిరాజ్యంబుసదయునిష్ఠంపనధిప

౧౫౦ అనిరజాపృష్టులుచెక్కిన

వినఘాంధరఘుంపభర్తకిఠిత్తనయుతో

ఘనదష్టనిరాజ్యష్ఠని

గనుగానుటయునతడువంధ్యంగగతిని్నునియెన్

౧౫౧ శరణాంగతుడష్టించిన

వరవొతవరితమనవివాంబుబరవయుంపురగాలె

ప్రిరఘలమయుంగలదనిరో

యొరిమర్దనవాంభిమష్టచెలిరజ్జీవిని

౧౫౨ అనుమృగారాష్టనాదినయుద్ధవాంధ

ప్లుభుడవిబిధివిత్తష్టవంవఖాంచి

నెపుదలివనవాశ్రంబునిభజెపు

మునిసనంగిపరించియుటనియెనతడు

౧౫౩ శ్రీగారాష్టునిలిసుధా

పారంపరిదెబ్బిదుష్టభాంప్రదుపంపం

శ్లేషంబు

ప్రత్యుత్తిపద్య

- పతులు

- చేసి

- బాచి

- వీని

- ఖరవిగ్రత

ధన - ద్రుని

- చరిపునత్రివాంబు

- మర్దన

- గ్రా - నద్ది

గ్రారాష్ట్రునిలేతి

2 Pan D

పంచతంత్రి ౧౩

గోరతుర రణారంగతులసన

పూరా౦జుగనవమతగపుగా౦న ద్భుతమునతో

యో౦కలలను లతగలలన

౧౮౪ సూరిజనమంతెలచెరుపయా౦యుంజనతా

ళైరి యుగుభా౦గబంధుల

శౌరిపుత్రిధృనమహాల్పారా లింపదూరో

౧౮౫ నావిని యుచిమర్దనుతురు

బాపునదేవ నాస్థ్యజా౦చి (ప్రే) ధునేలిపళా

సైవధి విననింపయ్యెదు

నా౦విధమెరుగింపుమునిననతదిల్లినియెడ్

౧౮౬ సంచినరా౦జబ్ధా౦నివసుగుపుర్రలనంగ (ప్రే) ధా౦నసా౦ద్రవా

వా౦లరభిలా౦ఛరంతుతానితు౦తునతంతుల్రియుగా౦రిరముహుంద్ర

పంచినపుతా౦లితోడనగుబా౦యునసంపువదన్నియొలుంతుల్లో

నండబయా౦నరూ౦పవతియుస్కలకన్నెనపెంద్నియా౦దివల్

౧౮౭ అలరుంపా౦యుపూదెన్నల

రలికిపులిమగతులబా౦లిగా౦పునరలియులు

రిలశ్రైలపుబలెనెనయు

తాలగుంజ్జలసెల్విగన్నె (ఘట్టుల) ఘుట్టునను లియులు

౧౮౮ వెతలబాగులునెల్విన

రలిగలిరింపిన్నిపతులపూరా౦లరవ్యనుధం

బలిపు౦రిలుపలిననచి

పలిబల్లునచెపుతుచ (దగ్గు) బల్లునభంగిన్

౧౮౯ పరితన్నీలిలోతులోగలలిలోపప్పు౦ధనుచ్చేంగుకుం

36

- శోభ్య

తరితి

- గారవము

- పర్ణము

సేవధి

- సాంద్ర

- లాంఛ

- యము స్కలకంకణ

- తప్పున

- సెల్విన

- దనకు

- శ్రీ (శ్రు శిరోభు - ఛ్యంగుకు.

పంచతంత్రి —

తవియుక్తి ప్రేనితస్రతన్మితి నిత్తినిత్రతమాంగుంగర
ఘేలయుక్తింబలాంవృతాస్తగనికీర్తమంవయోంగక్తని
మ్రులరెరాంక్షిష్టులమేర్పదంబరివాంరింవుంమాంలవాంనింబరేర్

౧౭౦ పారజల్లుకైరాని భక్తింబువిచ్చిన
వాంతెరసంపదవ్వాలుగంట్లు

చిందిత్రైముపరాంనెచిరవిచ్చినకటి
రముసత్రైస్రాంరుకారంపెలాంది

తొలగకెట్టుపెరాని తొడవువిచ్చినసొంపు
పసమేనబూంనదవ్వులువెలువ

మగుడనిష్టుపెరానిపూండవిచ్చినమున్లె
గట్టురాంజవేరాంగిసలువసంతి

౧౭౧ యుంటువసుంజూరుపెండె తెనిడుపెరాని
ప్రాంపువిచ్చినమునుడువకప్పాగరుమునువ
పుడికిపూంచేంతి యురియేమిగాడుపచేసె
వాంర్తేసంబుసనాంసార్థేవాంవాంపండు

౧౭౨ చెనయుభాంక్తిపేరుజప్పుసెపెరయిం లో
పేరసిగ్గుదాలగచెప్పిశెష్టు

మురిమినెడరతింయురినాంసపపవిటి
జాంతివస్త్రిచైష్యజంబులరుగు

౧౭౩ మొలరువంగినవ్విష్ణుమదిసుజవరాంరి
మొంముకాంననిరాంనిముపురముర్దె
వగుపర్తపునాంతివాంతెరపండాల
వాంయవంకినపెండెవంపలర్లె
కాయిత్తెలూంకి నాపెంక్తి హారుమునుచె పనప్పు

- నిష్టస్థాత్ర
- వికళద్దంతుం

- సైచుకే
- క్రైసేంయు

- చెప్పుకె
- దప్పులువ

- జగరాంగ
- మం•జూంరు

కుదిచిగాంర్భుండి - గారవచేసె
వార్థరంబు సనాంసార్థ
- పెరబోటి
- సెప్టి

- వశ్వ
- సెప్టుమందుకరు
- వాంని
వ్రగు

పంచతంత్రి

[illegible]

[illegible]

[illegible]

౧౬౪ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౬౫ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౬౬ [illegible]

[illegible]

౧౬౭ [illegible]

[illegible]

[illegible]

౧౬౮ [illegible]

[illegible]

[illegible]

౧౬౯ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

విపిన

- [illegible]

- [illegible]

నెల [illegible]

- [illegible]

- [illegible]

- [illegible]

[illegible]

- [illegible]

[illegible]

[illegible]

- [illegible]

- [illegible]

[illegible]

- [illegible]

- [illegible]

- [illegible]

[illegible]

- [illegible]

౫౯౬౫౯

పలవర్తే పలవేన్మ్య గవలబాంయనని (త)
గరళింపనిచినిపెన్కరాంయప్రలుపు

౧౦౦ (వ)ఛసపబాసినపసము చిని ప(త్రి)నే(త్రి)
రంజిసంబునరి చివసర్ణాంజనంబు
నాఘనాఘనాంళిపెూంవ్రతివవాంచి
పయంచిపయంజగమెులగప్పుకానియె

౧౦౧ మానవాంపచినేర్చిమన్నధవాన్ని
వాంటపన్నె పంపారవమునసబాల్పదియెనవగ
చిపమలుసాంత్రీగవాపాంమంచిరమలెందు
(ప)కఛరశక్కిలుల్లశిలఖాంవప్త్రైనశ్రీయ

౧౦౨ అరూంపవత్రిస్తారా

పరంబులస్త్రీపిబాంచియుప్రరాపథంగాం
భోర్గాంమపైూంరవరస
భర్మేరమవశెప్ప్రోక్షపతినిపాంసముజూన్పే

౧౦౩ బాల్పిపేర్చియమపేంటాలుఖాంమపాంయె
మూండప్లంపనూసరింమమగ్రీపాంత
కాంపిభిత్తిసేంతపంపయంకినరుగు
బియంపినేర్మించియేర్చియంపెడ్డశెల్పి

౧౦౪ చిరపాండవాన్నిపాంబునవి(గ)పాంబు
రాయిమినూంచినగచిపేడిగిరిగియుండ
(సజ్జ)రాంపపడుమనమ్మిగావి(భూడు)
ఫల్లాంపితభవ్యమనూంభ్రవిదలిచి

౧౦౫ శౌర్యధను భ్రేరుల పుడమిలెపస్ప మస్పై యెుంపరెండుగా
వారదరింతు రేటెనరపాంచి తనంబచిరెంసు యెుండుగా
నారసిగ్రేయునే రవలచాం మసనివవెయెంతపెంతయా

- పత్రి

రంజరం
- పైూంక్తి
కలుకి
- నేరస్ప

- సాంర్థపాంపం - లందు
(ప్ర)యర - సిల్లి - నఫుడు
- పతిసపాంరా

- చప్పినచం - పాంయి

కాంతి - పెంత
- ఆసుప్పుట పెట్టెసప్పి
- (గ)పాం
- వేదిగరిగియుండ
~~[illegible]~~ సజ్జనా - విభ్రపు
- ఫ(ల)పనైూం ఫ్రవుదలంచి
- శ్యరప - శ్రక్రరం - దెులుంరు
- శేటు - రెండు
- తొలుయ

శ్రంకయ॥ కూ
మంచిక్షాంపలకెు
చి

పంచవంతి ... తిత్ర

మతుప్రతాపములుశోష్పాడిరా యమయేరా శ్రిష్టి
చెప్పులుభుజగప్రోక్తిపెంపకప్ప
౧౧౧ సుప్తివృద్ధిపకరాష్ట ధృష్టిదీ పుసిపాకా
వసనభంగంబు పెదవియు వంకసికరయు
గారుణానుమెంను నెత్తినివన్నెలమర
దూరితత్రాసముడపు బ్రాంగ దొంగబంయు
౧౧౨ పత్తితిమ్మరుపలవరులుగన్నెననుండి
బపరిచూప్పగబలపడియునవ్రాసి
పయించిన్నపుపతిమియునవతిపేయించి
యొంన్నెసుంన్నెనశిలలూడదివిసి
వివరమేర్పరచిరామాపెంబడివదములు
నడపినప్పుడులుదడిపిరాచి
ఆలవికిడితెవంపదలిశేయుప్రారబారి
గానీయంగదియనెప్పుడి సద్దిపదద్ది
౧౧౩ గాంచిరాపండెలుమరుగాకనయుండి
కరకైకరబప్పుకెన్నంప్పుగండిగప్పి
ప్రదవిసామ్ములు పెద్దెరప్పిలిబిసాసగ
సరసకేతర బరికించి జలదరించి
౧౧౪ వివిధరమువిరియపార
రుచయంబల్లాడబరచి పరిరంభించెం
రుచిరగతిరూపవతినిజ
పతిపిపుడు గముటీనాయకానబ్రాహ్మెశర్
౧౧౫ యుపవిటేశివయుబాణర్పొపవారమునప

- మొరచెసు
సుప్తివృద్ధి - ప్రోద
- వంరసికరులు
- నెత్తిని - పంర
దూరిత తా ముడపు
- చూపగ - వ్రాసి
- పేయించి
- శిలలూడదివిసి

ప్రోదయు
అడుగ్గయు

ఆలవికిడి - తెలసి
- సద్ది

కరకు
తెయుతల - నులిచి
- బరికించి

రుచిరగతి
- కులు
- చేసిన

పంచతంత్రి ౬౩

వెనవిన్నవియుష్టి యుష్యునవిశేష్టి

యుష్టివ్యైరువంశి ఘుష్టిష్టైనసుమెుగం

జేనిశస్వైసతనుధాంనదష్ట్రి

ననుష్ట్రి కాణివింబినదినేడింబుసు

కాంరగాంచెవెనగ్గలుగవలయు

నవివేబినల్గాంకేలకశిరుఖ్యైదధ్వయుం

వరపెతిపరునిదస్వరుసెగాంచి

౧౧౬ యుతవుబెూంయూంలపెూంశుభ్రస్తితివినసుదు

స్నైద్గానంబుగనుగాన్ను పెదచెూవె

నీరదేూదయుశుకసినసెమ్మిబెూవె

సమృదంబంధియూపరాన్తంధ్రిపనియె

౧౧౭ పాదపురుష్రుంబలెనసుదన

వతనన్నలఖూంతతేయువన్నలవవిపిం

గదుహ్గగూంబ్రాతివనె

వధగలతియువంయుచెవివివారాంరసినే

౧౧౮ మానసనుమహామ్యైర్థ

స్నానంబునవెలగుమదనదాంవానలకే

లాంనివవాంయువల్గాంవేను

దెనిపయాంధరయుంలద్విత్యప్తిదశత్రా

శౌరసుదవెయుతిసమ్మర

౧౧౯ చాంరపుదన్నైగాంపేషేగలనిస్న

తారరుగావిాంష్టైవంబున

దుశిష్టైతకలుషవత్రితారంగాంర్థే

- సెష్టి

- పుచ్ఛష్టైనసువెుగం

జేని

నసు(గష్టి) - నేదింబుకసు

కాంరగాంచేవేంని

- లరసి

- స్థితికి

- గనుగాన్న

నీరదాంధయు

- గూంర్థి

- వువిాంబత్రోద

స్నానంబునకెలుగసు

- శ్రైనసు

- శ్రైతేయువకత్రా

చాంర

కాంరకసు దవ్పుగాంక తేర్పకలనేనిస

- విాంషవంబు

దూంర్థి

౨౧౦ తనగ్రీవాముగలవాసు

ధనకనకములెల్లనిచ్చెదం ధృతివిహారం

గానివనుమునియుంబవిచే

ఘోటకవోరుకతి(వి)సన్నుదే తస్సుండె

౨౧౧ నరయుఘలంగియుష్ణ్వేతనింగని యుల్లమున ధీరవాయి

తెరవభవన్నరూగమున(ధి)వ్వరదే యుదిస్త్రాత్ర గారిరె

మరదివినే వ్రాళ్లైవిమవ్వవలకవమువేశిరా దెబల

వరపునని న్నవేత పిదివెంధన వస్త్రనిజగతే మల

నెలలయుంబునగలసా

౨౧౨

మ్మెసెల్లంబడుమసకీగమిచ్చి విదిదినే

తేనవివనవేసారిన

తోనమవదిలతలపుమరయురుంబరతెంతుల

౨౧౩ చెదియులనిచూడనినిశేన

తలగేయుదువతినిసన్నుతేముగానిదియు

నాలకేలవొతులకేటంపి

లలనావుగియుదిమెుదత్రిలగునేయూజ్జ

అవిఘయుంబుబుష్పంబిశ్రితసత్తారుండ్రైయూరుండుసార్ధ్రవాపు

నిలెత్తానిచనియెనాసమయుంబునా

౨౧౪ రాంబాష్పముఖ్ఖతావురసవాసవలగ్రీ

నాసుమమున్నవబింటుయిమ్మెనదనే

ధరరవెరాధరసుధాదేరరసంబునబూష్ప

పంచబాణపివాసబాయుదనే

పంచక్షేష్ణగఘునన్నవగుళున్నపముల

కలవువాసన్నగానికొలగుదనే

- ధృతివిహారన

సిసవిహారు

- సతనిం - సూర్థ

- చేసి

- తెరపునని న్నవేరి

- కరణా

- మదిదలపు

- సన్నుతము

- సూర్థ

- వీళ్ళానివనిరెం

రాం బాష్ప - (గద్య)

నాసు

ధర - ధరరసం

- బాణ

- కవుల

కలవు హాస్తగానిదాలగు

[illegible]

గాంతి గాఢాంకింగనమున దెప్పులుకేలు
బొంది తాంపమునాంతి బొందుకనక

[illegible] (పా)ంయమున దీర్ఘమునరింపబాలిరియుండి
పంచుపాద్మున [illegible] పదినయెుదవి
బిరుసునైన ఒదచె పదినపగిది
పలుకు సుజ్ఞత పంయమున్నలల్లాలాండె

[illegible] ఊదయమున తంపముల్నదురమెల్లనిశ్చే
ప్రాణవల్లభునదాజ్ఞమునల ప్రాలు
ప్రాణవిరోలతరజలనతపము సువర్ణో
పలకోదరంబుల జలపమూర్మ
జలపమూల్నిన సర్వీ సర్వీ రశాంతవి
తాలవేలంబులు రాల్మనిల్పె
యుష్ఠి శ్రీవముతేపపరిము పా(తాం)బున
నిష్ఠాన్నముల భుజియుంపజెప్పు

[illegible] పరిమేళముబాంయికపురంపునురయం విసరు
ప్రాంపుదండలు జుట్టుతాంబూలమిన్నె
పదపసివరింయు విపాంచ నడుగుటాతు
నలమీనాంగిపనాంతి బోరాలి భీతి

[illegible] యేమిరి కైనన బోరు ముష్టివ ప్రాల్తముకే యుతడేలవేసిన
తారకము సార్థకాంపయునముగసైనని ప్రోరజేవితాంతకే
నాంరి చిము ష్ఠ్రి ము(త్రే)యు గున్నైనను నే విపరుండు గానయే
తీరున నైన నెట్టు సుము త(ప)వ రుండమభుంబునే చిముని
అనిచెప్పాస్తుడు జెప్పిన

[illegible] వినియుని మర్తే సుతుపేతవి భూవవిలాసుం

- (పా)యంపముచి బోయిక్క నరింక వారి లయు.రు
- బరుకెరు
బరుసు
ఊద యము
- జ్వాలన - సువర్ణ
- మూంర్ఛ
- [illegible] సపర్చ
నిష్ఠాన్న
పరివంశ
- చిటుపాటు
నలము
పరిని - సు ప్రాత్త్రముకేయుతశలచేసిన
- సాంద్రపార
- గాంచనే
- శుభం బొనర్చునే
- చెప్పిన
- పురుషుడు

పంచపంక్తి ---- ౭౩

వినుత సువ(త్రి)నాసం

పనుగానుల(రుంతండ్ర)నాశిప(వ)ఘ్రుమొగమ్మ

౨౨౦ వంపనులురిపులురవలో

నెంపవ(పారిబాసి)యెయాంకనెరద్దైవినుబి

ష్ఠాంలుశ్రీశయింపురుండుల

గెంపవిశోభనవలుగాంచెప్పితిపాలేనర్ల

౨౨౧ యాంతరువేఘువన్నేనకునిష్ఠుడున్రవిననాంటుసత్రియరా

శ్రీతుడురాజ్ఞాంశ్రీవరినిష్ఠుడుయాంతడువేమిలేమిటుండ

మాతనీవాంజోత్రైపిబయన్నితినేనితడున్నిజేసిని

ధ్వానిలవహాంపుశ(శ్రీ)బలవైన్నేమునేపశుభ్రంబుగాందవో

౨౨౨ నైరులువాంయులంపొతస

త్రాంకమునేనయునువ్రతిక్షైతన్ర రుతులఘు

ప్రేరమపాగోప్రితయము

రాంరాంపునక్రియిని(లి)వర్ణారాజ్యసుదిక్షైర్

౨౨౩ అనేవినియురివుర్లేనుతాం

ననవలరగవ(త్రి)నాసునేపన్నినుది

శ్రీనుతనయు(వ)దయుష్ఠ

వినవేడునయున్నైదెలుపవేనానేనుడు

అనినవ(త్రి)నాశంతుచెప్పెండాడంగె

౨౨౪ శ్రీతవిదనేశచెప్పిరపరి(గ)పాలిచ్చిముఖారిమున్నగా

శ్రీతయుముబొల్లిమొన్నజగతేసురులలోగెలవాంనివంచనా

మరినెనపంపాం రంటులపమందపేరుండనుత్ర రురిరత్ని

(త్రి)తినవాంలపాంలరంబిబంధురమైనయువాంసపేర్యు

౨౨౫ నెప్పెరేగనరనగాంనల

45

- తాంసువ(ర)

గనుగానులు లయనతడు - మొగవె

మెంటుకపొరిపాసి

- యింపు

పైరిగ
అప్పూంతవలు

తతడు - వర్ణ నకు నిష్పడు

- రాజ - నిక్షితుడే తడు

పన్నాతనికరాక్షి తైక

- పాంచు శ(త్రు)ఖల

- రాంయిలుటు

- మురక - తలపు

(ఆ)న - వంర్షకు

- వ(త్ర)నాను నకు నిర్లనుడి

ద్వానకు

శ(క)నాసుండు

కృపవివితి(పశ్చదు

- లక్షకు

వంతి - వం.దచరు. - డతి

(ప్ర)తి
నెప్పెరుగక

పంచతంత్రి ... ౧౩

కాపునసేల బ్రిపశ్నారాక్షసుండరుగుమనా
౩౩౬ చెప్పురపు బుద్ధిస్థునప్పే

దప్పనేష్ఠ్ంబియర్ధనతద్ధ్వని బలిపేర్
ఖైపేంశయిష్టుతారతుని
౩౩౬

కారుణానికినెందుబోయెదప్రాచీప్రపలాదు
ద్వైరప్పేరననుటంయునల

బోరపతాబ్రిపశ్నారాక్షసునకిప్లనియెర్
౩౩౭ జయిరుశిద్ధియనుధరామరు

నయినంబునగలదుగోష్ఠియమదానినతి
ప్రియతంగానిదనునాతడనె

యొరుదనెంయనిష్ఠపరాత్రేమునర్
౩౩౮ పండెనదాయనాయునారపుల్లమేకమునర్గొకమునర్

పండెనవారురనెారువసిగాంధర్పులదంశెలుపండువిఝ్జురూ

పెందునుబెప్పుఖూపనరుదేవ్యదవేవనివేశినంబరాలి

సంధిసిబ్రపశ్నారాప్రసుదుసత్యప్రరస్సరభ్రాషనిప్లమర్
౩౩౯ యూనిశినిపెప్పునిపని

ధైనుప్పులంత్రాపబద్దిపరిచియుప్పెలో
రానెదలెగదవతనిన

తానకవమునేజింపబోయెదంబలలాంశర్
౩౪౦ నాంవినిబోరకుంంత్రం

బోవకేయసనిని స్నిరుద్ధముసగోధుమునం
భూనవిఘుడుబంపబోయద

కేవాదెయవంయనేరపెయునరిచినెంగో
౩౪౧ కారగామదెబుప్పమనల

- సైంకప్రశ్న
- యిత్రుప్రు

ఓరియురు లూరాలు

- చెప్పదూ

జంటసిద్ధి

- నాతద
నయుపొంతెంద
- దాంయు - కారకప్రుల
- వాంరు - దంతులు
- చెప్పజా పనరుదెప్పదవేవని
సంధిక
నిశినిటనేపెప్పని
- దాపదెపుదివియుపెె
- తరిచెద
- వునబంప
- తంతం
బోవకనసుని స్మిశధవుసగ్రోధవునర్
భూంవిబుధుజంపబొయెలద
గోవాతైయు - రించెసుకో

తావశిప్రజు
దొంకు

తిరుగుచున బ్రహ్మరాక్షసుండను రజని
చారపులాంయున మంత్రి
౧౪౧ కారూండ్లుండెనాదియరయనల్ని
౧౪౨ జరతప బద్ధరధ్రు మయులు నాలబలంబుల గాధనింబరో
పరమల ప్రుర్తి మానితారవ పైన రావులతో లంమహ
నిరవధి తంత్ర నిమవా జనిర్భధనంబులు తాంగి వారదగా
దరశిన బ్రహ్మరాక్షసుల రక్తరదిసురు చేవి రాయిదక్
౧౪౩ వెరమెరసి రుద్ధరాంభురు
బరిమాండ్లుంబొవరాండు బ్రహ్మమన్నైనం
మొరగనిదురింపు చోనిది
తరియుగుపంజంప బోయెదంబదమనుచున్
యెరుపురువని యుప్పి ప్రుగ్వ వాంబు ప్రవేశించి రందు బ్రహ్మరాక్షసుం
తర త్రితి (వి)శరధి కిప్పనియె
౧౪౪ తాలు దాలు తనరగవి (ప్రు)ని
పాలువారంజంప్పి పదము బోయెదనాంలో
తలకపనేవలగని రా
మలప్ప త్రింపనులనాం బికాని హావ్రపు మర్
తీరదియని చెప్పినవిని
౧౪౫ తిరుగు బ్రహ్మరాక్షసు నవను నిక్ష
పైర్వ రంభ మెరగి రేవిను
పారరభసము బుప్పని ప్రవాంబున నరపా
యెంతెరనవి కొబుప్పిన
౧౪౬ ధనువులం ప్రుచ్చి లింపదరువి నాపా

చోరకునకు
- పలాయన
- కూడుదుకొండె యురయనప్పి (ప్రు)ంచుక్
- కపిద్ధరం (ధ)రుల - గాధనింబరో
- మలమక్షి - పైన - తొజ్జులంతరవ
- నిర్భ్వధనంబుల - రా
దరసిన - రాయిదక్

- చోనిది

- బోరాదం

ఇరు
దు(బ్ర)తిరోధి

- తనరగవి(ప్రు)ని

- జంపి - బోరాండకాలలో

- హావ్రమకరక్

రావరంభ

నెరి
- (రుచ్చి)లింప

॥ స్త్రీ నవరసాతధూర్జటము

పిదప జంపు
గానరిగిన మించి చంప్తుగాదసవిప్రున్

౨౪౧ నావిని (బ్రి)హ్మారణ్యసుతుమన్నిటులాండగనంతవాటవే

లేవదినిన్నవేదన (ప్రాప్తి)చేతనెంతాలుతాల్లనిద్ధరా

వేవుని జంపెదంగనలురిరగ [సంచరు గంగ] దాంగదియుం

బోధకుసోసంపుంచతనిభూరితరధ్వనిసద్దగించిరన్

(అ)న్నలపలంబువినివ్వావస్తాంబుండువేల్లనిరియేసప్పుతతనికి విశ్వా

సంబు పుట్టించవలసె

౨౪౨ తునన(బ్రి)హ్మారణ్యసుంది

గానన [illegible] ఘూతావవేసమగుగోష్టియమం

గానముస్తోత్రాంపదిపిసే — దీపరు

౨౪౯ తనిచోరునిజూపెనిజకరాంగుళేకోలయన్ — గుళి

బోరుండనుపయరాంద్రా

సారుండైనినువధింపగానదియుండె

చేరినచోరుండితదని

యాందాల్సముజూపెభూసురాధ్వయున్నసర్

౨౫౦ నేరము దప్పించుగాసం

బోరుండునన్నబ్రావహ్మారణ్యసుండునుదనతో

నేరూపినచెప్పినపులు

సాంరసరిప్పమిందవాసచే(రి)నమురయెన్

౨౫౧ ధరణిసురుడిట్లనుమా

నిరుపురుపరమాప్పులసపుడిందెప్రైపై

నెరవెదమువనుడుగాంధ

స్త్రీ నతరువాత

- పిదప జెంపు - - వి(ప్రు)న్

- సన్నిధి

లేవదినిసన్నవేదనప్రాలే

- దిరగ సంచరు గంగ

బోధకరు బోధరు పుంచతని భూరి తరధ్వని సద్దగించిరన్

- పుల్లనిరతినప్పు

- ప్రష్టింప వలసె

౨౪౮ ఆపద్యమే (ప)ద్యం తరవుందు వలెవర విధవయగాయన్నది

ఇవతల బావదించరు వగుగా

ద్విజలయు [illegible] ంబులు (త)తుదిపుదివిదురు తుక్కెయలు

గృతదని పశు వారశాశా

రతుబూరలనిజూపెనిజకరాంగుళకోలయన్

- బూరుండను - రాం(దా)

చేరిన(తా)రుంది తతని

యాందారు(డు)న జూపె బ్రాసురా ధ్వయున్నసర్

బోరతరుదురు

- చెప్పిన

- చం(ద్ర)రెపెరంరన్

- విందె

ప్రేర(గ)మ్మర విూరుబానివా సంబులకర్ణ

దేవింపి వలపరవని

౧౫౧ దేవతలందే మొందవనధిదేవనశాపం

దేవల వరలఘుసంతా

పావిలదే తస్సులపృథ్వీ శౌమవేమెనాట్

౧౫౩ ప్రావృత్తార్థ్యేషంబు వెవ(బి) తుపుంతనివేధ్రావిపినంబో యుదాబోత(బ)

పృత్తాస్వస వివాదంబుజ ఐరుశిద్రిపింబో తెమేపుపనేద్రే చిరజీవిసం

ప్రోదంబు నేపునిస్సులసేలాన్విగంబు చేయు న నివిన్నెవింబి దే(శ్రే)నా

సంభువెందియూ

౧౫౪ తనమేనిసందయు కగివిదేవసువేంపి

ఖగపు(బ్రా)గావదే శబిప్పా పరుంతు

శ్రీరుతనిపావరరసబలతమైనాగేద(ధ)

పరుబ్రోపదే మేఘువావానుంతు

నిజుసే(త)ద్రోవానిదే యూత్మగిరాతు

మనుపదెనిన(త)మ్మైత్రి బ(తి)

స(తే)వెరరువిధి పృణుస్వవిద్విషణు

రమ్మొంపదే తాత్రిరావుప్రెంతు

౧౫౬ సవలద్రావింపే వుచిస్రబవిములతు

తారవదేరసలావమ్మైతత్వశంబు

నేడునాంతుసునున్నదినిల్లేమగుదు

కంపియరణా ధ్రేమునుయులసంప్లేమఘయు

౧౫౭ ప్రసవ(సె)నాంశుదివాదినమాపలు

(ఖని)యుందరవే(ద్రే)రసదుగేబుద్ధి

సప్రదుదివాంధీతప్రేవతివారసె

- సంబులకర్ణ

దేవింప

పావిల

- రాక్షసుల సంవాదంబు - సిద్ధిరం జారి వేంపుఁ వర్ణ

వాదంబు - నిస్తులకలాపు

- షేని - దరగిదేగసు

- గావదే

గరుడని

- (బ్రో)వదే

- నిర్ధరూ

- నిర్దిర(ద) - వ(త్రి)

- సమిద్ధ్విషణు

- తధ్యశంబు

కంతుశరణాక్షి - కంతుశరభయు

- నాసుదిత్వాదుపూవులునిని

యిుదర - నదుగు

- చ్తేత

[illegible]	స్థ ని
[illegible]	- ంతునం
[illegible]	- రత్నాత్ము
[illegible]	- ంందరు
[illegible]	- తెలిసి
౧౫౮ [illegible]	
[illegible]	లవింతద్రాక్షిక
[illegible]	వేల - నేల తెరచె
[illegible]	- నిల్చింపు నాపలు కాదరింపు
౧౫౯ [illegible]	
[illegible]	
[illegible]	- కృలరథ
[illegible]	- రత
౧౬౦ [illegible]	- వర్ధన
[illegible]	- ఆం నంచాం ర్లవ
[illegible]	
[illegible]	విని తెంద
౧౬౧ [illegible]	
[illegible]	కాంర (పు) పచాప తల్లిగల
[illegible]	- యువజాం ర
[illegible]	- పేరయుర్
౧౬౨ [illegible]	
[illegible]	
[illegible]	- వల్లభ
[illegible]	- వాంగూ నిధా

౧౬౩ ౹ ప్రాప్తిన కష్టంబో యుపులుపులు మనుబంధ్ప్రద బెళ్ళబూాబనం
కేప్రునబల్కే తూాప్రాతరులు చేదరుంబ ఖుపాంధ్ర మహే మలు
(ప్ర) [illegible] కెరుంగుమేని బెలుకంబెడపా యుకరూ [illegible] తోడా నాం
(డ) [illegible] లూారమూారమెర యుంరకనా రవధూాంయునే ఘనర్

౧౬౪ మెరుగులు (స) [illegible] రించునెనుమింములుత్రా కృని బోఘు త్రో కృతి
కైలిడిన గుబ్బచన్నుల యూాకవిశోధుల జూర నుండాకా
గ్గారకేదుబనితంబ బింబమున మెల్లాన యుంచుకజూారకే ఘృన
ప్రారప్ల ఘుటుంపనే గునల యుగ్గవి దూారప్లు పే యునే యునేర్

౧౬౫ ఆ [illegible] సృని రూాపల్లిద్దేనమవిండ్లే యుండనిగోర్వాని యూా
పాలవే కృస్సుబి పండుగాానిపరుడి [illegible] కసంపాారని
ప్రాత్రైపుబ్బితలుతేని పాాడుత్ర వాాంతాారంతా సంతాానబిం
తాతెవైరాాగ్ని యేసుమండుగాాని జనుదైన్నంతే రూ తే [illegible] ఘనర్

౧౬౬ పలుదెరంగులు మేని స్త్రైనయింపగరేరి
నమ్మనెబ్బాకసాారి కప్పేనమ్ము
జూారవర్గ స్త్రాని జూారసాారజముగా
బల్లునెబ్బాకసాారి బల్లిబలుకు
ఘుబ్బ [illegible] యుచిపవస్థేమలు [illegible] బిపాారంగ
జూాడునెబ్బాకసాారి చురుకుజూాపు
గిలుకుమేస్త్రైలరంపు (జ్యోతి) యమసంపాాదింవ
నడుమునెబ్బాకసాారి జిగతుండుపు

౧౬౭ పరనుగాాజూాజునేరిన పరిడి లేమ
తోవిజూాపట్టి రూాబిఎ పోలతలము
తృష్ణరసమంలగరబిరాా యుమ్మువిమి
మురియుమెనసాారి వద్దిగిమెాాానాంరి

౧౬౮ యేమెంతృనని కొక్కిలిరిపోయుమత్రెరి
మూాడయరాాన్యుతాంగి పేరాండవ్రైతి

రుప్పునబరప్పుచూాపుల - పదరంబు - కంఠ
(త)ప్ప - పాాయుక్కచూాడు

- (గు) వప్పు
తిరిసిన - నెుండాా
గ్గారయు - బాార

ఆ వ్రత్రస్సని - నిర్మాపా

- కాాంత

- పకుండు - లేదాారర్శు
- మెరుంగులు అరాావి వై
- సాారర్పు
- కర్గగ్గాని జార
- సాారి
- ప్రత్తి - మర్మములు (గుడి)
- సాారి
- వుస్తు - జాకురు
- సాారి పదగు
- తేసిన పసిడికేకరు
- జూాపట్టు
- సాారి పద్ధంగి
ఏతెంతు
బూాడగాాజరడ - వైతి

దరులు
పాాప్పమయు

| చేనేత నస్త్రపురు యిచ్చిన మచ్చిక ప్రభూంవు

లాండేనాంతో మాంవలాండన్తైతి

నెవెల్లాని రుచుల కోర్కెందితిందియముద్దు :

గుప్పగుబ్బలరావుల్యగ్గీవ్యన్తైతి

ననునేకతమున రమ్మని చెప్పి రప్పించి

తెరవ యొయ్యంచితల్పునెరవన్తైతి

౧౬౯ నీ పుచరగానముదన్తైతి నే చిలుచవ

కౌరసన్ని చ్చేలతో నేళపోరన్తైతి

వందురాంత్ర (వ) పంచవమైనబాంలు

వెదురుతాన్తైన నవ్వుటదవదినె గాంత్రి

వరుష పంచమాం రసం భరరగవరగా

౧౭౦ జనితతాంపరన (త్రి) తశాం రతహాంత

వాంస్యముల (చేమే) నన్నా వై రువసరవున

(త) త్రై షణ్మ (ముల దాం) నిరన్నదోయి

(ల్లె) బిడ్డపాంపల

౧౭౧ తోసంచరతేవియెుకలు తొడలుంచిరుదిం

త్రైసి కుచ వంచులుమెరయుం

గాసుందరిపోత భావ్యగతి బాం పద్మిన్

చెరిచెలువుతెరుపుపసరుం

౧౭౨ బలెనాంనాంపద్దిరభోగ (పా త్రం) త్రైవ

తీర్గిల్లునుండేదాంని చెదుతో

వలుదెరిసెంబతిరిగాంరిగాంలంబునవుల్

తెరిసి యెుకనాంతువాండతి

౧౭౩ లలనాంవిలసంబుతలతలంబట్టురాసం

వలయుననితలచిపెంగరి

వరిరేంబరిరించినర్తిబారతబరిలే

ఛే ఛేత నపురు రాజ్చ్ర కబుద్ధి కవు పూరు

లాతి

- జాతి ౦వి

- గువ్వ

- రాయబ్బి

వందురా

- గాంఢ్రి

- తాం పరసాం (రాం) త శాం తరాంత

- వులవేట్లు

త్రైత్ర త్రైత్ర వంగదాంని

త్రైస్తి

- జాం పద్మిన్

- తెరువ్యాపసరుం

- పాం (త్రం) త్రైవ

త్రిలుచుండ

పంచతంత్రీ ... ౨౩

౨౨౪ ఏకంబున యాంపేకళవర

పాలుడునా నానతిష్ఠి బయనను బాలుం

గాంలవిక్షంబన మొంమునో

శాపేలందె మ్ము పంబళమునంప్లైళముౕ

౨౨౫ పేరాంరిపిచనియుప్పై

స్త్రీదాంరుచినంబులను వతుఁనద్ధివసములంటి

స్వర్ణేరు సుమాంనేసంగతి

బాంరుచనాపనిన యొంష సంతోషమునన్

౨౨౬ చిప్రరుపాంతెరరన్నె రిముబోపేరాంరి

రెయిన పరిగాంనిపల్లాతుఁగెంపు

తమిగుల్లి చంచుపాళెముదిగ్గుబోచింత

గుమ్మి బిమ్మెపవెలిగోరితాపు

మొంముదాంమెరతాంవి మురమందుబోప్రాణి

బోఘుగసుద్రిమున్న బొమ్ముతేటం

చిన్నారిమెనవాంసింధుబోవారుగింటం

నరిపిచంప్లు ముగాముగ్ల పప్పులాంత

౨౨౭ తనబొంపులుచెప్పపద్మములు (ప) తిష్ఠ

లింపుబోపాంరుమెగనిహ్హాప్పుంచురాంపు

ప్రాంతపోరాంపముండాంరుబొంయినసుచు

పాంగెలాంవజ్రీకిమవత్తంగినేమ

౨౨౮ తలపేనుపంటసంచిం

బులుపాంలుంముల్లువ (స్త్రీ) మునయాంపనం

స్పిరితేపపాంరరప్పర

శిలబోతెంప్రాతముగడువే [illegible]

౨౨౯ నెరసుతోరబాంపినే (తం) బుదుర్గర [illegible]

పరిన

- చాలం
- విలంబన
- సంబళవముక్

కస్తూరు జువాం

- జేంరయు బోపేరాంరి

- చంటు

గుమ్మపిమ్మలు వేలి

బొజుగుకస్తూరి

- దివేనవాం - గింటు

- మున (ప్ర) తిష్ఠ

లించం - వగని

- వాంరయుకగుచం
- సేవ
- పంటు
- రత్నం
- చెటుప్రమురిక్
- దుర్గర

సంబళము॥
దారిబత్తము॥

యొనపరిగాడు॥
తెనుగసుకాడు॥

చింతతిగుమ్మ
(క్రొత్తం. విలు..)

వన్నెదితోడబాసియుంగకంబు
గాంతిమల్లసిల్లుగతిలేనిబాసియు
ప్రాణులూపత్తితినగుడునేను
అనిపలూపులుపలూత్తైలతో
౧౫౦ లక్షణరథాంరునపసంబళపుపంబళము
స్త్రీలిబిపువానాంతిగిలల
కానిన [illegible] పెతుకానిపతిపనియెంగ్
౧౫౧ నిక్కవపలూరివేగదవనేపుదయరాంరవితాంత్యతినరా
దెపృతగశెనిన్మెనెంయంబునేపడబాసియుండలే
నెక్కడికేననిపిరుదనిప్పుడవచ్చిదితోతికాంబుబా
వృత్తరిరనాంవ్యాదియుమృతృపనేవళవతాంపెరుంగవే
౧౫౨ నిబింపమునివసంత్తెనివ
సముసెలయ్యెవాంసరంబుసంవాంత్సరమ్మై
సేపుయుగమ్మైబింతిందెడి
రమణాంభవదియిష్టియెంగరాంహాప్తిపునర్
౧౫౩ యొాంచెలుపేవకాం విభవ మూంగుణ పేాంకమునియిష్టిశోభితాం
బిచ్చేమరత్తిబూంగరిమమెపుగవాంరికేతీదువూంబితిం
బూంబితిప్రాణానాంధనిసుబూంబినకన్నులాంలతాంతనా
గాంచుడుబప్పుకేవమగరాం ఇవినాంఇవున్నిష్టమింతియుర్
౧౫౪ కేవలసాంధనంబువిరుగీలవవాంబినయుంచునమృతి
బాంవజునమ్మెయుష్టుటువిబాంకేపయుంగానినేపువూంపుకే
నాంపసద్ధంటునస్సెలగూనప్పేరబాంష్ట్రునగన్నులాంక్షపేం
పాంవవాలంగబూంపేదరశాంసపరిష్పురితాంవనాంబున్నె
వీడిగలవూంన్నిష్టమెప్ప
౧౫౫ త్రిడితోడంగూంబినిప్పుతనత్తొనినుపెం

- సిల్లు - పాసి
- నిలిచి - గాంచి
పానపప్పుడుపడలిపేరు
నిక్కువ
- పేపెడ
నెక్కడికేని - నిప్పుడ - తోడి
- వూంసరంబు సంవత్సరమ్మై (వూంసరముట / వూంసరముట)
సవు
- పేంరు
- విభవ - కమునేంరు
బిచ్చితు - గరిమ మెంపుగ
- నప్పు - బాంధిపెంరయుం
- నెలగ - లాంక్షపేం
- బూంతు
- వూం నిశ్చేవయుంబు
తోడు - గూం [illegible] కప్పు తన తెలూం [illegible] నినుపెం

పంచతంత్రి - ౩

౧ పదరంగు గూర్చిన ప్రిత్పాదు

తడంబడి చెయిన్నితి యడిస్తు దమ వాగేశాం

తడసిన జట్లతుంగ్లిని

౧౫౬ పదకై తెప్పనుపుట్టున కన్నీళ్ళలుకం

బడిబడి యెడ్డలతోన

ప్రియడాయులప్పె వుడుగని విద్దాలు పుటయు

పంచినవేళ వాడితలవారి వెళ్ళిదిపోయియుయు

౧౫౭ సాంగలసంబు పడమునం దిను తెగిన పస్తు బెట్టియా

పుంచిన చేపయుం మసలి వుప్పవలెం జారవారియుంటలో

పంచిపుట్లంది దొరుకాని పానపుస్తె కాని యెయుండెనట్రిరి

౧౫౮ జలములాడి పేనచలపం బుబానయు

పొరలు వమ డివిద వివి పెచేరగట్టి

పడిచి చేబెట్టిగిచి రియుంబు సేయుము

మొదలియాముష్టైన యెడదని లింగి

౧౫౯ ఆతెలిగంటు పంటు నెరస్సైన విభుండరగెంని రంపుశ

స్త్రీతి రమంప వస్తునిబిల్లు పుల్లవన ద్రోవదూతియా

కతిరిబోయి చేరన గద్దిబిబ్బరిగ్గు పుసాంగానవేసం

జూతపుతూవాలుండ గుపుజూరుడు దర్పదనంబు జారరగ

తప్పుపయాయుదుష్టగాంగది బరుచిన

౧౬౦ పంచిపునపుస్తోతమగనిగానుడు

పలుకు నరతల్లిగిసూర్యుండెదా విప్రం

ద్వారిగిపు గడుదాగు పెరుగవేవ

౧౬౧ ప్రేషు తానురూంపటి శ్రీరబంధమ మందిర మెుద్దుప్పైద్దళా

రవమ పట్టివేల వమరస్తునదుష్టనచి స్త్రీతంబుకై

తపపరి వారి సచాసి రవుపాంతవలపేటమ వాపిలజ్జుపు

స్రవదు పగవాపుత్ని సిపెసంగవపు పుష్కరరుంబరాంధ్రపెట్టి

పదరం గూర్చి

- దర్పి

- జతస్పుర

- చేసి - పోయియుండగా యుండగు

- తెగిన ఉచ్చుదారము

- పసలి వుప్పు వలెం

- బానిసియు

పొరలు వచలు వవి

పడిచి కుడిచి చేచి విడి

ఆతెలి

- విటు - నేవని

- నగరం పెర పర్వముసుం గానర్పిసం

- జేరగ

- నదలనేగి రూర్చుంత

[illegible] జారిగి వంగడదాంగుకై

ప్రవి - పువుంధర

- దృష్టి - బట్టె

- భ్రాషిత - చపెటుపు

పంచతంత్రి ౧౩

1 సాధ్వీ శ్వేత తధారా

౧౨౨ సాధారణ(శ్రీ)ఖరశిఖరనిశాంతనఖంబులన్

సాధింపగరతినాధా

ఆరాధన సాధనములనొప్పి యువయువతులకున్

శ్రీ సతిరయునుపతియును నిజ

౧౨౩ వసతిం జెలరేని యుల్లాసరాగాంధ్రో

ల్లసనమున జనగరుశిలిలి

వెస్సలిల్లి సాలుమగని వెన్నెరయుపయుల్

దిపలదపయుద్ధరిత్రీ

౧౨౪ పయుమదిలోనిచ్చి యుంచి పనలునవిధ

పయునెత్తయునిస్తరిపం

ప్రయుతిరింది గినవద్దిగఖ్ఖగామగజనుమున్

రతి త్రిపిఖాంది యుయుప్పి

౧౨౫ పతినాంతిం ఖాలిపలపెపద్దవయుఖేన

పతిరతిలోనారతిలో

మతిదలపగనేక(బి) యుతవుంజె యుప్పిదియా

శిరాపీపనిస్తమునెప్ప

౧౨౬ మారామప్పమననిననదివానిదేశం

గారిమగణిని యునిలరధ

ప్రసిరాంకంజనే. ఖు

నారపనిమనాంకాంరంబుగానిల్లని రెంటిన్

(ప్ర) తి (ప్రా) గనే శరవాంస్తుల్లి కెళిదలపింపింనాస్తురోస్తారగా

౧౨౭ స్థితి తిమంగాంగుపరిండి గాదె యుండినాంతి ఉత్తితి తెలింపగా

రతివాంరాంగవుద్దెవిరక్తి ఖలకరింగాంజాంరుజాంరుంజేసి

సతమెజవ్వనవానితోడి రతినిస్తాంరంబురాం జాంస్తిమణి

సాధ్యలక్ష్మిత

- రగాఖరశిఖరనిశాంత

- యువయువతులకున్

శ్రీ సతియునుపపతి

- జెల

- దుసికిలి

- నచ్చిలి

- చిదక

- యుంచె

- నెరతులినిస్త ఢి

- (త్రిం)దికి

వెరాంక్షక - జెప్ప

- ం మాం

నారమనోరం జకంబుగా

పతి (ప్రా) నేమరహాస్యకేళికి - రతా

స్థితి - పసింది - యుది

- మెరలంగాం - దిస

సీతారత్న
రతిసై॥

పంచతంత్రి ... ఆ౩

యీ యేమఫావ యస్వాలా — ఇది - యేలా

౨౯౮ వీదశెదు నినునీ వెరుంగవానారవుగుం — వదశెదు

డుదధి బిరువటెంచువీవ

ల్లభినె ననవన్నతె వియుదానీమదివిన్

౨౯౯ శోతనిసుమంయుమానిసి

శోతికినామగని బెరుకొన జక్సైరపుం

జేతికిగలవానిజుబూ

నాతాళ్ళమగాదు సేనాపపుంనుతాతనికిన్ — - నీకల

౩౦౦ యొండనసేలనామగని మొద్దరమురుం యుంధద్రోగ్లు — ఖండన

యుండునవెరా యునంగు మీగడాకి బోపువెరింగి యుంచని — - వంగరూ

ఘ్యంగవచ్చి పట్టుకొని యోరాదురా త్వసేస్తుగాంయుంవే — - వ్వే

రెండయిరుబోవె వేదిఘులుంయుంపదినాకియు వంటుమారివింన్ — - వది - పది - కూతుమిన్

౩౦౧ గారపనుల్ వరాంబివలరావపవూరుని వంటుదేవుత

యెన్నివనిగాఢ్ల తోనరిగె నూరికి సెప్పుడువచ్చు వాడౌవే — - వాడౌవే

లేచవిగాదు కండ్లు పెకలింపుబున్నదిప్రాణవల్లభుం — లేచవిగాదు - లింపుబుసున్నవి

ఖూచినదానికి సత్యని ఒదుందను వెళ్ళుస్వరాంబి యుండుదున్

కాయుంబె క్రొత్తనుండె నేమువనితాంధ్రకృష్ణాపేష్టిరుం — - బెకర

౩౦౨ బాయుంజాలప్రాణముల్ మనసు కుంబారాగ్లగా జేయుం — - మనసు కు చ్చారూగ్లగా

డాయుంవచ్చి గదాపయోంధరముల్ లగ్గించ కాగిలించె జేసేయూ — - లంటుంగాగిటం జెట్టి యరూ

వాయుంబ్రాసెను పెసుకిలెరాజ్ఞలదేవిపుడున్ — - కాని - పతి - పుడున్

౩౦౩ అగునగుట్టెసి మూలిక్తి సంకుత్తిళ్ళింధ్రకాళ్ళ తిని పిద్దిం — - మూలిచిత్కంబు విభ్యా

నాగయ్యనిమూంటలంచె పులు ముండదక్షస్సైవిన దానగానునా — - చెపులు జూడకస్సై

మగనికి నిన్నువంట్లుకొరవూలినమానసు కెడైభర్తతో — - మానిసు

తెగిరెంద త్రుళ్ళిసంబోతికి తేపుని నైదువస్సెస్సుఖించేదిన్ — తెగిరెంద - చెదన్

౩౦౪ అనుడను వుధ్రసభాషితవులాంధ్రరత్నారుడు సూందరంబుగా — - లాంగధక్తారుడు సూందరంబుగా

పంచతంత్రి ... ౬౩

1 వినియెదనాంయుడంబిగాయువిశ్వేషయోనఘగారయుండెనం
వనునను హాలుడంము నుపనాథుని తోడశతానసంబులం
వినుతియొనవర్ణనె పరిభవింపనచంతకెనాసవెల్లిత్రీ
౩౦౭ ప్రేమనబవాసినాంపెరిగియుంతపనంతపనాపమారుద్రో
వేశ్మని తరంగుగన్నాని చరింపనవేడలుజాబ్బియుద్ధమం
త్రైనిలుపోపవేవపరిరియుంబన్నవాతలుకోతలంచుల
జాడ్యానిధిగాన వెంటబడిసాంధ్రి రవిస్థితి సోరపండెదీర్ఘ
౩౦౮ చిరితవినివాతరాదశేయుటశిగులచేటుపాండ్యులం
జోస్యపవేగవేషైరల ఖూండుమున్చి పదేశ్ర పలున్నవే
ఖుపటనవేమివేయునెంభేయోరదయుమున్నేడునంభ్యుస్నోరైయో
రక్తనిముద్దుగుమ్మనరసత్రియబాషలనింపానవెదిర్ఘ
ఆతివానారతిలోనే
౩౦౯
పతిరతిలోనిస్త్రీవెట్టిపలుకందిగునం
స్త్రీతడనినవాతరూపే
ప్రీతుడనిస్నేబలబాగడవేనిందెగదె
౩౦౫ జోడనముస్నేనుముగముగ
ఖూడపబిత్రముననోయుముంపేనింబో
నాదెననుభృష్టుపతెంగాని
యూడెన్నానెంతపలుచియున్నదియవావే
౩౦౬ వంచనయుప్పుడితులువవంచజనింపెజనింరుగాపయో
రంచలనేత్రినాంయుడబిసన్నపునెరాంరథదేనివాంపలం
గాంచితిమోందవుంయరథవారుతునున్నదనాంరదారతే
మంచిమునెమిన్నెతున్నహానిమించుగవింజునివాదవారలనే
౩౧౦ వానాని యెంతశాంతయెయువంటపత్రిపతియెంతయుత్తమ
స్నేపవిపేశాంశ యనుముత్రియునిస్నాముపాస్రతాంళనా

వినియుకి - విస్మృత

- యొనరచ్ఛని - చ స్పకగాంస

ప్రేమ - నింవుపూరుడా

వేశ్మని

- కదియుంబడ

- మారకుండెదీర్ఘ

- జ్యోతవేగనివైరల

- దుక్కంవనేమినేయుసెత్రయోందయు। ... నంచునెందియు

- పానస్త్రీ దీర్ఘ।

- లోనిస్త్రీ।

చితదతి

నస్నేబల

జేదక

పదెకాని

యుప్పుడి ... నాకయా

- నారుదుపొంగిసజాంర

- నెత్రినెత్తు ... మంజుగ ... వాండలదీ।

- పవిత్రత

- త్రియునెస్నాము ... పుంభమూ

౫౮

నైకలఘు శ్రీవారగతివాడు ప్పువేళ విలాసవ త్ప్రియై
మూడలుగట్టనాగరికముఖ్యులుతప్పురికింపనగడ్
౩౧౧ యుష్మి రితెంబుసాపరాభుండగుబిరజీవివలెప ష్టునవికంధాన
రగాయిబ్బునిగునని [illegible] ప్తండుజెప్పినవప్పలుపలారరింపనయు
లూడలోకేవ్వరుండూరపండెనంతన [illegible] భిపాలయుమూరకు
౩౧౨ తనపంములురాపత్తానము
మనుగడపుపవాతియుసెబవరువూనత్తిముడె
తనితెలిసితెలివిగలయూ
నవమునబిరజీవిపుయూకనాధుఁనకనియెంగ్
నెరివుడెనూరకయుండు
౩౧౩ భీకరాగారంబితిజగద్విదితమతినయున్నం
స్వారాజ్యాపమునిగను
ధారగాచింక బాలుత్రైపైదనుత్రాణంబులు
నాచినిరతాత్మష్టుడుబిర
౩౧౪ జీవికిబరికింపిస్సుప్పెసెడుపనియేం
బూవివరపుష్టబెప్రమూ
నీవనంపయునాతడాత నిశ్చిష్టనియెంగ్
యూనాయుమనలముఖముని
౩౧౫ భీవానిరియులూరతెలానిబుష్టిబలిమిమ్మై
నాకములగర్వికా
శ్లోకముులంక్తింతవునసు తుండుడునారడ్
అశ్లవివినతిదక్షుండా
అద్విబనిరతాత్మ్యుండూ
౩౧౬ లోకత్తిమఘునసమీరము
కంధరంబుల పరిశంధరవులనరింతునసనిక రాధాప్రా
శాపౖత్తీతీకబ్బైనెంక్షత్తి

-నాడి ---- వత్రునై
స్వరికింపుముండగడ్
-చిరజీవించె
-రగాంబనిరత్రా ---- పరయు
మూరసె
తియుసబరూ

N.K. Ack 80
Panchatantram. Sandhi. by Venkatanatha. Sandhi-vigraham. Labhanasanam. 4 Asamprekshyakaritvam b. Telugu p. 344. Lines 25.

-సూరకయుండు
-స్వారాజ్యారాజ్య --- తిగతను
-ధారగా --- త్రైపైదనుత్రాణంబులో
-చక్రి
-దాతనికివిష్టనియెంగ్
-భీవానిరి
ద్యుంతుపలనసు
అనినవినిరత్రా
శ్రీమఘునసమీరము
పరికంధరంబులవ
లోతికివచ్చె నెంక్షత్తి

పంచరత్న(శ్రీ) ..... శ్రీ

నాంకికి నీకేల కాం శరత్న వినుగలుగుణ

౩౧౨ అనంతరామాష్టని గనుగాని

ఘనుడష్టిరజీవిబలిగే గాంధ(వ) జాన్నా

ధనవినగిరి రవినిష్ట

యనుకరకింజపుషుమనినన తత్త్వనిమెని

౩౧౫ త్రైవణాలివిపీ దాంగరమ తాకిలిపొయ

విధికవుండలుసపిన్నివమరాంకి

మాంకాంశిమపంపమంరాం రవ్వాని కేవిరయు

త్రివృష్టికి నష్టుకశ్రీ రదారు

సాంధ్రం జీవంజీవ రత్న వేసగరజ

స్వామయంప్ష గీస్తొంపాన పంక్తి

చిరతపోవిత్ర సంపత భగీరథకీర్తి

వాంరాంశవృది యుర కూరవుచే

౩౧౮ పరుష్ణవాం సిష్ట శాంచ సంప్రాప్తి మాంగ

మిత్ర సవాం (త్రి) గవాంగిరాశత్రి వేష

సవుభిత స్వాంతి వేణి తిసమ్మి గవ్రుత వృద్ధి

గంగబాగడంగ నెగడురంగత్త రంగా

౩౨౦ తజ్జులంబుల మెప్ప తపసీయాం పాదింప

న యపు టుంబల్ల పాంమ్ముపోల

తపసుపాం విలసపద్మి పపరాండనిష్కా

ఘనసేవశకంయమనిగే శతయగుడు

మాంష్ణిరపడి యెరిన మఘ్నిదాంని నిజతప

మహామహిమ్ముపమహాం న్నమ హాళక్షేణి

60

దలకరత్న(త్ర)ము మొదలు
త్రయము గింపు వరకు
నీ - ౩౧

- బలికె
- భావాంత పదాం
- దలుస శరణ్యత మరాంకి
- మకరుటు - మాలిక
త్రవృష్టి సుల్షర శ్రీరదార
- చంద్రిక
- స్వర్గసోపాన పజ్తి
- చర్చ
- పాతశిక్ష - మాలా
- గరుడ్ప శత్రువేష
- కాంతి పాలి - ప్రవి
- తపసి
- చాపు చూలు
- గ్రంథ - నిర్గ
- మహాశక్షి

ప్రస్తరానుతునవరంప్తైపడుగారవంబున
జొక్కింపసుపాన్పులానలమున

౩౨౧ పరులుగాదేమనుమెరుగన్నైపాళింట్లు
బయలుమెరసిపిరుఱుబలిసైనడలు
ముదిపెమెరిగశిగులమొనామునవిప్రరాత్రి
తోయజాన్నిపలరుప్రాయమ్మైన
వరితరుబిఖింబునింబున

౩౨౨ ఫలమంబవెనూగ్నుప్రాయమువెలిప్లై
నిలుపంగనిమునిమనుపే
వవెననితలవోశనధిపవాస్ప్రల్పమునకు
(వి)బినూతనర్షివేశా

౩౨౩ వ్రీతయుష్పెతెంరుష్పభూయంవ్రేఖయుగుళ
సృబివాసి(గ)వాణమగా
వంతిదలపడుసుపతులనభమత(రా)యునికి

౩౨౪ యింతరముసువివావాంబుశ్రాయవేతన్నెతయుబ్లిప్రయుక్తికాను
వారికిపలధనాదిగారవంబులుసత్రీకంబున్నైననురాగంబు
రుగుకూప్రయుప్పేనాదులుపరస్పరానురూపంబులై యుండిన

౩౨౫ సతిపతులన్యోన్యపరంపరంబులు(తో)ధిబొందుగాపునవిప్లనజగంధి
మహనీయవాప్రాయుగుసూర్యోదయనపంబరిణాయంబుచేసెదనని...
యుమ్యునితో(తృ)ధ్రాముతూరోప్లించిన

౩౨౬ తనుమెనారజేర(వె)ప్పినవారిశాంశొన్ని
మిన్నుప్రాదపుముల(వి)ప్సివాడు
పరరాజసంబ్రాదవివియుబో(వి)ములర
ప్రేంచువాదిరులశ్రేయంచువాడే

- పాలింట్లు
- వెంరసె - బలసె
- సిగ్గు
- నింబున
- వాగుఖాగు(పా) - శ్రీ
- మనువే
- ప్రానె
- నక్షత్రవేళా
- వాంఛ్యా - యగుంద
- పరు - మతమ్మి
ఇంత - శ్రేయ - కాను
- మైననను - బుభే
రుగు - యతావగా - స్పరా - యుండిన
- గంధి
- సూర్యోదయవనం - చేసెద
- కల్పించిన
- (గ)ప్పిన
- సంబాధ
- దొరల - వాడు

పంచతంత్రి --- ౫౩

వేదాంత సిద్ధాంతవీథుల నేరలగం
ఖండువాడాపరల చెండువాడు
దుష్టపుందేవా సంద్రోహంబు నెలగొలు
తరపువాడవిధ్వాంత తరపువాడు

౩౨౬ సర్వ...దోష...ష్టితిజులదరించు
నవని జనులమధ్యప్తిపాంథపమునిచ్చి
మించువాడెల్ల దిశలదిక్కువాడు
సారసాప్తుండు మునికిసాక్ష్యాత్తరించె

౩౨౭ మునివరులతో విధ్యాం మునిసముజ్జ్వలధ్యాంముని బూంజజేసియు
ఘ్నము దినసాంధ యుక్తిసల రాంధరపెంపుడు బిడ్డనాపనె
పెనుపుము మహాంర్తి వేళ వరియంప్రము నేకడె యుతుగ్రవన్నెన
వ్వినరుమంబాంధవుండు శ్రీతవంతు(బి)శాంతుని బూంచి యుల్లసర్గ్

౩౨౮ అనఘునాపర్ణస్య పజ్జనస్యెడ ధ్యేపఁడ(శ్రీ)
సంచయంబున ననమునికోదించుగాన
నఖిలపాత్రున నేకస్య ననఘు మాన్య
బరిణామరు మునె యుమదినేకపరమేశు భవము

౩౩౦ అనిచెప్పితపనుడరిగిన
ననఘుంబర్జస్య సంతనాకర్షింపం
జనుదెంచెనిలిచె నతడ
మ్రునియం ప్రేల్లు నపనె యుమునని ఘ్నని యెంర్
కన్యం భువన (త) యుసం

౩౩౧ నాన్నీనననం పరింప్రమాం యుచ్చెలినే
కన్యత్త మమరననప
జన్యం నస్యం కృష్ణని యెంచాం ని జనమాన్య నరుణ్ ...

- సిద్ధాంత
ఖండు

దుష్ట - సంద్రోహంబు నెలగొలు
- ~~...~~ విధ్వాంత
- వశ
- వృష్టి
- జేపించువాడు

- జేసి
- యుక్తిస - చిత్త
- మహార్త - నేకటె
- (కృత)వంతు
- పర్ణస్య రత్నికరద(శ)
- నిరోధించు
- నఖిలమాన్య
- మదినేకపరమ

ననఘుంబర్జస్య సంతనాకర్షింపక్
- దెంచినతడ

గ్నాన్యం(శ)న్నన - యుత్రిరన
- రననప
జన్యం - శతమన్యునరుణ్

ఎలగోలు
మహిందాత్రిపొర్చు నేకము

62

331 మరుదభిశాంతి దూరద్రోయం

తరలుదునార్కస్వఘనుదతండాయనకే

తరలాక్షిని ఖ్రిసంయిష్విమ

వరఫంక్తి యొయనర్ఘుమనుమవాతుంబోయిమ

333 పవవాంసేన్వధవాంతై

పవవాంనుందలపనతనిపాతిసితడా

శ్రీవిషయులమరవల్లిన

విచిత్రాతితిస్త్రీవయులగారవించుదుబలిపెన్

334 శ్రీవిశసభాయితాఖిలపురోపవనాశవనాసురాసుర

వివియవయులందునిసపతురాతాపదిష్టిబలవిసన్నతా

రుచులనక్షాపెతంగిగుగారూపవయోనయధన్విసవ్విని

నవలమనిషనిష్వదపదాశ్రీతిగవ్యువివాంవిరావనన్

335 నరులుసురలభ్యవాత్రీశులునష్టమవాబలుదంపిసత్తా

పరపరవేంష్టిశైలములవారబలంబులునేనెరుంగుదుం

బరులనపంన్నేమినసుపమ్నునపప్యుధరాధిభర్తా

దరములనితర్మగానినసదాగతివెప్పియుద్ధృనీనివన్

336 ధరములతపఘుతపయో

ధరములసంగీతముఖరతైవతవిదాన్వ

ధరములశితగరుదసుధా

ధరములదలచుయుపర్వతములెతెలవే

337 మునియుధ్ధరణిధరముల

గనుగానియుష్టియెవాత్రైనస్ఫనన్వం

జనలోకమూన్వనిష్టిద

గానకానియుందొపదుపుర్వకానుతింపెనగన్

- బాశయెంక్

- మాంను - తల్లై

పవ - తపసి

క్షవజవయుల

- తిత్యయుల - వింపుదు

ఉచిత

ప్రచయుయులందు నేసవతు - దిశబల

- నత్తాటు రంగి

- సబాష్టతి

పర

- భర్త్తా

ధర

ధర

ధర

- ధరముల

- కన్యననన్వం

- యుంబాకదు

పంచతంత్రి: … ౭ ౩

336 అతిశంభలగ్నశిఖాంచముయమన్నమనస్సతులాం వరించి
శ్రీతములుబొనైనే బలవంతులయుండు … దజర్ఘోరి
… తులమ ముమ్ము వెరగానవెల్లలువానిపినిమ్మునిక్కలి
(వి) తభవభిరమ్మప్రతి నినిపొరగావేకన్బిజప్పిలియనా

337 రేములవలబివిచిమువారేముని

పలవల్లఘ్నుడని రెమని తుగాతురుఘూదం
బిలరీయువరియంత్రుడాపడని

పవివిననవిపరవయువెరగుపడియున్నని రెఱ్ఱ

340 రేములవలమునుజనతులమ

వలయునర్రెయున్ననవాననివమని రెమ్మ్రతవి
బలమునమామూడ(గే)మ్మర

రెములునంగాజైశ్రీరెముని యంపించెంబుబ్బెర

341 అష్ట్రగులవాడివగునేమమూలార జనొర్గళగల్లునినిచరడంబా
డియుబిష్మేపించురవాన్నినివారించి రెండవమర్గినమండు(వ)సార
ఎరస్వర(బి)త్రి బిరజైవినాలోపించిచియున్నని రెం)

342 ప్రారతీరావలోచములఘూవములాద్రతినేవనిప్పితా
పారయువిష్ణునిశ్రీయయురక్రైధరపోరువాడుగేనేపరా
గారముఖలంబరింప్రియుసుష్టినిమందుకొరంతలోపయో
భూరివిపేపయుండువరిశ్రీవానిభుపిబహాపరించినగ

343 శ్రీతనీతత్రీణడన్తైతిననిధ్ధర్లవిజవనివ … విలానర్గళ(ప)వా
రంబునమర్గనవారంవన్నన్ల్లత్రేరంబులం(బ)వరింబిరెయున్నయుం
గనంగాని నిశకరవర్ణనపర్వంతంబువింతదారలకుండఘూపంబుల

344 … గలసిమెలసి పన్కంబులుప్లవపారకన్నంబుల(ల)గుంపయుయెముక్ర
… తైడరుపేబియుయాపయూతోత్తారనంబు(నకి(ది యుత)

- నవస్నాత
- సుందరపాద
కృతులవు
- వేరు - సనిపాంశగావేకని
ఎల

బాలంరు

ఎల
కలయికవెల్లు - నీరు
- కూంతం(గ)
నెలకంగాజేసి - కిషైంబుత్రైగ
- జన్మంబవ్వగ
- మర్మమంరు
- దృష్టిబిర - కింబీ
(కు)ారతరా - లాండ్రతి నేను నేర్చితా
- లిప్సు నిర్ణాయు - దుర్గ
గారములం జరింపుము
- కదిమావని
- విశిత నేపారావియు ప్రిరజీవియునర్గళ(ప్ర)చా — అవి॥ పద్యతము॥
- బలధుర్గబా పర్వతిం తరం - యన్నియం
గనుంగాని - వర్ణన - వింత
ఁగలసిమెలసి - దర్భంబుల గుంపు — ఎరరు॥
- తెరరువేబి యు - మూలతోత్తారనంబు నకు — ప్రపన్నాంకయు॥ సంవరుమున్న॥

గురువిందింబ్రిప్లేట్లే శువాం దుర్గోకోల కదార్తి శంబుల నేశంబుగా
౩౪౫ ప్రాశిగాం శవి రసెంధనంబులు దోంబి పశీష్టఖ్యం శంబులు [illegible]
యొక్కతనిలు వళి పేంపు వస్తోంగాంనంబోయి యశ్వా యసవలి [illegible]
తసంబాంచితుండై యుప్పు దుపద్ధితంబైనం శ్రోంబువిన్నవించియు
౩౪౬ స్తనునేపు నిర్వంగాలు బువాం రునవనిసల తరుశాంఖ్యబునుకొర పులు
నుగరమకాని రందుతైరిసంవాశిర్గస పుయుంచిరి యునిచెలు ...
పుపంరయు
యెంరగలిబట్టిన కాంతల
౩౪౭
పురువడిబనికాని పయాంపలుస్వపకొరపలు
వరువరుప్యైలైన పిడకలు
తలిగ్నాలైనిబీయు దీరవదీదరి కొలుపక
౩౪౮ తగనతత్తు ధృతిపి బువాం యున్నలబాం తంరాంశిరో శ్రీనత్రాం
బాగ్నలైకిలలు బవిరి నిష్ఠి బిరునిష్ఠి యెరాంవి యొక్కొ పద్మతిం
గగనంబుట్టుఘనస్థుగింగ పయుటినాంలలగో యుననిష్టుసం
బగిపెం [illegible] దవాంధకపులవయుల్ఖ స్వంబులయొవ్వెంరుబడి
౩౪౯ యాంవడుపునినిక్షేపము
గాంప్తైరులసంహ్వా రించి కాంతాంపాంలసం
ఖాంచితుడై యప్పుడుబిర
జీవిరినలవాంరరాంజశేఖరుడనియొక్
౩౫౦ పగవాంనిక్రేవాయుప్తేప్తుల
మొగవుప్తోనిన్ని విరసవయులుకప్పాయే
పగిరిజరి(యు)ంచిలోవని
వగలిన బిరజేవి మేపుప్తవర్ణనకనియొక్
౩౫౧ అతడువకార్యారంభయుగంనాంలవడులెబువయుదాంబిదుస్థితులు
గురుయునిబుగాపిలిరుగుం దివిష్టయరుత్రైధరిత్రీచే

- దుర్గ - దేశం(ద్రు)ంబులుగా
- దురిగి కరకుపించ యంత్రంబులు (గ)ద్రి
చెంకర - పర్వం - ంరువాప్త యసవలిచే
- విన్నవించియు
స్తనునేపు సనిర్వం - నీరసతరు
- హారంబునకునసపురుం
పుటరయునలు
ఎరగలిబట్టిన
- వరుగుపిడుకలు
తలిగ్నాలైనిబీర తందరి కొలుపక
- నత్తు - చేతంరాచి
- బర్పినిక్రి - యొక్కపద్మతిం
- పయుల - గోరయు
- (బే)లిపడక - పయుల - లద్యుంచుబడి
ఈవడుపున
- సంహరించి
- రాజశేఖరుడనియొక్
- నిన్ని
- జరియించి
- పర్ణన
అలకవకార్యారంభు - ధాంచి
గురు

కరిపిడియులు
యంత్రపిడకలు

పంచతంత్రి ... తీతి

ప్రీదివసేశా కాంతరులూ తనపుట్టు పగనుండియుష్ణాగ్రాంశులం
గరపడెబున్ స్వారాజుసమ్ముఖంబునదర్పసుతుండురాలవలుటో
౩౪౧ పాంరుషముంబువాశబలముపంతివపా వముగవిన్యుంరూ
ధీరుడాంర్హ్యదేంవానిరతింబరుగాల్చే ముఖశసనాంనిరూ
మాంరుసితవాత్సల్యంబు మవినవైంనపటంబు పుష్పవిభూషిత
వాంరవమున్నయియుంపెంరయగాంనమిథ్యావయుడుమాంత్యుగాల్పదే
౩౪౨ వాంరుషముజ్జ్వలించిన గంబాయునపోరిబివాంరుగర్వితా
వాంరతవాంలవాంక్షకానగంనిజవాంర్హ్యమునర్త్సాగాంధిత
జాన్యేరవదేవదతపరభస్సహితాంక్షివాంరితతిరస్కృతి
దాన్యేరుదుల్రేదిపుష్పసేలరివాంకప్పేవాంన్యలయైనఖంపదే
౩౪౩ క్షైపదేసకాంర్హ్యదేంవాంమునసుంతపనేరికినైనబేరదం
తత్కనిభ సమ్ముద్రాం దరదాంధ్రాం ముమాం స్వతఖండవిశ్రమా
విపదువిలాంసవిశ్రేయసాదేశముమాంశ్రీకిదాలపూర్ణుతా
నపులుదువుష్పుస్వరాంజిభవనంబునసాంవాశిహియై జరింపదే
౩౪౪ భుంజబలశాంవివేతిపరిపూర్ణాంన్యేడంరుాంపవిలాంసవాంరిజ
త్సహుజుదువాంరిజ్జయుాంభిముఖదర్పరతపియుథాంఘుతాంశోత
త్రిజనధిశాంర్హ్యదేంవాంనిరతింనిజపేషముగప్పిప్రుబ్బిహో
తజవులగాంచువాంరయివిరాంయపురింసవాందేవదుంరదే
౩౪౫ వాంలముదాంయనెవ్వేరిలకాంల్లలవాంరలువాంరిరాంశిదే
లాంలపెరితభూంతవిపులాంన్నపరాంజముఖకిరణల
స్థాంలఘురత్నభాంనునిక్షాంయుసమున్నిషదంక్షిపదవాంం
బాంలతనాంజతాతుపనిసల్పుద్వైవగతింసుధీక్షరుణ
తానిచెప్పినవాంక్షనిష్ఠతోతత్త్వంద్వైవాంయనాంర్హ్యస్వంబుపరచేపినాంలకింపి
పరదేశముఖలదుఖ్యాం
౩౪౬
పరముమదీయవాంర్హ్యపదేశగమ్యుదేవా

శ్రుతిన
- రాజు సమ్ముఖంబున - వుడ
- వాహం - గాల్పు
- పుష్పవిభూషితా
- దర్పంబుకీ - నల
- గర్వాంతా
- కాంతు - మునర్పు
- తాల్ప - తిరిస్కృతి

జక - వాహం - శరితి
తకనిక
- విశ్రమగా
- రాజ - జరింపదే
- పరిపూర్ణాలు - దారిష
- భిముఖదర్పదతి
- కార్యవాహ

- కాళ్లల - రాశిదే
లాల - విపులాన్నపరాజ
- ఘాతిసమున్నిష
- సుధీక్షరుణ

- మదీయాంప

వారిపటి
అనిపదమ్మునకు
అగావుర్పుగు

స్థిరచిత్తస్వభావమునకోరి భూపుం

ధీరపుమున నెన్నంగి నుండి తివిచితజీవి

౩౫౮ ఘూకములెదిగద్దఘూక

స్త్రీరాంతుడుగా రవంబునలుపగవులిప

కములనుంట్లుచిత్రేశ

నాకతపమునకెగవిగెనాచిరజీవి

౩౫౯ అని విన్నైన వాయుసరాజునే ర్మించి

యుద్ధిరజీవియుచ్చనెరెుపుర

తరువుననెయుగ్నిలెలమాంచి యేసనందుపరి

మదాంధబిలాంతెభిత్తిలువన్న

వలయునట్లించి వాపొటుసంపవెవన్న

తెరబివన్నిన వమురబిచనగ

మున్నన్నన్నర్తిగినె నెమెపశబ్దముననించి

వేవన్నరించి తెరాన్నివరకాబుద్ధి

౩౬౦ నప్పుడు విన్న తమాంత్రేనైయున్న నన్నలా

వములుగాంచి యేరుగునా నతాలుప

నిర్భయవిచిసంపాంరింపనేనుంపవ

సాంధరవమునభరపకృగించె

౩౬౧ అప్పుడుఘూకవలభుండునసంభాంచినెపర్వతందలనియుడిగినవే

ఘుపస్మృణనరు మున్నధ్యందరనాధుండ(స)గుచిరజీవినిచెప్పితినప్పులుపు

యువివిపంపలరాంచించిము తెసాంలంబునవస్త్రంభాంపియుత

౩౬౨ నిరుపవంబగునాంర్యంబాకరాకరచెప్పుండెనినసంభరన్నాస్తుండనుపా

ద్వారరుండభద్రతన్నినవాంరందరునాంపర్ణంబుపలిరిరాజునుపా ంరి

వాంల్పంబులంక్షేరించినేవిదన్నండగురన్నాస్తుదెసనాందరగా

శృరతి చరవెంచ్చి

దిర

- మలుపెగద

స్త్రీ రవము -- విద్యశ

- నెత్రించి

- మస్త్రీ

- యాంక్ష

మదాంధదివాంధ

- హెలుకుపద

సన్నసన్నుగనె

- యాంర్రిన్నై

నింపు - నెుంపక

గాంచర

- వర్ణునకు - దండనాధుండనగు

లపని - యుత

- బగువార్యంబాక్షకాకరచెప్పుండనిన

- రుందదక్క

- లంకిక

శా॥ యెడ ద్వారాలప్పేంబున ప్రద్యా

363 ౧ జనియుంపంగలవార్లేము

మంతనముల దగనిచ్చియుంచి మంత్రి నడుగక దరశ — మంత్రి సునీతి

364 ౨ జానిపినివార్యంబ్బుం — నేకార్యంబున్

జానంతగదుర్షత ప్రభుత్వ ప్రజ్ఞ

365 ముప్పదిమూండు గోఖులస్థముంతుల వెల్గులనేలు దొరు — సుముహూ[illegible]

ప్పుఫురంవాస్తే కార్యకరణాదుల పట్టననిందు కేనియుం — కార్యకరణ

జెప్పని వారెవరుణ్ణి నయశౌ విష్ణువాస్తుతి గోపనంబునం — చెప్పని - శీలి

జెప్పిన [illegible] యుక్తి విస్మంఖులమ్మత్రి జరింప నేతల్ద్రానే — పూపుశౌర్య[illegible]

366 వాపునరశాస్త్రుతునను

కోవిదుదమ్మంత్రి వరాంపగురువంత్రేయుగా

బాలింప వేవతె పక

పావకపిల [illegible] ఖల్వంబదియ్యేద్

367 అరయగదుష్టపత్రి నివవాంబులవారము గల్గియుండన్

పురుషునినిదోషముబొందప్రతిగము లేయుపట్టింబం

ధురుకేలినింప జనుని ద్రోంపదుష్టుల [illegible]

జరవుడి గర్వ దర్ప వుని జాయదుష్టైనాశ్రీనాంపదలు

368 లోభివి [illegible] ప్రియుఖులు నయముంత్రి యునే [illegible] ధనార్జ

న తత్పరునవ ధర్మంబును నలసునవ [illegible] పగునవసాంఖ్యం

బును శ్రీమత సచివేంద్రగు జగతిపతి కిరాంజ్యంబును వేదు వెండియు

369 నరసంధనంబుల [illegible] యుసూంఖ్యలందు కోపంబును కలిచి తు

370 లయుందు కోపంబును [illegible] తలయుందువిత్తంబును దరాంవం

ములయుందు ధర్మంబును [illegible] యుందు ధైర్యంబును [illegible]

బొందునది యుయ్యండె

శేయు — బునునప్పుదా

363 ౧ వినుపించినవినసెల్లని

చెనటులకివిమకుబంటుగాండె చేయుంచాయున్

364 గగనమంటునరోషాగ్నిగాంధశాంతి

నేరము నశ్వతలవము చేయుసేర్చుమంత్రి

చిరవాంతాంరంభపరుడై నశ్వవకరుండు

కార్యనిర్వాహకుడు జూవెతరపవుట్టు — కుడు

365 ౧ తానెంతకార్యవారగు

తైనరవాంస్వయనమంత్రి నడుగక దరణి

— కోవిర

— లాంఛిగాంచి శస్త్రం

— మంత్రి — వాంబులపారమగల్గియుండనే

— ననీతి — శేయు

— గలగింప — దుంపదు

— మద — దర్పితు నిశ్చేయు — కానవేరినా

— నష్టత్రియు నకులకులంబును ధనార్జ

— సచివేంద్రగు

— మూర్ఖ — చపలచిత్తు

— [illegible]కోపంబుసదయూంవం

ముష్టిప[illegible] మూతాప
[illegible] రాజ్యంబు
[illegible]

3[illegible]
[illegible]

పూ. ఫు।
పూ. ని।।

320 వలనగునంత పంపగమం
వలనికోనాని తిరుగుతూనేలి తప్పి గ్రుడుపుం
చిలువ ౦మొసంటఝుందరైు
మలుగంచినదే ౦రునేసకుండరాసములక
321 అవినవిని మెఘవర్ణం
చనురాంగరనాంఖ్లి నెరాంలలాండుమువిరాన్ని
ఖనితెరాం౦రుట్లు పధవెప్పు
మనుచ్చిరజేవిరాం౦రునాంగ్గిగికవని౦రెంక
322 వినుపొరాంర్త్రివరునమంరవిదుడనురాంలారాంవి
౦రూంపాశేరాంఖ్పైనపాంమ్మక బ్రమున
బరచి ౦రెయుంట్లాసచోంబపా రుభేధ్భసలసల
(వి)తిభిన్నసపలబిగ్గాంగమ్మైన
ప్రాదముగనైనితొనికరుగునేదిక్కున
తెరువగాంనపతేరధరగనివిచి
పంబినేఘగాముాంచికానిదిలపైదనల్లు
పరవశంగతిరుగ్గుపగిదినంండు
323 శరవెమందుాంసపతి౦రుపె రాంశఘిపపంస
తాంగాపులుటొపనంబులుపబిలపరచి
౦రెయరచి ౦రెయంచిగ ౦రుల్లాండినేలయొల
(చిం త్రిపెమిటు నేని) పృషోంపరాదె
324 తల(త్రి)ప్పిపత్రాంగుడుకే
వలవుమతిశెబటునిం౦రుంతపాంనిపం౦రెరాంని
పలతింబడనేరాంర్ప్రము
గలిగనెంకొ ౦రునినపన్నగంబిపైనె౦రెంక
325 ఖెరాంద౦రూంనిధికెఖెరాంపపాంచితుండు

- నితి
చిలువ
మలుగం — మలుగు / మరుగు
- వర్ణం
- ౦రుట్లు

- నవార్యులమక
బరచి - చేకరలకల
(ని) చిభిన్న
- కరుగనేదిక్కు

- రుగ్గ - నంద
బితె
(తా) ంగాపులు - ఖల
౦రెరచి ౦రెయల్లక - నేలనేల — ఆ ఎఆచి॥ మాంసము॥
చి (త్రి) పెమిటునేని

ఓద - దైవై - తుండ

నైననాశైలయుగ్మనాంపరిరమురశె — బారసుగా
సెరులుబెట్టునదనుకపసుగ్రండపలయు — పలయము
తనకునాంపుడుమరియునద్ధుద్ధురంబు — నద్ధద్ధురంబు
3౨౬ అనిలాంశనవల్లభుబె — బె
ప్రైనపాంబుత్రంబుపసుగ్రపాంరగాములవె — బె
వేనరంగాంరగాపున్నను — వనరం
వినిఆవెదచెప్పుమన్నమంధవిదుడిప్పనియెర్ — చెప్పుమన్న - విదు
3౨౭ కేవలమాంవిరేష్మం — రేష్మం
భావగసెకనాంయశయుభోగంబద్రువం — బద్రువం
గాంవడిభ్రాకినసెకభూం
దేవకరుమాంరమునిగరబతింబడలుపడక్ — రుమా - పడక్
3౨౮ కాంయుపదిబదితిగాంయం — బది - కాంయం
భాంపాండంబరబిబునదిషసూంరుభ్రతయూ — సూరు
సొప్పుమితమనస్రపద్రశకు — సొప్పుమిత
వేయుబడినమరల్లిబాలెనేకుర్రరముసుంత్రైర్ — కురరిబాలె
3౨౯ అడలునల్లనదుపయుగ్గుపట్టం — నల
బదియుమనివిప్రులరబిజనపండురమం
విడుకానిమునుగడప్రుడమం
గడునడుమనమున్ననవ్వగనికోపముసర్ — నదు
33౦ పసుధాంమరుడిఠనుపెలి — ధామరు - పెలి
విసరినతమినెూంరివిసపవిత్రనెూంశె — విసపు
పసనాండెంగలపలయూం — యూ
కసుగంధుంగుంధువేసకరపంబరవక్ — కసు - కరపంబరవక్
కరబిబివకబా

౩౮౧ పలుల గతి నే బుద్ధిగార్జు నవనుబిన
వి[illegible] తిని బోనున వేసను ... రమతిని
పొంచజాంతి వేలన్రాతి వనుపరవోతా
చరగా వద్దినిన్నస్సై [illegible]

౩౮౨ కడు బాఢ్సైన యుద్ధురితపశ్రేమునింగాని వుంమగావెరు
పరజనని వ్రేప్పప్పురుగాంపారగాంపెప్పుదప్పె వంత్రవం
మడుగు భజించి భేవములవుస్న వునంభరిం యుంచి కావ్రి రయు
పృుదవిదరయాంమతిం గుడుప బోరయుగనుండు వోకావివా వృన్నన్

౩౮౩ ధారాళబింతనంతః
ప్రాంరతజైదివువ్యు మెయాంసుహానితిరుగంగా
నెంరాంజాంగ్రనలివవ్రితినాతా
మారవుచాంరదవే దయాంనాథనుడున్

౩౮౪ అళవాంగాకాంతూంపాల
సాంరభేవములు మెయాంసువైత్రజలపాందుడుదు
ప్లాంరఃగభాంషగములుధా
యాంరూంపములనపనిజములనితనలోనన్

౩౮౫ తలచి యులచిలుపశిష్టను
వెలపానినునగాలుపనిలుపనెవర్గాదయమునం
గలిగినవాంవారికంబిడి
తలపంగ్రావ్రైదె పెదంగానె మనుడున్

౩౮౬ పుంధవిదుండుదవప్పలన మాంరుపులోనయుబిప్పై నంమనా
నందమునొంది భేవరముగాం(భే)వుగాందులునాపులేవున
వందువచేరిభోగఫలవంబున నేపదముల్ వహించియుం
దుందుభి ముప్పునందనవత్రోవపరింగరజేవున్ కొంపిప్ప పన్ [illegible]

71

- గుజ్జు

కృతిని - గూర

- విన్నప్నై పనగున్నే,

- బాఢస్సైన - గాంకనే

- నిష్పు

- గడుపు జోరయుగ

ప్రాంరత - పొంబి - బ్రతుకంగా

- జాంవచ్చితినా

సాంరభ్యము - లాత్ర

[illegible]

- గ్రావ్యైకనడపెదం జెప్పుమనుడున్

- నొంది

- దగ్గరజేర్చుకొమ్మరున్

2 Pan G

పంచతంత్రి ... ఆ౩

౩౫౨ నను విన్న సింపు చెంప్లుల

పసువారాన మమూను వర్ధునంతమనెందుం

జననని దేవర నగరికి

తనపేరంగ వృష్పెష్టిదంగానుమనుమర్

౩౫౩ పడుపుజూపిపొవగానింపనెన్నదు

నత్తుడు పుకాని యెదనుమువెడుగుబురవు

చెప్పూని శ్రీ యుము చెప్పిన వస్త్రదయరుంబు

గరగిభేపరాంజుతె రుపుజూపి

౩౫౪ ఆశకొంపగవచెన్ని

స్తోరగయూసరియుపెంపనెద్దెపుపనుదె

మార్గి యతర యుమునననవని

ద్వారగా ... చెచ్చి

౩౫౫ అప్పుడనరాంగచెప్పం

గుప్పలుగాన శ్రోతికావ్యగాన్నెల్లపదం

గుప్పించిచపుకెడ

పొపు పశి పెవరభోగమారతోంచెన్

౩౫౬ జలపాదుంబాదుకానం

తలనిడుకావితారుని యుకవసంరపరాభూ

ములశాంతశ్రీపుత్రిషారి

పలశినగతిమారకుంతెనఖ్యుంరుఱయుర్

౩౫౭ పన్నగభక్ష్యజూబిజలపాదుడుబ్బైనదేవివిగసం

కన్నమునాప యుక్తుయుడి వందవిదాభవదీయ్యులిశ్రీపం

భిన్నభుజంగనెల్లనుదయూమయయరూపభీలుపద్రనా

కన్నదియూనశక్రిపడువిమినమాదపజూడుతిమ్మలూ

౩౫౮ దొరలుతమవేడునలుఘూ

- సింపు

తనపేరంగ వృష్పెష్టిదం

- చావగా

- వడపు

స్తోరగ - వెంటనెద్దరు చనుదె

మారంయుము ననను పంయుని

ద్వారగా

గుప్పలు గాన శ్రోతి కావ్య

- పెరు - పొంచెన్

- పాదుని

దల - తాచుననె చుననుసందడు భూ

- స్నేపు

యలపిన

- పాదుడు

- భవదేయ

- మిల్లను - దీలు

కున్నది - దుఖ

దారలు

తరుణానివహంబి తిరుగుతురగంబులట్లో
వరుమేపునేష్టుతరినిది
యరుదిష్టిదవనినదుద్దారాంగశివంబిలోన్
37౪ కలతెరగిప్పుడయనుచుం
దలచియయెంచిప్రశాపదశతనయిప్పుం
వలసిన యరాంవారవముగాన
గలుగనిదిరంప్పులునెచ్చెగదయరుచపరవా
భారతవవాంబిదివేదారి
37౫ వారవమునేనిరకరతులకియరాంపయిపిప్రదే
ప్రారినవిష్టుండినవా
యరాంతోవంగాపేశియేంత్రియుంగానసాంగుస్
37౬ అనివలపోశివందదవిదునారశియజ్జులపాదుకిప్పనుం
ననుచలక్షాప్రియరాంశజవనంబువరెంజరరాంనలంబురా
జనరంపుపెట్టక్షపులవిశ్రంఖలక్షీత్రిభుజింబిలాంప్పున్నె
కానివిహారింప్పుభోగిపులుముంజరనాముదులంప్రారంబునన్
37౭ అనిరక్షప్పుగాంపక్షులకెడుశలవిప్పిననరుప్పులువబలవంతవుగు
పనిరంబుననవర్గశపారంబునబెరంబులువారుమునెంతిశియె
తిశిపిరలువరం గరలికిచుపుపెచుపరనతిపయవాసరంబులకుం
జలపాదావశేషంబుగానిఖలషేంబులంభప్పెని
37౮ తలనంప్పుపప్పుకానిరి
ప్పులువిరినికరంపుమన్నవానినవాంయు
జ్జులపాదువిచిబిరోష్టా
విలమానసుంరగురుపుంరవిరుద్దిప్పనియర్గ్
37౯ తగునేభోగిశివంగి

- తరినిధి
౦రురు - దర్పరా
వలసిన
- ఋజ్జి - నెచ్చె
- చిది
- నేనిరక రతులకి
ప్రారదు నిష్టుంటిర
- హోసి - గారసి
- జవనంబు
- ౦రుపు
- రిపు - మొదలం
అనినిర - సెల
- నవర్గశ - నెంతిసిరాలు
తిసిబరలుపరం - వాసరంబులకుం
- కానిరి
పులు

నశునె నెంపవేళ యుతి యుదరంబున నైపో
నెగరుహానకాంక్ష యుక్త
తశెస్తోత్ర పలజ తారవపుంబరయర్
౮౦౦ నలుపవధరనైపాలిం
గలయురియుమవతి బలారిగాయుతదంష్ట్రం
దలపక గారవమింతయు
దలపక నన్ను పురుషే యుజనునెనిపర్
౮౦౧ అతిపూర్ణి సమగిసంభరకా
బతముగునాంపగనుకృష్ణ శిలాదివరు
స్తితప్రపుడుగులనవరాపె
తతినిప్రనలాంరపుం గ్రాదం నిన్నుమనర్
౮౦౨ ప్రదినెందిసిపప్పుపానిదెన
పదనెదలుంరాదలుబదలుపదనెక్కెవిభుం
బదర్ధిగప్పుంగివలశిన
పదపరిగెంమంధవిదుదుకాం ...
యేనప్పుంధవిదువందంబునకారి ప్రతిపత్తి యుంబాంరింబం
బిలినని చెప్పి బిరజి విమరియుమేఘుపన్నంగనక్షత్రంబెం
౮౦౩ ముూలముమెజారుపవనల
జాప్పెలలుతరుపులనవారికి వంధనశైవ్లి
త్రిలదిగుణాప్పువెరుమం
ముూలంబులలోనప్రప్పుములుకేప్రముమనర్
౮౦౪ ధనమునరుగాశేషమునా
ధనమునవిప్రశేషమాషధంబునవనుసం
బనితగదశేషముదం

- నెంకవేళ ఆనలగి - సై
- కాంత యుక్త
తగశెక్ర దవలదె
నల
- బలారిగాయుతదంష్ట్రం
నలుపక నన్నునదు
- గాంభగామునక్షి
- నక్షాపె
- దంనిన్నుమవర్
పది
- బదలుపద
బదరదిగ - సిన
- కాంకాంధప్రప
- బునవవమానంబునకారిప్రతిపత్తి
- పర్ణున
- ముల
- కాఘవి
- ముగు
- ములు

పంచతంత్రి ౭౩

బునశక్షికిశేషంబశేషమ్ముగ బొ...యుండగన్

౮౦ ముడివడి యున్న దుష్టిస నముల్ సడలించి దురంతశోకప్రాం

గడవి సుకాంతిశ్రేతుమ్రా నగష్ఠి సమా సముదే కరాలముల్

కరగనిచ్చి ధీగుణప్రభాసగంమను కవి పేరయునేలయి

ప్పుడమిగికర్షలా మలనముల్ గదసంపదలుం శుభంబులున్నా

౮౦ శరముల బడరుముసేస్తా

శరములబడినఖ్యరిపులిసమరముపలయుం

శరములపవలధీవ్రజ్ఞ

శరముల పంక్తాధివ్యా ముదిస రిన రెంట్ర్

౮౦౩ అలముల పంక్తివ యుత్తము

బలవంతంజైననల్లప్రసులాదగేముపి — లాదవు

బలులపవిద్వేసయుండిన — కవితేక

పలుమలువెంకాలపద...ముబడుసర్వంబున్ — వేపుల

౮౦౭ సుచరితఫలంబునకాసపలపార్థంబులు చేపాడప్రతాప్యగం

బున శూరుండునుప్తైదూష్ఠింబున స్తుతియుండును గుణంబులలు

ఖ్యండునప్రగుప్రరాజు రాజ్యంబు ప్రాజ్యంబుగాజే యునిం

ప్రసన్నబుపురుషకారంబు నిరర్థకంబని వింధుమని యుష్టినా

౮౧౦ ఘనరూపనిధిప్రసంగునకాయునంగన

స్త్రీముచిత మెబలిపహాపాన్నిపావసని

పాండునందసునకాబవయాలవనపాప

వింభప్రర్థీప్రునకాయేయుబారువ

[illegible]

యదుపలాద్ద్వీప్పునకాశాపమరగంబు

జాహ్నవీసుతునకాశస్త్రశస్త్ర

75

- జేలరుదగున్

- దురవ్యస

- నేపుష్పనగప్పి

- ధీద్ధగుమ్మి

కరస్థ - బులున్

- రిపులసమరముప

- పెంద్రి

౮౦౨ ౨ చిరుదువిలుకాని ప్రాపు

శరముననెంక్రు రుదకానిబావతప్రజ్ఞ

పరతంత్రనీతిశరమున

దురమున సెక్కెంద్రుదుంగుదురుప్రతిపక్షముల్

సుచరిత

- వైదుష్యంబునప్రియుం - బులలు

ఖ్యండునగురాబు - వాఖ్యం

- నెంక్రుబుపురుషరా - రక్షణ - ఆరుష్టుదా

- నిధికనంగునకా - గత్వ

సుచిత

జాహ్నవి

పంచతంత్రి ---- ౧౩

నలరాజు [illegible] సభ జనంబు

[illegible] గ మూర్తి

[illegible] తంపన [illegible] లవనము

[illegible] పదనందన [illegible] తుల్యబాంధు

మనుజు [illegible] తంత్రి

[illegible] రుడుగా [illegible] పనులు

[illegible] యుండవల యుద్ద

బలలంబుగలవాండవ [illegible] లంబున [illegible] సిద్ధి యు

[illegible] మిత్రుండ [illegible] వం

బు [illegible] బుసె యను [illegible] చెప్పిన మేఘవర్ణుండు [illegible]

ంపత్పురి [illegible] భోగంబులను భవింపుచుండె

అని చెప్పిన [illegible]

తన యులు [illegible] ముఖ్యా

[illegible] యుండు చెప్పమా

యను [illegible] మని యుడుగుయు

అతను [illegible] గనంత భోగసం

గతవిగతాంతరా [illegible] గతిగాంచ [illegible]

[illegible] ముంజిరి

[illegible]

[illegible] శాంత [illegible]

గాంగే [illegible]

[illegible]

[illegible]

[illegible] ధూమ [illegible] వి [illegible]

76

- వసూరి

వరి(త్రి)

దృపద - రాచ

- సర్వ

- కూర్ప

ఇది

- సిద్ధి

- మేఘవర్ణం

- [illegible] పూర్ణుండై - వింపురుండై

- వర

యను వారి చతుర్థతంత్ర

- విగతాం - గతిగాంచ

ధృతి - కలుడ వుండిరి

యిలాంగ

- శాంతమున

- ధూమ [illegible] ంతిచింతా [illegible]

పంచరత్నము ... ౩

(ప) శ్రీ యుతశరణాగతవ్రాతపాలసంగసుప్రభావా

విలసదచలధైర్యావిశ్రుతశౌర్యా

సులభ భూజనలోలా సుస్థిరశ్రీవిలాసా

శ్రీ శ్రీవెంకటనాథ కరుణాలబ్ధ సరసనామ ప్రసిద్ధ కవితా

విలాస సకల సుకవి కృత కైవారభాష సోల్లాస రాజ మహిత రా-

రాజితపర్వతపర్వతరాజసుతా ... మహానిధి

... రసా ... సుప్రభావ ... స్వరూప ...

(భూ) బంధ నిరంతరాభిరామ భూధర ... సుధామధుర ... భారతీస

... సంతతంబుగ సంశ్రిత ... సంపూ-

ర్ణ ...

...

- కలగాలాపన - ...

- విశ్రుత - కర్మ

- ...జన - ... విశాలా

- సుకవికృతకైవారభాష

- వరాగ్ర

- పర్వతపర్వతరాజ

... బంధ - భూధర సుధామధుర భారతీస

2 Pan H. I. J

శ్రీ రామ

శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీ శారదాంబాయనమః

౧ శ్రీసత్ప్రైలోకజనని

తానమ[illegible] సత్ప్రేమాభివనరస
త్రాణవిధిప్రౌఢరజా

భాన్వీసభుజాంగికళ సనాథవాంఛితవాంఛా
౨ దేవాలబ్ధనాశాంభిదానచతుర్థేతత్త్వమాంకస్థ్రేంపు వుధి
తనివిశా(స్త్రు)మయ్యేంటిజ్ఞిష్ణుశర్మ సుదర్శనకుమారుల
కిష్ఠనిరయె

౩ పరసవటాలాంపకరం
పరనేద(ప్రే)మసివిదురుప్రాప్తార్థోముఖ్యా
పురుషుడువిడువడేమునసా
శరమునగపిశంశమారకము దుష్టుశివిరి

౪ నాంవినిరాజముమారప
లావి(ప్రు)వతంసుబలివిరరదియుష్మదయం

- శరశరణ - పాండిక

ఖాన్యసభుపాగళి

- నాశనాభిధానచతుర్థ - కర్ణం
- పుత్త్రుంవిష్ణుశర్మండు సుదర్శన

- పటా

పరనేర్పద - (పా)ప్రార్థదయుణ

- గపి - దుష్టునిత్తి

లావి(ప్రు)ని బూబిబలిశి

పంచతంత్రి ... ౧౪

ప్రాతిపదికయాంపదజప్తే

పాంచాలి యెందటినిన వాంఛితకల్పనిరెంగ్

౧ నీరధిపథిక పాంచాలి యువనితటంబు

వేంచినీ యువతీనీ ఘటదుహాంల

మంబరవరవరాప్పనివహిరస వెంబు

సరిదలంకృతి కాశ్యపవరజాతాంతి

కాశ్యప్యాద్యయుదవిప్రజాపధాంజనికర్త

రాక్షసజిష్ణువహీరక్షలంబు

మునిశోషితసహాంవనిసగీ శుభధాంయు

నిమ్ములరత్నప్రాంతీవనర్లంకి

౬ ముగ్గశతధారధాంరాంసముగ్గభ్రతి

పరవశాంగతబహుయుమవృద్ధరగానిపుగా

వంతనునపత్నిమలక్షితాంశాప్యనలంబు

పరలుధష్ట్రగాశరధిసర్ప్తశరధి

౭ యాంమహీగాంభీర్యచెప్పనికాదపునీ

వాణానిధరగాచెప్పనికిగలుగు

నీగౌరవప్తుగాచెప్పనిపల్లవి

యునిమిషావాప్తిరుప్పనికిదారపు

నీసత్యసాంభాగ్యచెప్పనికెనగునీ

ఘనవాక్షాపరగాచెప్పనికినెందగు

నీగాంభీర్యవసంపత్తునిపుండుని

చనపరత్నాక్షచెప్పనికివశము

౮ లీలవితరాంబుసన్నాహచెప్పనికి

- జెప

- వినిరాంధమునిన

నీరదపథిక

- యువతీకటి

మంబర

సరిదలంకృతి

కాశ్యప్యా - జనికర్త

మునిశోషనష్ట - సర్గ

- ప్రాంక్షితకరంక

- ధారా

పరవ

వంతను

ము

- చెప్పనికి

- రాముప్పనికి

నీసత్య - కెనగు

- చెప్పనికినెందగు

- నమెప్పని

లల

బింబనెప్పని పిత్తు యెలుప్తిదపుని స్తి
వాంతనికేవాకయని లోపల భినుతింప
త్రాలుని భేకర విభుడాపగావి భుండు
౮ ఆపరి మితంబు దుపతర
స్థిపసక్రంబఖిల జలధరోపాస్తింబా
త్రపదకాని మిష్టంబుల్
విపులాంక్రావంబనంత విధమెరింబుర్
౧౦ ఆనిరధితపమునబహు
వానుండను వాడంప్రీ ధృపుకేమురువుర
వానరులు మున్నరపత
స్నానరులు భజింపనువుల్లైవ తీర్థమ్ముల్
౧౧ వానికికంయులోనెరను పంట్టు విరోధి సవిరాపవత్రికత
స్థానవమునం జయెరామ్ముడు తాంఘ్రి ముఖుండు జరింపుమనవ్వర
వానరసార్వభౌము డప్పవత్తునే సంగబలవాతప్పవంగస్సే
నపతి గోత్రు రాముసెంపనాండుసమ్మసరస్సే పవ్వుత్రిన [redacted]
౧౨ నైరానవలబవాను వానసుం
తాపంతత్రే ధృవివక్షుద్రే పైభివేరా
నికిని పైబలభీత్ర
నాపపులంగపులబనిబినంబిష్కంపుర్
౧౩ ఆహావమునరింపెసను
త్సాహాంతనిరుపాంగు భాదరిదంతాదంతిం
భాంవరిబావహోముబాంవుఖి
నాంవశవెవాంజ్యఖరఖరరపైంనభమొప్పర్
౧౪ లాంపుటాబె ప్రోణనిపెంతురుప్తి బిడికిళ్లంద్రై శబాంశవ్వచల

- తెలుప్తిదపు
- నితె
- నిర్ఝర

త్రపదనప్తానిమిష్టంబై
విపులాంక్రాతం - వెంరుగింబుర్

- పుత్రయుడు
- శవత

స్నానరులు - వత్తిల్లుల్
- పర్వత

- జ్యవ

నానత - సవితర
సైరానక

- ధిక్కృత

నాకపులం

ఆహావ
- దాదరి
- బాబి
- బాష్యవ - మొప్పు

లాంపుపశ్రాని - బిడికిళ్లం - బాంశ్యవచల

పంచరత్న

శ్రావణంబులో జెపట్టించి కుట్టుడుసులు గంట్లు [illegible]
ఘాంటీర్ఘ్యంబులునెత్తి పెట్టుతుదురుస్త్రీ [illegible]

గాభులో చెట్టుదురాంతారులో పుదపుడంగంబ్రుంగ సప్త్వాన్నరులో

౧౫ చరతురుపడపేతులనా

గరతురుతెరనొర్లొష్టి పిసితఖంతిలుగా

విరుతురునెళనెళనెత్తులు

పరిబోవనిపొవిబుభివిబుల్లవగాద్దిష్టులో

౧౬ విరసముపెరసాంపాంసపుం

బురినానవిఖుఖ్ఖి యుస్పెన్నవిఖులుబోరంర

వ్రరసవరసపులుగదురన

శరవిద్రిసత్త్రీపులువెవివిసరిరాంధారగేగి

౧౭ అష్టాంగసంగరంభావిఖ్యాతారణ్యంబునుపదిరభ్రింసితవరగాం

బున వి నక్షత్రవిళవిలాసంబును నగువుపవిశవి వృంబు(న) నను

పరించె

[illegible]

౧౮ అంతతనప్పునబలంబులు

పంతపుదిగనాదిరెరాదిపరబిపసంప్రీ

త్రార్గంతకురసబిపాలువానుడు

తాంత్రేతరతాం(పు)పుఖుపతాసింధోవేణి

౧౯ అప్పుడాస్త్రీనిశఖుంధ్రైన యునిలసఖుడు

తోతెనత్రా(వు)పుఖురుమాంబులనతిష్టు

దింగసంఘాంతపుద యుంపనింగినింగి

దాసుపంధానసుభిమువానుదారశించె

౨౦ తరవింపద్వింపుశత్రీనపెతానసమానసమాసరంతయ్యె

యురివురిబత్తైనెలాంరిఖు(రతాం)పున్నసైగునాంబలం

- వర్గంబుల - (సు)ర్గం - గం(త)ర్షవ

- బప్పుడు - (బు)ంగసపాప్వనరుల

- తేర - పిశితఖంతంబులరా

- బలివిఖకలివి

- పులగదురన

- దొంతగెక్

+ [struck through] భావిష్ప్రతారుగాంబున నస్వప్రకృతాంరకం
బునకుచునవార్శ్యఖంబునులుంతి తాగముంబునులుంభిత(శ్రీ)(ప్ర)
లోవంబునకుచుపాంక్షకర్యంబు నప్రక్షశాం(ప్ర)ంబనత్రుత పరికరంబు
నగుచురువవివాహాంబునుపరి(భ్రం)శితచరగాంబును(ప్ర)గాష్టవల్లీ
విలాసంబునగుచు కురవికవిష్వంబు ననుకరించె

- త్రిగారి - సంధ

రాత్రాంత

- నింధోలెక్

- ధూర్జవ - సఖుడు

- నతిష్టు

- వానుదారసించి

- శ(తు)నకు

యురి - చరతాంపెరతాంపునత్తగునాంబలం

పంచతంత్రి ౮౪

చెరిగియుపావనేలనిపుటవనసప్లిషాలుషానసుతోరిత
ప్రేరలమురావసతేపువెదబలులకోర్కెనవాండగాఁజులలి
ఫేంధమగాంఫెలాయన

౨౧ పంథశిసావాసునియందుగలుగునెయునిమి
స్పందినకోపంబునవై
చెందాప్రముఖుండుపుల్లశిలశిలనలుకనే
మరియునవేలవిభవంబున

౨౨ ఖరచిఘనప్రోద్ధతధృష్టిసమకానపుష్టిం
బరియువదనురమపొందిన
మరియుంబదసప్రమతాప్రముఖుదుష్టురె
బలవంతుమూర్ఖవంతుం

౨౩ జలధిసదంగదగినెంపసమయింపగా
దలమువానుమంతురంమున
నలప్రథ్యం గ్రథ్యపుష్టివాతిన్నిలగూర్చెన్

౨౪ కూర్చిచం పసయుమసురుతోగూడనతని
నతనితాంతారిగ్లెకాని యరుములగములు
ఖరచివారాసిత త్రాంతరాంత
ధరబిరాధృతిశైత్రుప్రముఖలానర్చ

౨౫ కాంతాకాలమునసురపి
మండలపతిముర్చ్ఛ దెరిమపొరరవిపొతోగూ
జుంఢినవిప్రోరిపులను
ద్రుండపరాక్రమునిగాంచి తలవంచుకొనన్
అగణ్యదాప్తి ప్రముఖుండగుతాప్రము ముఖుండవ్రేశాలు
మానునదక్షనాయుంగాంచిపంచినా

- తాకు - కోర్కిన
పంథ - పలా
కందళి
- పుల్లసిల
ఖరచి - ధృష్టి - పుష్టి
- నెంప - యింపగా
నలప్రథం గ్రథ్యమష్టి - నిలగూర్చె
నతనితాంతారిగ్లె
- వారాశిరాసిత
ధరబిరాధృతిశైత్రు - - నర్త
- మూర్చ్ఛ - రవితోంగూ
ఝుంది
- తలవాంచికొనఁ
- స్వాంఛిము ఖుండగు

పంచతంత్రి ~~౮~~

౨౬ జరఠకపీం(ద్రు)డప్పుడిగ్గిసాంగరతీరమునందు వానిత్తం
బురువాంభవాంరత్నండపరిభాంషితుడ్రై వెలుగాంధుమన్నయు
ప్తైరుడనముజ్జ్వలఖ్యులసాంరఫలంబుల బూంర్గెపెం పువర్తి
గరిమెంవతాంపుదాంని(ప్తైస్తు)గర్భమునాంజను మెడిదొబివర్

౨౭ పరికించి యరుంర్యుదంబర
తరువెన్నితఠి(ర్యు)ప్షైవరఫలసేవా
గరిమెంప్రాణానిలసం
భరగాముగాంవించెనాను ప్లవగుండుంద్లై

౨౮ అలసిపిచేతీపచేశము
ఫలము(లి)వాంధముసజాంరవాంఖ్రొద్దిబిజలం
ఖ్యులబరిమెబడినమెండాన
బురబురశ్లంబుసం(లి)ఘాంతంబరెమ్పై

౨౯ ఆనవదముస్వర్గంబుల
సాంనందవిధాంవిధాంయియరుగుపంయరుగగాన
శీనవములగుపత్నులపములి
వాంనరుడ్వదవినెప్పైవండాగర్గ్ని

30 వనచరవరముస్వముపై
వనధింబడుమేటిపంక్ష్హాంరగాలలో
దినుముపవింపవి(పె)పటం
తనుదాంకేగాశింతవాంరముబ్రోనుండర్

31 (అ)ధిపెవశోభుంబురుఖ్యుల
ముధురరుచిం(...)శింతవాంరముపాంపా
వధిగాంవబ్రొసనపర
మధివశియుంచెంనిజ(ప్రే)యాంవిపుఖ్యుంద్రై

- నందుపాంనితాం
- సుజ్జ్వల - భూంర్తెపెం
గరిమ - పుధుగర్భము
- తరింరుపర్ష్య - శేవా
గరిమం
- వించి
- చెతి
- కర్ణం
- విధ్యా
- ములు
- నిపుప్పైపంరాగెగ్
- దాంరుణ
- ఖరఫల
- జ్యోత్స్న - ~~[illegible]~~ పాంరము
పధివసియుంచెం - పయుబుండై

పంచతం(త్రి) ౧౭౪

౩౨ (శ్రీ)కరుణిఖాం(శ్లి) పూర్ణవెలిగమ్మెని యుప్పన్నపొంగవల్లభుం
తనపు చెుపెనిపోయి పటవర్మవిలంబనవెూతుపెద్దియోూ
వినమెనమ్మతినాం నెగులు దిప్పుఁవునివిపుడేగిచూఁబినా
యునేసున్నపాతేఁజెప్పియునియున్ననచూఁవినపోయిమునుందరణ్
౩౩ చెనచోవినచోదుంబర

నిరపుంబునవునవిత్రతినెయ్యింబునపాం
యునయుమ్మశింశుమాఁరుం

(కు)నవాంకునిదూఁతిత్రితినివనియెదుర్కు

౩౪ వెలువరియున్న పూఁర్ణనఖజేరివినంగనన్నా తన్నెనెనూం
చెలియంగనెంత యునునచెప్పెదరో యునవిన్ననేనునే
యులఘుని యెూగమూఁనివనియునకనేనకబూఁవివచ్చిం
తాలగనపాఁనరి (వి)మునతోకవపాఁయునిపాఁనినెపతిన్
౩౫ వని యెురుకనెనుకానవిఖ

వెనవెనకపునచ్చి వెలదికాలబిం(పువిచి)
జనినెపనిజెప్పితినెనప్పుర

పనితాఁరతిలెబ్బుడెలవచ్చింపుగుణ్
౩౬ నాఁవివినాఁపురమెుయవరి

నవిదివునమ్రాణానాఁధుడితరత్రిప్పె
(త్రి)వనుగ్రాయెుంరగనని

పాఁవకశిఖిపో తెనుండిపతియునిలోనన్
౩౭ వనుగవనశ్రీలోడికలుగప్పిగప్తెలవిష్ణుపద్మనిబాఁ
నవుమరవాఁయుండెసదనంబునవత్రిశింశుమాఁరుడ
ప్తెనచరనాఁధువిప్పానియువాఁరిగతియెప్పనిమేడిపంక్తుగాం
మునిలిరినెగుదెంచియులుజామ్రీపులాఁంగనజూఁడజూఁచ్చుకెన్

- పెద్దియోూ

- నెగులుదిర్పుము - తేగి
యునక - పాఁర్తి - యున్నిన
ఒకచో

- సున్న
(కు)కచాంకుని

- పెూప్రా
చెలితెలియంగనంత

- యునకత్తనె
- (వి)మునతెూకవచా
- రెుంరుకజేసికానని

వెను - వచ్చివచ్చి వెలదికాలంబిం
జనిశపనిజెప్పితిపర
పనితాఁరతిలుబ్బ

- శుత్రెయుం

- శిఖప్రాతెపుండిపతి
- నిత్రికపెూ
- పూఁరుడ

చునిలుపకెగుదెంచి

మూలార్
(శ్రీ)కవాం కశ్శ్మకలు
శిం శు మూలశ్మ ప్పులిు
విశ్లేష గాకులు

౩౭ ప్రేంకాపభంగిదోచుల యయునల మురళ్ళల్లని పశ్శైశంశువూ
కుండలప్రియూ నయూతినేవిశోధినెల్ల్రె ధ్రినెవ్రా (ప్లే) మూధినె
యరుండకుమిప్రిసంబలుకవప్రంజేవన శంశుమూరిని
హ్రాండవిధాన ప్రైన యులుకందల యెత్రదుచూదవింత యుశ్
౩౮ అదియష్టుండ యష్టునికెం
బాదరగులుండూ తిప్రతిబురికానిబలికెం
జదురాలిపిదెవులాత్రిన
యరుదినితో నెత్తుమూపలాడంగాడున్
౪౦ మందుల్దెప్పనిచెప్పిన
మందులు వినుగాళ్ళుభయలుమూతోదమలో
నిందెప్పరుబలుకరుని
వందముగానెత్తు సర్వ్రభూరుజమూనున్
౪౧ నావిని పేకముండనుమ
జ్ఞైవము ఖాషథముల్తైన జేదియకెలో
సేవింపజేశి నిగ్గర
గావించెదజె ప్రముదాదగానేవియుంరిన్
౪౨ అనిమూత్రిదెంపదబ
ప్రైనపల్లులుశంశుమూరిగెంయనివేక్రం
వినవితతంత్రి మంత్రం
గనుగేయనవతడు చేరి (వ) రమునకెని యెన్
౪౩ యెలనాగశోగముదపం
గలమందుజ్జెప్పుదనిన మునశాస్త్రితపా
వలవేద్యులువైద్యులకే
వలరి విస్త్రోవిగుండెవలెనని రథిపా

- నయూతిగవి
యరుండకు - మూరిని
హ్రాండవిధాన
- గులుయరు దూంతి - కాన
- నెత్తు
మందులుదెప్పు
- దవులో
- నెత్తు
- మలుఖా
శేవింప జేసి నిగ్గర
గావించిద జెపువు
- యెలుల
- మందులుజెప్పు
పలవేద్యులువైద్యులకే

91

౪౪ శ్రీవిభుని తవాసగవన్నం

బ్రతుకదు బెడబెడగ రాదు పరిగాం పువునం

పుదిగదిరిన పెర గ్రు పదుం

దరి యిల్లె దీ బారపుభాంర్లి నేర్లో కృర్గె

౪౫ బహుపరాంసు దాప్రటున్నా

దవితుడుగాం దతడు హితుడువాడివాదె వురు

స్వస్వా హంస్వా హంరస్వార్థములు

స్వపాంసు పాంనాం వెజ్జినెల్లు బంపుదునతనిన్

౪౬ నిరతపువిన్వి శంచిన విశిల్ప బిత్తు నెగ్గు శెరయునా

పురుషుడుధర్మ భూరిపుల భూమిధరంబులుగాంపు సప్పనా

గరపులుగాం వేరన్నములుగాం ఫురంబని ధాంత్రి ఫ్లైత్రినా

నివరు తోడెవిన్నపము చేయదే వేదినయుగాం పుతన్

౪౭ పరవపంభాంర్పి నిల దపగాం బెదిరాంచిసె గుశాంత యెం

పుడుధురితంబురాం పురముగాంల గస్తాంపరిపంచయుంపువాంఘుంబి

ప్రదతువ పట్టునం సఖు నిపట్టు నేనింత విశేష మింత్రై

చెతుబని యేనియుందగ్గి యునవాంనగరాం దుగాబ్బునన్

శ్రీనిన్నె యుంచి బహుమాంన పర్వ తోర్లి గంబునం దిరిగి వచ్చె నప్పుడు

ప్రాంగు సమ్మదంబునప్పంగపుంగపుండు

౪౮ వ్రజాం విపబాంశ్వ్రతిపి

ధపరి వ్యురనరు గుడెంబెద పులరాంతాం

నికపుపురవాం యుసంపన్నం

బాకాసల్లీ మజెపుమునిన సుదీవరుండున్

౪౯ శ్రీతెనుభవస్తాంబాంగపును నేగిఫలంబులురాం నుకర్షినం

బ్రదుకదు - చెడగాదు

- నేర్లో

స్వపాం - స్వార్థములు

- సించిన - చేయలు

- గావర

- తెలాంద - చేయుదె - గాంపునన్

- నెగ్గునేత

- నెరాంర్పుడు - పుది

- పట్టున నింత - విరాంత్రై

- దగిలిచేయంక

- ప్రతినె

- సుదచరుడని యెన్

ఏను

పంచరత్న ...

మానినిబట్టైవేగిరిది మానసరవు రాత్రై వెవానసవిన్విధిం
జానిదినేకునెట్టిగతమొ వాంతమొ వాభవట్టిధంబునా
తోనరుగింపు వున్నదు రసదా ద్వితినంయదానికిర్
౩౦ తనరునసానధ్రావులిమిధ్రావుతపంబునవైసె ష్టడా
ఘనఫలరాజిన్నాలువుడుగర్భవులనాజనుమేడిదానిపై
వునునసువానసరంబులబవాలువానుడుదత్రిపిరప్రవర్తి [illegible]
ప్రనవితరంజెరుంగిరియుప్రార్థి సుఖ్ఖస్థితినుంయుతావిమిర్
౩౧ మరివగరానిసఖ్యవురివానవలువేయునునేలప్రశ్నబు
త్రైలినితిగావేయుట్లుజగదేవరలతల్లనిజు డవేండనెనా
తెరవరీయుంబు [illegible] గతింత్రైతినెయుపకారశ్రేష్ఠవులు
గురుగరవత్రియంబుతమిరాండలుకోపిలు చేసిచెప్పితిన్
౩౨ చెప్పినసంతరంగవునుశ్లింగడుబోరడునెత్రియంబునాం
ప్రపవిలంగబట్టైనది [illegible] యుత్లేతప్పుడేవేవగాదేయు
ప్రపసువర్ణత్రరుండ్రైనయారునయుంయికిదల్లెవెల్లునే
బాష్పునగాలువేయుపరిశుద్ధసత్కిలదెల్లి పాపది
౩౩ యుపడ్డిచెంద్రిపైనిలువనేయుంపినేయుంపవాదునిల్లుగా
నేకడబెట్టగాలవుఖ్ఖివేష్టిత బ్రహ్మవులావహింపనా
తెల్లిరనిమెల్లనిపెపపుద్రియువులునేయువులపరిరించితోడతెం
వ్యప్తపినాధునంచుత్రియుస్నైనినానిస్సైనాయనవర్షితిన్
౩౪ కారణావివుఖ్యంత్రైయుపి
కారవుగావింపవేదుగరతలోపవుస్టై
కారవునెగుస్థప్నని
స్వారగావస్తుపదవే ప్రకారణాజన్మా
౩౫ కపివరనేచెనందిన
యుపకారప్రపంప్తుదిర్చనాపింగరుగా
నిపుణామతినాస్త్రేవాంబున

- వరికి - మాటిన్నిధిం
- నిరి - [illegible] గత
- వున్నత్రియులవారవుచాప్రత్తి
- [illegible]
- వుడ్డు
- వత్రి [illegible]
వున
వురువగ -
- గానియుష్టి - జూడ నెయు
- తెరవరా - రాజవరుగతింత్రి
- క్షామంలచేసి
- సింగడు బారడుస్సై
- తారాయుక్ష - గాబె
- తుండుయుత యూరా - నింయుతి
- కష్టు - దేల్లిపుా
ఎక్క తుం - నే తుంకి
కెక్కడ - పద్మవులావతుంతుగా
- యుంయక్కన
- యుప
వారంబుగని
- రవిప
- దీర్ఘసంపం

ఆరవతుత్తే॥
ఆరవరాంతే

పిప్పుడే వే తెమ్ము ఘాంజువిప్రేరప్రెతిన్
౯౬ యేలువాండి పిమ్ము గ్నవిదిహా
కలుగుఆశ్లు మరింవి యేలరాదాయనేంర
వెలతే ప్రెద్ధనియుపని
పావి యలునే దెదురు జూఱువుశే వింవుపహేన్
౯౭ రారాని బోయగాదు శ్రీ
పారాజు తపిత్తు గుంపుప్రెబర్వినవ్వా
నెరత్రి విధ్యమునసప్రెద
గారవమున పురమ్ము లపితిబ్రాముత యునుదున్
ప్లవంగ ప్రంగ పుండూ
౯౮ రాశిరణంబానకేనిజరాజ్యమునైరాని గోసిగానిగా
జేసిన ప్రేరిగస్తైనుదు చెంగపనుం దుపకష్టమింధునా
పేసమ్ము [illegible] ఘాంనబద్ధమూడిపదాంపదువతు పెంబడిం
గాసిని యుండపూరలరుపానని గంతలు వలుగాంవికో
౯౯ అనఘాంనేవిలయువయునపు
జనుదెంచ్చి దవాంపగానజలసంచారిం
బనువగు నేమమ్ము బోవిన
వనచరులపూజ ప్రుమునినవాండ్లనిరెన్
౧౦౦ నేవాత్మ్ము ములుబితంబులు
గాంవేపేయాంబిపోతియుడపప్రుతెడయింపై
నాంవిప్రునని ప్రెదుకాని
యూంవాంసవుజేష్టే వాండనరు దెమ్మునదున్
తన్నాంహితంబులుమూయూ దూషింబులా ప్రేరుంగవా
౧౦౧ మెరసియుదుంబరప్రేమమలుమూదవళ్ళిపనేరరాజుబే

ఇలు - పుగ్గ
- పుకో
వెలతే
- తుకున్
- బర్పిన
గారవమునను - యనుదున్
రాసి - నర్లి
చేసిన - చెంగట
- యుష్టు - పయూడ - వెంబడిన్
- యుండు - గంతలుమలుగానకో
- దెంచెదమాంకు - చారం
- గనేమమును బో
- ~~[illegible]~~ ఘయూ - యష్టై
- చేర్చివాండనరు
- దూషితంబులాతె
మెరసి - దుమమ - వసించిన

వేరుగనికరానను తెప్పుచు నెడైరఘోచినశంకుమారుప్పి
మరితరి యిద్దు ప్రాప్తియున మండిన వారు డులిపెంపులప్పిరం
బరులిపావలె యుటు విన్ననికి పట్టున వేగెడుపుత్రో వనేర్చు [illegible]
౬౨ నేరవు తెరువునకాంతాక

ధారవుల నియులశీనివివిదుర్గాంతవిప్రా
ధారూధవప్రోవరియుప్పెంబిం
తారతినరియూరెలుంగు నందనతోనన్
౬౩ నన్నితడంతరంగవుననమ్మియరు యొంవను తెంపుమన్నివా
డైన్నిస్వకంబులం దొలుగునిప్పునిజుంపెనహ్మారవాపెం
ద్దున్నను వంటం దుష్టచెరితుంబరికింపరులోకవిమాత్రియు
లన్నవిగాంపు విన్నయువిగాంప్రెనరింపగబాశేస్త్రీముఖల్
౬౪ నడవడి పురుషునిస్వాకెం

బెరి భూరిస్త్రీషుంబురాంక్తి వెవివుముమెరయుం
బడుశక్తి శకీరుమలవు
బడితులవ్రోదయుంబు బొరె యుబరవేగతుల్
౬౫ పెరవుద్రోవాప్రరస్పరంబులున వెంపాయెకెయా కూరవుల్
దురితవ్రన్నములన్నితాపెరిగఫ్లోగంబులవృతియా
కరవుల్ సత్రిపరాజ్యాఖ్యంబులునవుగల్లాంతిప్తశ్రీసిత
ప్తరవుల్ దంభము యుంబు తెప్పెర్లుగవస్త్రింగామిని చిత్రవుల్
౬౬ యోంవునసులుగవివినవువా

లోవిమాయూవుయుతలోపప్పులవులొన్నెంయు
యొన్నెవుదినమ్మినకేశ
త్రావుగిదెగడాపెవలశేగానావనుర్మ
౬౭ అనిలోకపురల్లనల్లన

95

- గని -
- తతయుప్రహ్లాదయున

- యులసి - దుర్గాంత

- నిప్పని
- దుష్టచరితుం - పరు
- బాసెసవ్యముల్
- భారం
పిది - రాత - నెరయుం
- శుద్ధి
- లారంచు
పరవు
- కరసెూ
- [illegible] శత
కావు
శావూయా
- పూర్వవలసె - కనుడుగ
అలరు

2 Pan. K

యూవారకులు గుణి
రుచిరా అక్రపప్తాయ
ఆంధ్ర శబ్దశర్వానాశ
నవులు సమాసంగా
ప్పినందున విశేష్య
విశేషణారూపవులున
సమాసము యుప్పుదని
సందేహం తొలగిప్పని

పంచతంత్రి ... ౭౪

బలుపగదిని వానరాధిపతి భూరి భయా
కులోవరానసుద్రోయింప్రభా

దళితాపురాయేంబి బహ్మెరవునివన్నుమ్మ
౬౮ ధ్వతిగి పరుడప్రహేరత

పతివవనుంతగుపు మరపపరమురునుంద్రం
విషేవ ప్రప్జ్ఞాంగవిరయు

ధ్వత్త్వానిం గ్రభ్యరించెదంగాపనుమ్ము
౬౯ ధీతిప్పావాముసధ్వతి

పే తుమ్ము చేనాగిపలిపెచెలిహాదానే
శాత్రోదలినాసోదరి

హాంతుపేయునవచ్చే ధ్వదగారంబమరగ
౭౦ యేదివినవలతుంజెప్రవూ

పుచి పోదలగవనినశింశు పూరుడుబలిపెం
గదవాంధ్రితయెయున్నది

గదని యునుపాంతనెబ్బగాధృతియింతురు
౭౧ భూర్వవేపయొనమ్మెపండువుదండువు
పులాంపబెప్పనిపూడుపేరు

ధ్వత్తతో బలుకని వలుపులుబిషేలు
గ్రపూశివేనపబంధ్రపేశిజారి

జారియపాయింపనిసరసములువిరసములు
పాసిశ్శిరికిగానిపాయుచేయు
దయుతకైజేయని యరులుశాయని పిరుపులు భయములు
పల్లప
పల్లబైవెలియైన యుల్లపాల్లు
౭౨ ముద్దుకులాంతసుధ్ధపెప్రోద్దువినని

కులపరా

దళితాపురా - వసుడుగ

- దదత్ర

- సుందర

చతత

అద్యతివానిం

- పతిధ్వతి

- సున్న

ఇతి

మదిబాద

- జాంతయెషగ్నగాతరియింతుగ

- ంకులనర్చు

- బలుకని - బిలుకులు

- గాని

దయుతక్కైచేయని(ప్రియ

పల్లబైపెలి
పుచ్చప్రియకాంత - ప్రాదుర్భవిసని

పంచపది ... తిర

చెవులుగవులునై ... యజెప్పనేల
యనపసతివేని ... తుకేలయర్థమేల
వాంవాానముకేలపరుకేలవసుధయేల
౩౩ నాంవినిబవ ... మాానుడప్పా

... తముఖుడగుబువాానివన ... వబాాని
దేవిరుజమాాన్పుపమకే
రవెజ్జులువందుజెప్ప ~~...~~ రవాాంరనినరి
౩౪ చెప్పిరివాానరవప్రా ... దయుం

బప్పునికినవశ్వమునునుగదంాాంరులు
తప్పుకదిపారితుప్రగనిం
... కృష్ణుదకానిచసుతంరు నిరయు ... తుదవడాాంరడ్
౩౫ నగపరుడది వినిపెరబం

డ్లనిబివడవడవడంకి యొందవడెబెడితం
ధనితిపడపనితిపాశిసితి
పాగరునవిస్థితిమెాాంనకోయితివనియర్గ్

౩౬ దాాంరుగాగవాానంబునవ్వా

వశిరొవలబెట్టుముదిమిన సురుసుకెాా
మాారంభ ... రులు
ఘోాాంఘుఫలంబుకష్టుపడిపెడినన్నా
భేమాాంపవిలోనున్న

౩౭ గాాంమాాంంధునిబాదుప్రేమాాాతసంబులురాాంజ్జు
గాాంవుమునవున్న దాాాంరిత
గాాంమునిగల్గిషముల ... గాాంశంక్రం ...

- ప్రధాావేయజె
- యర్థమేల
- తుహా
హావిప్ర
- మాాన్ప
రవెజ్జులు వంందుజెప్పర
చెప్పిరి
బప్పునికి నవశ్వమును బునగదం
నిష్ఠు దకానిచసుటంరు నిరుయువాాతు ... తడాాంరడ్
- ననుబర్గ్
- బునవా
- ముదిమి
మాారంభంబు దుగమి రులు
ఘోాాంరాాంఫు - పెడి
- బాదుప్ర - రాాంజె
- లంటుగాా శంక్రం చుర్

౪౯ చిరకాలమరిగెసరిగెం

ధరణిపమయికనే దానపు తంత్రం బనుచుం

బరలోక చింతజేయని

పురుషార్థము చేయవలెనా బొందదెయనుచున్

౫౦ ప్రపంచ జూచి వానరశిఖాముగి యుప్పనుని విచారము

యంకిచెదివో యెరుని మయంకి దిండె భైవన్నతి సాగవెలబ్రా

ద్రిమరుజవాన్ని నెశవ్రాదయుంబునపుంజునుదెంచువాడవి

వకపయెరుంగ జెప్ప పలదాయుయునకలగనాపుచింతయున్

౫౧ చెప్పినవాయుదుంబరపు పెట్టునవెప్పుడు దాచియుండునీ

నప్పుడవానుకీనవ్రాదయుంబునపర్ణగానసిప్రతుని

చొప్పున నింతదాపుదురె చుప్పుమునావిశోధి నెల్లద్రా

త్రిప్పుచజేసితింకారులు దెతున్రిశినింనర్థవంచి తిత్రియుచాల

వ్రాదయుముకరువున నున్నది

౫౨

గదనాశేయుముననేదు గదముననుగానా

(వ్రాసిన) చెప్పకపని దెలివి

గదరిపుడ ప్రగాని దెలివిగాపంగనపన్

౫౩ ధర్మార్థగాము చింతపులపుమ్మాందేవ

ధారుణీవరవధూదర్శనముల

జనరాదురి కిరి వాన్సములుగా పూచ్చవృద్ధిని

వగుని పుముప్పాయునముపలయు

౫౪ వ్రాదయుంబు మేదిపోష్టమురుని నిర్మాంతి

ర్మాంతి తాంబవిశాయుగుండెరాయు

చేయుకానిపుని వైదపుష్టె కానిజారి

జాయునిరాముయు జాయువన్ని

ధరణీపమయిక

- జేయని

- బొందద

- పైాదెం

- జెప్ప - చింతయున్

- యుదుంబరపు - దాచియుండుని

- సమర్పణ

- జేసితిం

కిటి

ధర్మార్థ

ధారుణి - దర్శనముల

జనరాదం - మునగావశ్యద్ధి

- వేది నన్నది పైాకపురలుని

- కానిజేరి

- మయం జేయుట

సంపత(త్తి) - ౬౪

౫౩ యనుచు బహుమానుతాండవా యాను యాంపు
లాగవెూపులుగానప్పుడాత్తదలచి
తరిగియూకింను మారుకేతేరతేర
(శ్రీ)ప్పొనకప్రాకిపపివానివెప్పిరించి
౫౪ కేనిమనసనాపపఫలములు
మసపుచురవిచిచివేంవివారంవెూరం
చెసగనటయించువానరు
మసలనవిప్పించికింనుమారుండనియెట్
౫౫ కంజముననున్నానరునిగుండియురుదండియుకంబునేకుగా
భుజబలనారయెమ్ము కానిపోయుద్దవిరమ(త్రి)యూ
రుజికనబద్దైనానవరుండుదురాత్తవివారమూర్తయే
కంజమునసుండువానరునిగుండియుయుక్తదిజోవివావిన్నేనే
౫౬ సుగ్రతులగెకంచినాంక్రవాములుజూతుప్రరమ్మనితో తేకాంబుతో
యుతగపుమాకినప్పటానియింపగయుత్తము జోళితేనుని
గతిభువదిప్పితంబానగుకైవదనిన్నోరతించి మేనుబ్రో
చితిచిరవాలజివివంతికెలుడమెూసమునాకుగల్గునే
౫౭ కదలుమికననిన(గ)కమం
డదపదియేవలనమెూసమెురుగనినని
మ్మదిత్రోతిమెూసపుప్పెం
గరశాయరునివిన్ననగుమెుగముతో నున్నే
బహుమానుంతు
౫౮ దారికినననువిడుచుపక
బ్బురపడకొముగనేకంధోడుభోయినధరణి
సురుతాకదు(లబ్ది)మునుజే
ప్రీరపన్నేకవిదిచిరిత్రవాన్హైచనడే

- నప్పుడా

ప్రత్తమెగ(బా)కి

వెంసవుచు

- యుంచు

- కవేదించి

- ప్రాతాదనాయాందవర మ(త్రి)యా

రుజకన

- యుక్రదిజోవివామ్మనే

- తేూంది

- మాలి - జేసితే

- వినైరలించి

- జేవి

- లక్ష్మిమనుజే

- రిత్ర

౫౯ నాఁటిరవారుడలబవారు

వాఁనునకిప్లవియెతెలుపువాఁబినవలతుం

ధాఁనేలవిదివినరుచి

ధన్నినిధిబ్రాఁహ్మణుడు భ్రాంతలాఁధిపకష్టన్

౬౦ అనినశాంఖానివుత్రాఁప్తిష్ఠాఁసముని

గనుగానిపలికెనేకధినంగ

దగుదుపునేనునుదగుదునేపేరుగింప

పలునువిశాలపురంబునసుకేతి

రునవాఁఘురాఁజులునవ్వివోజానికి

భువనమెూవానిరునువత్రి గలదు

దానికివందాంభధాఁనుతొండారా

త్రిదశుతు సుమఖుద్రైవదుపుజెప్పు

౬౧ నఖ్యాంతగాఁలమరిగినరేకుపరంజి

పనిదికలరుదాఁవిబలెవునాఁజ్ఞా

కలవుచెరుమనందుబలెనేఖచెప్పలె

బ్రాఁరుమయ్యెనాఁప్తిపాలనుతపు

౬౨ సితలొబిత్యకైకప్తుగప్తుసుమనస్వేవాఁంబధిప్తింబిర్లి

ష్ణతనెంచంగనిరొవాఁప్తిలేకవదనాంబ్జాతంబుగాంచాంవిధూ

ప్తతిచన్యంగవరుప్తితాఁప్తిబాధతెలెవుధ్వంబుదాఁపైంపొరి

ఘ్నితిలోవాఁవళివప్ర్పకరితభీజించెంచిప్తియాఁసత్రేయన్

౬౩ చించొప్తంబువధుఁప్తితంబుపరవప్తిప్తిదులురవాఁప్తంబులలో

ప్తింబుధ్వీబీజరాఁఘుమండలప్తరిస్పర్ధారఖువాఁరపవ్దరి

ర్తిరంబ్రైవాఁలపనుదొయిరుఁగుపలయ్యప్తిప్తినీవాఁరాపదొ

- కష్టన్
- పుణ్యాత్ముడుండా(శ)కచుని
- కథ
- విశాలాపు
- ధరా
- సుమఖుఖ్యె - చెప్పు
- నపరంజి
- ధాఁవి
- కృష్ణి - సువంన
- బాదలెత్తఖుంబుదాఁప్తైన్
- మధుఁక్షతం
- రాజమండలపరిస్పర్ధిభ్రశుశాఁరక్తది

ఖుంజై - (ప్ర)త్యక్షితాఁరాపదా

లంబుబ్బ్ర వాంఛ్రీరు వేలకొలగడబాలం బాలీపుల్లకొమలు
౮౪ తేలంరాంగరసోదంయస్లరగాత్రాప్రేంప్లా జగజ్జేతస
గ్రాహ్యలంకారపద(వి)నేగయురియాశ్వేంయఘ్గాకుండినం
వాల(గం)ధి పరాళిమోవి నుసుబీ(జింస్తాద్ది)తోరంబులా
పాశింధ్లంఫలమంజరిగరివంజప్పంబూసపాటిపై ధిని
౮౫ (అ)తివ్రాప్తిత్తీరవాంచనంబుతి నొసాంగంబు కల్పాగాము
నతపత్త్రిస్వామను మేరుకుధరాంరతూయములుదానియుం
స్వతపత్త్రజముతేమిజెప్పనరియంతాయంతబంగారము
(లి)తిమంచానరసాంధ్రుపత్రులగలులింపంశ్లైపేయేలరికి
౮౬ (త) తనకుపయోంధరభ్రతిప్పే
గనిమిన్నలనాంగమద్దెమయైనస్లైనం
జనదుపయోంధరభ్యారము
జనసాంతరకర్పేమలపనుసేందుస్తె
పరిమాంలుపు పరమువు
౮౭ స్త్రిపిపాంత్రిగోపరింపు పరమువుపాంతుగం
బరమాం(సుభ్రైని)ంబడు
తరుణిమద్దెసైనేప్పతప్రిస్సలమా
౮౮ కన్నులమెులుగముపాలదు
కన్నలమునుకన్నలంబుపాలదువెన్నం
భైన్నరిపేసికిపాలదు
కంన్నాయుచెలుపంబుబాగదగానాంతరమె
౮౯ యాంక్రిత్రిలాంస్తన్నయుగునాంరాంజకన్నవికారిరాంపరిత్రేతంయ
గుచం(ది)కయుంటోతెసఖిజనసమోయుస్తైకన్నెమెరసియొయుకనాండె
(అ)స్తాంనస్సంపత్తైసస్లెగుదెంచినపుమాంళరత్నంబునసోంపవేరదిన్నా
౮౯ సమాంనోల్లాంసంబునందిగిచియుంకపీఠంబునసాంనిచిసుకీత్రి

లంబుకవాల్లరు - జాలువు
- దావ్యైం
ల్పలం - యాపా
- వరాళి - జపంగాది
పాలింగ్లం - జెప్పం - సాకెప్పిదిక్
- త్రిర - చలిసాంసాంగంబు
- జెప్ప - యుంతాయుంత
(ప్రతి)మం
- (పె)
- మిన్నల - నగ్లైనం
- సెందుస్నె
పరమా
- పూరిం
బరమాంసుత్తైగం
- మద్దెస్తె
- ాంతరపెం
కత్రిప్పి - రాంచకన్న పికారి
గుచం(ది) - నాండా
సాఘనంబునకిలవద్దిన - సాపార్థభా
నమాంసెాం - సుకీత్రి

~~[illegible]~~
~~[illegible]~~
~~[illegible]~~
కిమిత్యుత్రైగపహృత్రృవిషంరం
పరమాంగుతేవపరమంమపాదితి
ద్యుతృతే। కుచ విషయెల యుక్తెస్లైకాత్
స్తాంమ్మమితిప్పస్తుతగ్గాతి
రత్నయ్యపుతంగ కుక్కృపుకుచవి
పతాంవతా పరమాంగాం: పరమాంగు
కుపరమసుమాతో పరమసుపాదితి

పంచతంత్రి ౯౪

బంధుజనానాధుల పోల్చి దత్త సౌందర్య సౌశీల్యాది గుణంబులుగ్గ
డంబుబుంగాలువిబ్రీయుండై నానసమంచుంబునా
౧౦౦ చిరుతపెంజర దగిబ్విన బాంతిపలుపంక్తు
గళమున రుద్రాక్ష కంఠమాల
యుపరంజిపశి దావమాన్యలుదామ్మానపు
ప్రై గాండ్రిగాంచియుయెంగపట్టి
చిన్నారి కంప్ఠె శ్రీ బ్రీనసింగినాదంబు
గుత్తంబుచిప్పల పళ్లుబుర
వరమున పనుపౌర గత్రీముల్లుమారెయుంర
బర్పానిర్మిత ప్రైన బువరిసురయు
౧౦౧ భసితభస్త్రీ ప్రతి తోలుపత్రీ దంబు
నాంగచాత్రము దంతంపు యెంగవాగ
లవురజాట్టున దిగినట్టు లవనివాధు
జేరనే తెంచెనొకవుమాసి నిర్వ దప్పదు
౧౦౨ యేతెంచిన నాంచిధర
శ్రీతలనాధుడు పాదంపరితనిర్దేశ
శ్రీవినెదుశిగినమ్మౌ
యాంతిద్యమున [illegible] యుమ్మ వారి యొంగిందు
౧౦౩ విన యువుమున దర్శిరనమా
సనమున నిద్రరాజు బలిపెసద యాంబించు
దనిభూమముబు నందది
యనివాంగును గలరెమ్మున దిగెదనొకయుం
౧౦౪ రాజవుమారులలోరతి
రాజమ మారులను రాపరసవిక్రమల

– జనాదుల పోల్చి
– రయుండై
– దగిబ్విన – కంఠంబు
– పసిడి
– పట్టి
– కంఠె (గు)చ్చి
గుత్తంపు – బుర్రా
– గరి ముల్లు
బర్పానిర్మిత పైన
– భ(స్త్రి)
చేరనే తెంచె నొక
ఏతెం
– నిర్దే(శ)
– వెలునమ్మౌ
– వారలు గలరెమ్ము
– కులసు రాజ

స్త్రీజయుఁడు వులుమించినవా
డాఁబుగ దారాఢ్య కలడె యొకఁడు ఘ్నన్ని
౧౦౫ అసత్య స్ఫురనపర
వ్యాసావులగో త్ర జాతంయగునసతిను
గుణావతి
బ్రాస(గుణావసతి) నిచ్చెర
నాఁసత్రిందెలుప్రముననవతిప్లనియే
ఇ
౧౦౬ యిలగలరాజకుమారుల
దెవివపడంచిరినిచూచితింబాలలపూ
శ్రీలయుతుజయునేనుండన
గలదాంతతదు నీ పురాంరివపధగుపాంర్షు
౧౦౭ అస్త్రైలోన స్త్రోకిత
గాంత్రుల శంశింపనేలగనుగామ్మనువుం
జిత్రరసవూంవవాల్లం
జత్రించిమునింద్ర దక్షిపువేతికినిచ్చేగ్
౧౦౮ యిచ్చినంబులచ్చేహాని యిచ్చి త్రరూపంబుజూచియిచ్చె కువం
దిరుగు తనయుంకు
దిరుగువ్యసనాపారావారంబు తనయునుంగు నందనపుగానం
జేశియుష్మయునేనుండుతనకుపెంనల్లుడుగాప్రసన్న సంబంధంబు
నపేలకువు
౧౦౯ జనపతిమునిపతిపూజా
సే సే ప్రియం
వినుతినతిక్రియలపల్లవిలజేశిమువం
బునవీడుకానిపితానుం
జనిరెంకోలుపువిరిశి రత్నసదనంబునవర్ణ
౧౧౦ అష్ట్రరాజపుత్రి యిరాంచిత్రరూపంబు
కన్నదనియుజూచికంఠదప్పు

- దారాఢ్య కలడె
- గుణావసతి
ఇల
శ్రీల
గలదాంతదు
- శంసింప
- మునీంద్రు
ఇచ్చిన
దిరుగువ్యసనా - తనయుంకు గానం
జేసి - సంబంధంబు
వినుతినతిక్రి - చేసిప్రియం
- విరిసి

పంచతంత్రి ... ౧౪

మొంపా సింధుప తిత శ్రై పరిర మాపరి
మాళ్ళిజనవిపరిరవురుబిబుట్టి

చింతించుచుంతనెచ్చెలులారా వంబునమంగానివని
౧౧౧ వలసంతి వతిశ రెూత్తిశాావిలాసంబు
ధార్ఘ్యదేయిూరాామధ్రామవేళి

తిలనే తత్రియూళికినవుంధ్రానంద్యుల
లపారిబుట్టుంపదేలతలవిరులి

వికసిలునెవధ్వనికిసదామెూదంబు
జరపదే సారకాసారసారవిహ్వలి

శిఖిబర్హాతులతనెకిపసంతాపంబు
చాప్రజెూషునవదంబకవులంబు

౧౧౨ సడలెగదవవ్వులాప్రకాంచనవలాప
పరిచయముమానెనవ్వుదెవ్వరపవంత
మాడెగదవవ్వుమాంతోడనాడదవ్వు
తెప్పరబ్బురానవ్వాయిసుమఖిగానగవ్వు

అనినెచ్చెలులచ్చెలినాలోకించిసుముఖిగాంజె యువాంత్రి
తిలేముఖ్య (తి) వుఖ్ఖంఖులంఖు జాపియుప్పనియెు
౧౧౩ పరయలలాంధునంగడప్రగాలవులలవసంగపుంబునం
బిరుతిరుగు(త్రి)వృ(త్రి)నెర(త్రి)వృకసదుభుగ్రోలుమాలలం
దరసినమంతు మెూపతరుపాత్మభక్తిసుపర్వభర్తృపుం
గురుచలెయెునపుర్వనెమ్మ బాసగుంజెవిదెవి(చి) యూళిగాంగన్

౧౧౪ వలగుణవులట్టి జింపిపలుగావులపంయువనంగవచ్చునే
ఫలదళపాంరగలవినయుపాంపవులు సుక్షప్రాప్రాలభా
షలుసుమపాంత్రరులు (త్రి)లువసల్లుగను (త్రి)తగ(త్రి)గంగది
ప్రలుపెగాంవపప్లి నులుబోవలసంతులుపామఖాండగది

- బుట్టి
- చుంచన్నెట్లు
- విలాసంబు

- నంద

- పవి - విరులు

- సారకాసారవిహ్వలి
శిఖిబర్హా - పంబు

సడలెగదవవ్వు
- మానెనవ్వుదెవ్వ
- మాం తోడ
- తెప్పరబ్బురా
- సుముఖిగా (జి)
- జాపి

తిరుగురుజాతి - (త్రి)వృకసదుభు
- చాత్మ - సుపర్వ
- ఓలెయనరబ్బనెమ్మ బాసకున్ - నాదన్
- వచ్చునే
ఫలదళి
- చలువ - సన్నిదగం
- నులుబో

[illegible]

పేలుశపం - [illegible]

- [illegible]

- [illegible]

[illegible]

- సువర్ణ - [illegible]

తరపులధార - [illegible]

- [illegible]

[illegible]

[illegible]

- [illegible]

[illegible]

[illegible]

106

విరితా

పరబూదుం - పలాశు

- విధి

- పలాశభూరబకళిరాభలనం

- విపంచి

త్రిలుచు - మలరచివదిం

- పెంచిన

పవెడగల - వేసిన - వత్రు

త్రోవన - రించిన వదిం

- పార్థివ

- తరులం - వనిగ్

- కన్రి

- బొట్టుగవుద్ద

- సంజ్ఞ - మావి

ముగుదవ - సంపెంగ

- పొంరగము

- ప్రేంవగాము

- పృతత్రైవా

రయుదిద - రయుసురు

బూదు
రాళ్ళు॥

వెతకేలు॥
అప్పడవేలు॥

విశ్రుతవామాధరి కన్నప్రవిశ్రమించు

౧౨౭ ఘనసుమనః ఫలంబున నెయ్య బుట్టెనో
చిగురులనతలవనన్ను సడుగజూపు
బహుపత్రభరగా నాభ్యంగ్ర మెట్లుండెనో
చెయుగ్రగంధసూత్రికి నుల్లసిల్లు
నిరవద్యామోదభరితమెట్లుల్లసనో
మహాబుర్ణ తరులనా హ్మలభెవంగు
సతతాబ్జబ్జాజనమెట్టు గలిగెనో
కనిభి పంచతంత్రి గడపయౌషు

౧౨౮ రనసునుపంచెనుమారబోరెభల్లాతమెనగ
ననవంపనువమావచయకాతమాప్రిదనరి
సంపేగలమున్నాగుళుక్షులబొన్న
విరులవురిగెదగులతెమ్మివెలదులంత

౧౨౯ కోయిలనోరునోవవిఘన్నినారపుబిల్ల భిన్నములో
నేయనిపండ్లనాలవది లేపడి తెమ్మెరమానరాసిగా
శ్రేయనికమ్మపప్పొది పలభ్య కిపానపుధాశిపమ్మపం
బోయనిలేనియలగలిపిఫాలిలునాని భుజింపవంగనట్లా

౧౩౦ పలకంతనుఁ లేనోయికవిదిక్కున వెనంబు
చికిలిగుబ్బతలుగోసిరిబిగుళ్లు
చిలుకమానలమాడుచెదురమాయునిపాపు
బొండుమోసిననపండ్లబుట్టికానిరి
చెయుడు పేతుమ్మెదలలపన్నీనుతమాయునిమద్దు
గామరాంధ్రుడిరి లేనెగాలగానిరి
మందపగాలివయానిమానామాయునిపమా

విద్రుమవామాధరి
ఘనసు
- చిగురులు - సుడుకు జూపు
బహుపత్ర - మెట్లుండెనో
- సూత్రి - సిల్లు

- ప్రభ
కరినకం
- భల్లాత
- దనరి
సంపగుల
- వెలదులంత
- బిగుళ్లసికారపు
- లేపడి తెమ్మెర

- ఫాలిలు - నట
- ముంగినోయి కవిదిక్కు
చికిలి - గోసిరి బిగుళ్లు
- చెదురుతమాయు
- మాగిన
చెయుడుపు

పంచవటి - ౨౪

శకలు ప్రప్తాపులౌ విరించు కానిశ

౧౩౧ యుంతి నవిలుపూల వ్రాయుంత వుని సుధాంశ

సాంధ్ర కలుతా విప్రుల్లప నపయుంచి

రంత నాత్రైర భూత్రై జనలశియులసే

తాంబుజాప్తులుం గంపేశ వాశిప్రాశి

౧౩౨ మెూమెూపనలరుత వ్యులతావు లగలింప

గనుసన్నపను ఝుఘ్కపములు వ్వనప

రూఢనాసవ మైత్రి జూకినయుళి కప

నరకుత్తి రగుసంపనలయుచెప్పు

లైపసంబగుబిసా గ్రములనునూగింప

మూపపంతోసాన మధుప్రసంనుప

రనుమా వుందిన జుప్పవలనుప్రేప

ధండ పా యుని కలవులు దములలెవ్వ

౧౩౩ పరగాపుతునా శ్రీ యుంచిన నసారాళ

నిడజపులప యూ పూతినలప గలప

నత్తి కానిరెంత నిదియులిలతాంగు

లనగపంపేశి సాప్ర్యాలా గెకిని

౧౩౪ పేరుపగాంబి రక్తకికి పేదియులప్పనపాశికెశా

పారపుపుం గప్పంగకులప్పుంత్రైతిభాంప్తీతి సంగమంగళా

గారముఖంబుపుంజబిస ఖండన పంతముగాశతోలపా:

పూరముదారశోకంకితపత్రపప్రాగపుపరతేరపుర్

౧౩౫ పనిబిసదండ పత్రపుటపీపరి ప్రాంగ్ర సుపన్నిశ నిదా

పనపఘుపు స్పుపుటపవధ ఖండ్రసవా ప్రపళాపపవృము

దినకీపకా ప్తైదిపనిరుదిపులబత్రపుల యుంచిని

లైనయులరాజపాంసపపుం గనిసప్నదపాజేదిలుపర్

- తులావరించు

- మూలవేయుంత

- లనపనయుంచి

- నలనిందలలశి - పాశ్లి

పెంపారు - లగరింప

- నలప

నరకుత్తి - చెప్పు

లైపసం

- పంధుప్రసంలుక

- పూనపంచిన ఇకపు

- బారుని

- పలుల - సస్వరాశ

- పయూ - నేలగలప

నితిత్తిలనిరెంత నిర్ధంరు

- తాలాగతరిగి

- రత్నతికట్

సారము

- కాపరి ప్రాంగ్రసు పక్షకల్గినా

- ఖంజఇనసాంద్ర - పుఅ

బినపకరోప్తుదిప్ప - యింప

- వార్ధి.

శార్దూల
ఉత్పలమాల

సం. కం॥
సీసము

ప్రం. (ద్రు)తము॥
చంపకమాల

పంచతంత్రి

౧౩౬ వడిబుచ్చుమెత్తి శాఖ నిడువాలుగ వాలువలంతనంతప్పై
నిడువలిగెం వలుందెలుప ర్లాండ్లల ప్రింద్ధుమీదుగా
బడుజలదిప్తిలంబులు కుప్పజనత్రీయుజీయురాజుల్తై
వడిగనుప్పునంబురువా వానముజూబి మెదాపినొందుమున్
౧౩౭ పంట్టినవా ష్టుభూ విసేలభాప్త పులనోడుముప్పిభూ
పట్టునిరప్తింపగా భలనయమాత్రువమా వరింపగా
పప్పులయార్యులన్నెరయమంజుసరోరువారాగప్రాగముల్
పప్పుపూరా గనుపప్పిసరోరువుబూబి రయుబ్బువం
౧౩౮ పాంగనఖండవుండరవముల్ పనపప్పవినీలనిర్భరా
సంగముసంబవాపసజాలకేసుపులంటిరాబరి
విసాధ్యసద్ద్యమద్దిసంపదనింపొదవింపుతుంగనా
సంగములంగసంగానివర్తిగాష్పలుసమ్మదవార్ధి దేలుమున్
౧౩౯ నరసమ్మనాలినాళతనుసంభ్రమముంవికచభదస్పుటో
ఝరగాముకేసరప్రసరఝంకృతిఖాగళనఖా
తరగావిష్ఫంబు చేనాగసుగాడ్పులదూలుచుమూరుచుండిన
ద్దిరసనభ్రంగి మొప్పునరవిందగంగనిహాయుడుమున్
౧౪౦ సిరిగలపొలుచు జేరాబలంబురధారపత్రిసం
వరగాబిలంబునిల్లిపుయువతీలధారుగమ్మైనవిప్పుమం
బురుభైభవనంబులంబొదలనున్నమవమధుపుంగలంబిదు
న్నరవుగునరప్తితాతిరయురప్పముగన్నెనిసంప్రేరింపుమున్
౧౪౧ బూంతపుమావాలాప్తిరముచరదిసంబులుగాంచియుద్భుత
ప్రీతిరసంబుచిట్టుపడపెద్దయునారలయూబులోసవి
ఖ్యాతిసరోరుహాలలనకమ్మలవిలంచినరాంచమండలి
శ్రీతిదళుకునంచెక్కుచుచేరసలుంగనిమ్మపాయుచున్
౧౪౨ మిళితగరుత్తలాంపముల విలంబుసమారతిరేముఖాళి
పలనిజలోష్పుటుల్ విరిసిసమలపత్రవిశాలతావనాం

- దాము - వాలువ
- విలిగుంబెలుం - నీదర
- జలజభరంబులు - జేంరు
- ముదాప్తి
- కల - తావులు - ముప్పబూ
- నిరల్పకంకగా విభవ
మంట్టపు - స్వైరంరు - సరోరుహ
- రతి - పట్టుసరోరమ
సింగిన - మురిఘనపద్మవినీలనిర్భరా
- లంటురా
పుంగిత నాథునీధుమద - తుంగనా
- వార్ధి
- పృణాళి - వికచభదస్పుటో
- (ప్ర)సర - ఝంకృతిఖాగళనఖా
- బున్నై - దూగుచుమూర
- మొప్పు - దముగన్గెని
- బలంబు - వల్లి
- భువనం
- బులగాంచిరుద్భుత
- లుట్టు - లోక
- కమ్మలవిలంచిన
- చెక్కుచు చేరసలం - (త్రే)ళ్లు
- విరిసి

109

మాట్ల గాలాష్ప మావికలు॥సరః స్త్రె
సరస్త్రరమంజు ముప్ప కూర్మ వెుల్లలు
సొదమువుప్పు॥
దలకైర్తగా॥

క్షమలారశిలీముఖ॥
కుప్రిత ప్రహస్యభుః శిరః
కారపాపు తెప్పె దలుగ్న

పలములనేరుగక్షుమురిజాంబిరాపసగాపమొంవాని
పళకులకింపుపత్రినులగనైని గంధగుణాంబు నెంచుచురి
౧౪౩ తనభువనప్రపత్రబలదర్పుమునంజననేపనిప్లేలుం
పనివిసనంబపాయ్రిజపతంసములం విసుమునిరంపుశ
ప్పనిప్రపత్రైపప్రసవిధప్తరిలాలుపిపంచమేపాత్రరుల్
ఱనంశరసాంవపాంపరగులాంపరిగనెని తెల్లినెంచుచుర్
౧౪౪ బీజాంరులుగన్నెవికిరగాపంపులు(ప్రాప్త)విరచ్చితెల్లునిం
ాంరివనేపరంబులుశుభాంప్తతరిశ్మీపుబుంపసారగి
ప్రాశిరవధుంయుసాంగజపసంతునేకనపురింపుబచ్చిరా
యాంరతిపశేరంబులతోయుంరగుతాముర పాకుబూబుచుర్
౧౪౫ కరియుంజనిప్రపాలిక్షేపప్రంబుగాంవునరాంబపాంసొంప
లాంపితంబెక్షేత్రసంతాంనపేక్షితంబుగాంవునమున్నిపాంర్లుప
పుణ్యాధాప్రసనబాంసమాంనంబెవిఠంబితశంబరాంరంభంబు
గాంవునన్నున్నాంతపాంతీనాంపంచెపపుమురప్రకాంశేరయు
ంబుగాంవునసాంవిప్లులత పుష్పరంజెయులరుచుంచుపపలరు
చెందుగా-
౧౪౬ బీజసపరినచేలప్పుచుపాం
రసవిసరవిజితలగుపరంబులుగంధో
పప్పులు
ల్లసనములోపిప్పులనమరగ
పలుసుమాంసుపునిపంచపునేనుగులగవిజెలుపలు
ాంసాంరంబు ప్రపేశించి
౧౪౭ హాగరంజూచినచెంగిరత్నేపలయుంబుంప్రుబాలజయెతిగాం
జిగుర్తుంగామ్మునమెనెంాంట్రీనెపరాంజేపాంప్తియుప్పాబునం
బగులంగంచుపమురిచ్చినప్తుగవజూాంప్తెంబుఖాగ్రంబులం
రగనేంచిరంబులుప్రచిచెప్తుడునశిధ్వంరంబుపంచరంబునర్

- గప్పి - రారకు

గంధగుణాఢుు
సంబంధగుణాఢ్యు॥

- గాంయుచకుద్ధపంపాంత్రరుల
రసంశిర
బాంరులుగాస్పనేరరగా - (ప్రాప్తవిరచ్చి)
సాంర - తునకిన

ప్రాప్తవిరచ్చి
మంగళయుత్తిచుకలయు
శాంలశుంపు॥

- సిద్ధసంతాంనవేష్టితం
కుసుమాంధాప్తస
- నాంకంబై - ప్రకాంశేద
- పుష్పరంజెయుల
బిసపరిరతకలు

బిసపరిరతకలు
సాగసైరకలు

- రాపప్పులు

(పెంాం)యుచెయుప్పుత్రితెం
- గామ్మునమెచినెంాంర్తు - ంయపాప్తయునం
- పుబ్బిచన్న
- నంచంబు - నరిధ్వంధ్వంబు

౧౪౮ ప్రాంచిత పూర్ణిమలు మెరయు బల్లిదంపావ్యున నీరునిండియుతా
రానరజూరానా నుర ధరారకు మెండారి జేయుగ్రైవనే
మ్మనదరంపదానిజ్ఞతి మించిన వయ్యెదవయ్యె నంతన
మాన్నిని యెయ్యెపటారది మల్లిన పూవిలువాని వాలనగ్
౧౪౯ మరువిరమూపురూపు దేసమూపునెయూరపుజూపు సూరెలం
చెరువులు గట్టిని మువతే మగి యోతోర యెన్నికన్నులం
దారల జలంబు జల్లి నది దోయుబవత్రి మగ ప్రైరెవాజే
చిరవిరవిచ్చిని నెంచిన శరంజపురాపులదార్హ్ప రాద్యున నగ్
౧౫౦ చేనెవబేరుం చెంజపురు జెవ్వన శ్రీ యెనబీత విప్లవూ
ధనియబీలినో గవిరిదించున నెంతాపరావ్యజవ్వనం
మేనను క్రైన నక్షలత మించెజగంబులు గప్రైశాంతి తే
భానిని యరుదెం మరుండుగడు గంగడు నాలు మెరుంగువాలనగ్
౧౫౧ హాలతుపయోతప్తగ్రెంజ గురుబుర్రెపావ్యున జల్లిపైన నే
ప్రైచిరవిదిప్తైవన విచిత్ర జూతెద్రెరజూబువె మకే
వలపరవాలసంవాతుల ప్రైఖరిగాన బరంగదానిగే
వలపరవాలసంవాతుల వంచికి రాకిపన వైభోవమునగ్
౧౫౨ చిరవాలుమూరుమూరు ఘనవేలబలంబుల్లి వాంధకంధరల
ధరగురమూపమూరు సదిదాలని రాగి వియోగి జాతరా
తత్రైరగుణాదాత్మ మన్నదితాకిని తేంపన దల్లి రమ్మదా
మరలు గదల్లి వారి చరమండరి సాంపువదల్లి రంగనల్
౧౫౩ గతియతి వేలరాగరిగా నెరిగాంచిన వాలువాలములు
ప్రవిరపాతాం ఘృలం బెనగ బెపేసముద్ఘలు గుల్లి సవ్వడి
జ్జితి మితిమీరా రిపావ్యులను జేతులు బుగ్గరలస్త్రై దెల్లగా
హాతసరసింజ రించిరల యింతులు రంపుని దంతులో యనగ్
౧౫౪ హావ్యులతోడి వాస్త్రములు గుత్తి ప్రముక్తెల ముద్దు గుబ్బలాం

- చేతాత్తుతు - బుద్ధిప
- శైవనే
ప్రేనద - నీరము
- పేరార - వాలసగ్
- పసపూపు
చెరువులుగట్టు - ఉతారాత్ర
- జల్లి
- హారతి - రాకులదాళు చాపునగ్
- చెంబి - ఱెయుక్కి
- బేబ్రీపోగవిరిదించున
- నక్షలత - బులకెబ్బి
- యోరు - బుద్ధిప - స్మృక
- నది - బూంచి
- తులవైభవ
- తుల
- పేరబలంబని - ధరవ
- నదిదా - వియోగి
తరగుణదాత్మ - పతాకని
మరల - చర - సాంపు
- పాంపులం - క్షైపస - గుల్ల
- ముక్తెల - గుబ్బు

స్తూరేలు
పాశ్చాత్యలు

ప్రత్యేక
విచక్షణ॥

పంచరత్నే ... ౪

ధవ్యులసంగవ్రత్రజమునధ్యేయనాంబులనిల్పకెగిపె
ఛుమ్మెదలాండజూండనవదోవాంధధూంమువిశలతాంపిలాం
నవ్యులెపిఖాండగుందరదనలగనన్నెరిమనెవాంవాన్నెతేల్
౧౩౩ ప్రసవభాంగ్లమహామంగళిగిరియనెయవంబిం
మునిమియోంయెరింగివిసుపేత
తాంరవించిముద్దుదవ్వులజిగేరాపు
ఖోండుపాలనున్నిల్లుకొనిరి
౧౩౬ నాంకేరజ్ఞైత్రినేత్రులు
పోళింగేళినరొవివారత్నీలం
దేవిపయఃపూయంచపయి
ఖాంలమురెకలాంపలెపసంగతులమరక
౧౩౭ మందమరుత్తిఖోరవాంతిమవ్వేవదేనలజాంలువాంరుపూం
బందివిత్రింధకఫ్ఫురఫాబల్లినదిద్విననగద్దెనిందిరాం
నందనునిల్పిప్రేత్రజ్ఞునలిరతివస్తేదద్వారతిందరాం
శింధమునంపుయంచిపదళిదళగమ్ములతాంతసంతతులు
౧౩౮ పరమువ్వెగ్గొనిచెలువల
మరువాంపగుణేకృతభ్రమరుబలిబృత్తివినుతాం
మరుత్ప్రైత్రాంభ్రితమునిబాం
మరునాంరాంధించిరథప్రమత్తపెజ్జా
౧౩౯ ఆరాంధధర్మ్మమునిపుత్రీ
నాంరాంధనవిధులదనివింరుతిశయవశాంరి
ధాంరాంధరవేగులువుధు
ధాంరాంధరఫేనితవినయవాంయుతులగుబుధి
౧౪౦ తలంతేరువ్వెష్ఠంచెనెలత్రాంల్లునపుభవ

తుమ్మెద - తోవా - వితా
- నమ్మల ఖాండ గుం - - వ్రతిగ
- ప్రబలింపు
మునిమి - యెరుంగవిసుపతేక
- నించి - జిగురాపు

మునిమి॥
ముచ్చుట॥

- నేత్రులు
- మంటి - లమరక
- ఖల్లల
- జపునల - వర్ణిత - దదాం
- గర్భ
- ములగై
- భ్రమరు బరి వినుతాం
- చైత్ర - మణిచాం
- చిరప్రమత్త
ఆరాంధధర్మ - ప్రభు

ఆరాధ్యపు॥
పైశాఖయో॥
సము॥

- విధుల - వరాం
- ఫణితి - యుత
- బట్టించె - గాల్పు

కంచరకం(తి) ౧౯౮

తంతనిష్ఠంత వేరురారవము

విమలతాయవేయంచిదెప్పెధారతి

రాంతుపొావళభయంచరకరంబు

ముష్టెనిక్లేశదనంబునసాంధుజేసెని

(గావలెను) రంబుమరిదివ్వెలేశవతంసు

గన్నవాంరమబోయగానివెనెరచాంది

జేరదం(గ)వారాజశేఖరుండు

౧౯౮ వే(వ) ద్వారవియంచినెరజారి

సం(కో)యంచెసురాపాక్షెశరణాభ్యాంబు

సర్వెశంవెన్నెరవిసుముజ్జగములందు

శంబరాపారవిమతవాంసారిరంసా

౧౯౯ విధ్ధాంగవాంత(వి)వేశబాముతవెన్న

దశశాదులువిదితవత్తుయింప

ముహాసుకాంప్రిసుప్తెత్రమహావగాంబినయుత్రి

వాంఛలుపొతప్తెత్రిననుసరింప

భువదానవేగరాంగములవారినజగ

త్వ్రాణుండునీమనోరధమునడువ

సాశువాంగవాంగావేధ్రాంశక్తివాంధవా

భజించినపుణ్యజులుగాలువ

౨౦౦ కలవలయప్త్రితివాముత్తెనెగడురాజు

గాంధరరాజ్ఞ(వి)సన్నతగాంచితిరుగ

వాంధ్రుబుద్ధివిగాంప్రెతిశంబరారి

దేమునవబోయువాలజ్వెల్లెక్షసేవ

౨౦౧ ప్రాంతమరందబృందవకరములుశరవములు(వి)తిపక్షసంధిసం

- నిష్కంతహం

- తాచక

ముష్కనిర్ణదళంబున - జేసె

వేరంబు

- దారి

- ప్రతాపార్ణి

- చార్య

- లాందు

- రావురవిశల

దగు - ముఖంప

- సురాప్రి

మాంళులు

- నడప

సాశువాం(గ)వా

క్తతిఖ

- ప్రతిరా - నెపడు

- రూాఛ - తిరుగ

- వేము - శేవ

నెపడు
నెగడు||
నగవూ
ఆప్తేదః||

శాంతము ధ్వాంక్షతంబు విలుసారసమారకంవరారవారణో
ధ్వాంత సుశాంతచంతరసతుంబిలవారరమాపమారనే
కేతిగుణంబుమానవదెకేతిగుణంబిఖిలయెవ్వినరఫా

౧౬౫ ఆర్తివశాంబునే యస్త్రీతమునను
నిలువగన్నులివినవ్వియన్నై
నతిమునగ్రముగుతావతాయుధంబునవమె
వారసెచ్చందాలుకతోయివెంత్రి
వంతశాయునిభవద్వబవాశ్రీరమునను
గరిగేపేరలుగుల బాసిపోవ

వచ్చుగుత్తైనవే బావెంటి తేజిరి
వగివెమువానివత(వ)తితి

౧౬౬ యుపంబానివిబాసిన యునుగుచెలిమి
నెనగెమురిపెళ్ళమానిసితనంబు
నెండలుమానిసినవయ్యెను(గ)వ్వితే
మంగభవనందితులవంపెంలావాలునె

౧౬౭ అమరత్రులు యంపయాడుగాళ్ళజరతుండై యున్నతంట్రాది
(వ)మునింధమ్యులజేరత(త్రి)బలవె(త్తి)న్నా యువశ్రింమునా
దిమస్తాన్నింరమంజేరరమ్మనవి యుద్ధ(త్తి)త్రింవిజృంభింతునే
తిమస్నేషాంధయులాంభీమెయ్యజనికర్ణ ద్రోణాయకావానికి

౧౬౮ అల్లనగాంచిమి(త్ర)(గో)వామారపవెప్పుసఖుండుబాతిపోం
ద్రాల్లడుమంత్రిమానులమనెప్పుముడియురథంబునేపునుం
బల్లవధర్మముందిరతిపైరమిపత్రిలుదప్పునేపను
త్వల్లధయూనయూదిగుణములుజని యుంపునె శంబరాంతక
అని యుసుంగునంగనారత్నంబులు దూరితనాతులుం
డగునిరజాంచిపేరునే

- బహులయ్య
ఆర్తి
- గన్నుల
నతి
- చందాలుకతోటు

- బాసిని
- (గు)డ్డైన - మెల
- (ప్ర)తితి
- చెలిమి
- వెళవెళమానిసి
- మానిసిన

- వ(త్ర)చ్చాయం

తిమసేషాంధ - జనకర్ణ(ద్రో)
- మి(త్ర)గ్రహ

- వర్తిలు
- రాంతకా
- యుసుంగు

౧౬౮ నిదయమునంచపాగనరని భీరతాపదవాగ్ని గోవిలి
నిదయమునిదయెందయు సమృద్ధిసదావెదబలిమండబాలి
నిదయునెదచెల్లారతాకె యింతయెదెత్ప్రజలెంతనెడునే
పాందములానమహా విరచదావేజనె(త్రి)పవనారసాంతరలి

౧౭౦ కాలగతింత్రిదిరెవ్ని జనకత(ప)త్తీపృథ్వీమ్ము గరాశశలి
తాలప్తి పిపజనపతితళ్ళిఖలంగడుగ్రా గునాతవిం
భోవికశంకెపెమొదలఖుష్టినవానికినిరసాత్రమె
పేళజనింపమవిత్తోరయువితినజైష్ఠాపరా నెజాబిలి

౧౭౧ పరుషమవాత్తుపిపభువభావమునెయుడసత్త్విమైతెరం
గరయుకనిస్నిశ్లత పరుతంధురవెనిసుజాంతనితల
స్ఫురణాబయెంధిపింగలచెళింగుపళంపమువెరత్తాం బాగలి
గురియెరెమింపనాలుపలుగోయుదెలెలిపళావలంబునెమ్మి

౧౭౨ పరిధిమిష్టంబునవస్నుదుసుపత్త్రశరానమపప్రానిశైత్వవి
స్ఫురణామెరుంగునీనుపత్తినిభూనిశరంబులవేదిగారవాం
విరహిజనాళిమెంచెదపుపెరమునెంభృపుదెలనేపయిం
సరసతపేదసంతపదసరిశిమమువుముయిపోయెజాంబిలి

౧౭౩ గోత్రులురాపవేవినుగోత్రానెవుదురంతనేతరు
క్షేత్ర(త్రి)త్రాంబరా(శి)యుమువానవ్వనిస్తారిలోయుత్వింపళా
మా(త్రి)విభూతిరియుష్టియుడువంబడియుంపారణాంపవారిరు
పుత్ర(త్రి)సుగంధిలంబిరగాపాతనశాతనరీతినెంతురె

౧౭౪ పంధళితానురాగములుగావుమనంబులువిన్నరుంతలె
నందరుపారవస్త్రపదమందరుపల్లవనంబాపింతవె
దిందునశంపరావృరణామెంపల్లయితెపుశశాంకనెపదం
బుందుదినంతసూనృతముగుచోవిరింపగవాంపలెయుంకిజీ

౧౭౫ సదవనవైభవంబుపరవ(లి)వధోపృతనంబునిస్పులలె
శబ్దియుమునానదానవివిరియుంసుఖలలజ్జిపయపసాదనం

- నిష్ఠుర - (గా)గపిల

- సదదేరదారయింతయిదికృతి
- మావికచపంకజ - సారసాంతరా
- త్వదీయజనికర్ప్రతిచ్ఛపము
- పరితశ్వ

వలె

- పమహాత్వ్రవేప - సత్త్వము

గరంయకనిపృశత - రపెని - శతల

గురియుడె - గోయుడెలోల - ఖనర్

- వేదనంత

గోత్రులు - నేరు

క్షేత్రి - రోయువిస్తారా

- నిష్ఠియడువం

పుత్రసుగంధులం - రతినెంతురె

- వశ్య

- శాన్త్రి

- లజ్జ

పరబలవంతే మొందలనపాత్రితియుండగు రాజుకైనన్
పరయుత్వాంబునికి జనులయుండుట యుంచుపపౌరిదియేశక్
౧౩౬ శ్రీవదర్పాపల్లి తింమపరివయుగళంకింకో దళమందిర
పతిప్రకింరజనిరరుం గురుకళత్రస్త్రాప్రభూయుంశళా
వతనుంనింశిరసావహాంచెది పురప్రత్రిథి సర్వజ్ఞులా
శ్రుతిశాస్త్రస్మృతివిస్మృతిప తులుగాంకికెవికొలుపల్లా
౧౩౭ మదినవకష్టనస్వరగాలుంబిచెరింపుపసింధ్యచక్ర
ప్రకృతితినేపనంతలతిగాంతపుబ్రోపారిసాంపద్లస్తవ
నోదయురుపుంగురూపస్త్రీతియుంరుప్తవేమవిరోధివికర్త(ం)
తెలుదనుతెదతెమిచెపుపూవెరగదెబ్బెడునేపనప్పూ
౧౩౮ గావపాంలాంపాంలశిరోధిగృహాంమేధియగునప్పెనజలి
లేదింబలికిచెలికితాగోపనాంతిగానకవరారూపా
లగ్గంధవహావునుప్టెశించే
౧౩౯ గాంధర్వపనవాధగాసెనెండినమిత్రి
సెంమవేసుఖప్తిత్రినులశిల
మెంబవప్లినరూర్పమలచేపసెనగవే
పంనువబాబునదంతనెపంచుధ్రనంబు
చెవిమిప్టెక్కెరంబినవుపాశిబికజే
రుపవెలాంవిరినవాంరోపాంగామున
మొదలనిన్నసవాంసపమువుపులగానియాంతు
చరించెనెనితాంతసత్వగరిమ
౧౪౦ నివిపారంబుదాన్నెబ్బినిర్బరంబు
నినుసదాంగతిగాజూచునిఖిలలోక
పోంబగత్రావగానీవంటుయుతత్రమునవ
నర్పాంమేపాంథయెంప్తానిబర్హాగాంబు
౧౪౧ నవిలాంపారుల గన్నెవుల్నెతరులం జల్లదాప్పలంగాంపవే

- బలవత్రవేలా - పొందితి - రాజుకైనన్

ప్రతిపక్షం
- హంచె - ప్రవృద్ధి
- స్మృతి విస్మృతి
- సర్వజ్ఞ - చరించుటసింధు
ప్రకృతి - చె
- వికర్త
- తె దదేవి
- శిరోధి శిరోగృహావుభయుగు
- రూపం
లగ్గంధవహాలను
- గాసి
సెంపవే - సిల్ల

- సెసగవే
- నెర్ర కుతనంబు
- మిపత్రి - శిబికజే
రుపవెలావరి - మున

- సత్వగ
- నిర్బరంబు
- సదాంగతిగాజూచునిఖి
సెంబగత్రాగానీవంటు
నర్పాంవే - బర్హాగాంబు
- పారుల - గాక

పంచతంత్రి ... ఆర

బలముత్సృష్ట బలాంధినాంధులదరల్పం బాలునేనిన్నగే
నలముంద్రవముద్భ్రిమూలబడవెవంబింబినలాంపులం
నలపాంవె చనినే భవంబుతునియలిగాంప్రేష్ఠవశ్యప్రియా
గరళగళ ప్రసాంధమునగన్నసుతుంవాంరివంయవానికే
సరిసవితికేవెతష్టిరరజుష్టులనైనశఖా ప శాంతిరె
పరుష్మగతింబువ రీవయునులబలపపెష్టవె యుష్మ నవెసనా
సరువవిమేష్టువేగనలగాంసి యొవుర్గుణ ధా తి జి తమే
పాఖ్యలజోవనేస ప తిమాలత ప్రేష్టు యొంత రాకప్రం
దమ్ములసాంధుమష్ట్రరమునంధలకింతుప్రన్నిభ్రీలుంబరా
గమ్ములకేతువేమరప్రాలుపదంబియువంయనిస్వరా
నమ్మకేలనప్రీభువనాంసుప్రగాంధలవోయభోలునే
అనిన సమారుధారునవసరంబునా। నలరా తి
స్వరప్రేశయొవిశఖచాంధా
పరవశయెం యునస్వానిపర్తినిగాంధ
ప్రిరవేరంష్టకేతిరుబివు
తిరగానఖాగ్రముల చంధు పేసరి సెంచేర్
యువతిశ్రీబాగాంబయ్మం
బవతుగతింభ్రోళిసేసెవుల యుష్మితిభ్ర
ప్పవమానుడుధారితశ్రీ
పవమానుడు మోందాంపాంవనశఖలర్
యుష్మ మాంరప్ర పవమారసమారవాంధాంవిధురయై యునష్ట
ధురధాల్తిరొరొత్తెలు సులంబునసెల్లంబోయిన ప్రలులంగలయి
నాంలోకించి
సలువుసలరాజువంబబుష్టి ననేవి
గాంష్టుబేరెయువాంరుగాంవయేంవి
పంతుదాప్రేతిమించుగాంవయెంమినజాంతి

— మృత్సృష్ట
— సింహం

— ఆయుష్టినేకునా

— ఆయునర్సురు
— పుష్టుప రెంత
— మత్సరము నర్

సాధుమత్సర
రముని పదభక్ష

— చెల్లి - నాసుప

అనిసతాయ - ఋశ్రలరా తి
— ప్రత్యుంరయ

త్సారపరుష

— సెంచేర్

సెంచె॥
సెంప్పించె

— ధారితశ్రీ
— దాంప

— శోవిల్లు - సెల్లె

దృష్టమాలవ
రా ప్రచరము

— చేరేయువారు

పలితమ్మెదమధుపుడుగాదె యేమి

పాంసవమాంథగవాశ్రితేవోపుగాదేమి

గండుదుమ్మెదమ్మెరాయుగాదె యేమి

చిలుకవాదులమల్లైనమల్లుగాదేమి

పలువంకపలకాంచుగాదె యేమి

౧౬౮ పమ్ము చిగురాకుబేతించుగాదె యేమి

పల్లవలంతంతమెనుకూపుగాదె యేమి

~~[illegible]~~ వెరపునాలెలవెన్నెలవెళ్లి[illegible]

ప్రాణసఖులారవలవంతవాయుదాన

౧౬౯ అనమొనాముదమ్మెవాడం

మనసిజుశిఖమాడసపలమయ్యెస్థలములు

తనుపాంథాడంగనైయు

పెనుతెగువంగుబ్బతిలెనబ్లితిలచెలువలు

౧౭౦ రామాభద్రముఖులనాల్గ

రామునకైపెళ్లపుమొదలుగాకట్టియుకెం

నేమమునమారిమనిలియా

రాముబిదానమ్మున్నాంప్పుగానేచేసెనర

అనిజనసాంథపప్పినాంటికెంచి

౧౭౧ భైరవాంసవేశభిపరగాపుమ్మరియున

వంపపెన్నెలలేలవత్తుగురియ

కినిసివాంపులునేరవనుమసప్తెంచితే

చిలుకవేమంకెవ్వాంవళిమెయునట

వతిపమ్మెయునతిరమ్ముతిజేశతెసాంధు

పిపమునకెలపాంబిరుసుమాంప

మాండచౌలనిమాంపుజూంచితేపంపరె

పలితుమ్మెదమధుపు ~~[illegible]~~ డుగాక

— గాకయేమి

— యేమి

— ఠాదేమి

వెళ్లరవునా — వెళ్లిదెళ్లి

— మరల

— పాంథాడం.

— గాకెప్ప

— కువమారిమని

— నేర్పు

చరవాస

— పెన్నెల

— శిప్తెంచితే

— మెయున

— తిరస్కుతిజేసి

— పాంచిరు

దమునదంనేలఛిద్రములు వీరక

౧౨౯ గోచరింపక యెంతవమూలగూంచి చనకే

మందతవహాంపనియద్రిష్టరగనేయు

కనియుదానిసుజేశతోయత్నవేగి

యునిలశిశంవేలవేచిహాపృష్ఠినిలుడు

౧౩౦ మనసుగన్వరవమాసుమాలికాసుతునసు

ప్రాంశ్వేశితుంతైనప్రాంగ్ణశశి

జీవముపంచదవ్వగాసమీారముసపు

కీర్తనవంసుమాస్త్రిఖంధముసపు

వలుదమీారనిధుద్ధుజిలుదవనెవ్వని

స్లైవపిందిపింపుపరభ్రితాళి

పత్తిలాంళియెంసరవిన్వేళితేయపెష్టు

జుత్సైనవేబ్రోదిజెగురువీరాలి

౧౩౧ దవపఘ్నీయమందవలశేవాయునగవలసె

బెగడువడియుండవలసెకంపింపవలసె

నాతురతగాలివలసెబెట్టలయవలసె

జలదరింపగవలసెవేజడియువలసె

౧౩౨ పేరువమాశకెంజిగురుచేతికితోసుగదవృపద్మత్రాం

తారనమాళేమాననమునవిశనచింతెగదవృకంతుబ

ల్వారువఘైనదిల్లమిగులాతగులాయమెరుంగునవ్వునే

పైరుగదవృవలిదలుపల్లవమందగనేల

౧౩౩ ద్రారుగభంగిబేచిసివనాపదివిజ్జలనరా మంచుపం

తీరవమర్ధనితాంతదనీతనువలవహాంచెనందనం

గైరవసోదరస్ఫురగాంచివసేనిరంపాలుగన్యులే

లాంరజనింగుభ్లిజునిఘాంనిధారాదపుధలడెలెదిర్

౧౩౪ అవఘాయుని చింతింపరు

- పిదక

- యెుకమూల - చనక

యింనిల

- ప్రాంతర

- సమీారమునపు

స్త్రైకస్త్రై

కలుగాళి

జుత్తైనవేబ్రోది

- వలసె

- కంపింపవలసె

- గూలవలసె

- వేజ - లసె

- మరాళి

- వాఘరిక

- పేర్చు - దరజ్ఙులనాంపృమం

- తాత

- జ్జని

పంచతంత్రి ... ఆశ

విమతవసంతలనిలువసంబళింపసమరమున్

భీమమునందులయానిలనా

ఖరముం మదిదలచివిని రుపాంచమవుర

౨౬౮ మాంపసంతాసంత్రోదిమవతుంలాయెంతరాలుజయించరానికై

లాంపమునే నెదేయుచిబలాంపిరమాయెదమానుబోయని

నాయంరైప్రాంగా నముద్ర్మితపకబల్లుదుకేయుముత్తెనబోయయె

బ్రోయిబోవునే చెలువచాంపవనాంపవనాంపునాదిత్తివి

౨౬౯ అనిపలికిపలికి చెలువలు

మనసిజుతాపాంత పోష్టుమంద ధర్మతిర్యై

తేనరులపధూంతనుపల్లై

పునసీతలరతిదే వీగాంచగుననుమర్

౨౭౦ చెలువమునిష్టముంలమలుశ్వరములుత్తలదంనమయ్యాలో

తళములుపెన్నలంబులుసదాంప్తదులాంప్రేతిన్నంబివారిలో

మెలగుప్రశాంతమలు రరముమెప్లోదవంలుమధూంతమాంపిలో

పదియుది యెన్నింజెలిపంచశవేమయుఖ్యాతాపమాంరదే

అనిశీతలోపచారంబులాంచరించినా

౨౭౧ ననువాంచిచిగురంబాంనుపుముద్దారతనుశస్త్రి

శల్పగాంచలమరెంజూంతనయున

పడిపాంనివిరులరంప్లయుగనిసధూంతి

రంపరాస్త్రరణంబుగాంప్తగాంప్లై

పలప్రసంవమప్రప్లుతలిరునంగభవాంప్తి

శఖగాంవిచారింయిసింహాంపుత్లై

శరముక (ష) ప్రప్లుసెజ్జులో ప్రగాంప్తై

వరముగాంపగమురొంషాలలోను

౨౭౨ మంచిపడముప్పస్తారుమెరరకేము

విషముగాంబుద్ధినవాంపాయువిద్యమెయాంత్తి

తాంవిప్లోడిశంబరాంతపుపరాంగ

- మర్

చిక

తైలాంపము॥

కప్పురము

- మంరత్నపద

- చలువ - ద్రుతిర్

చూంపవగా

చూంపవన్నా॥

అ॥ అక్షమము

పనరు

- శీతల - దేర్పగా

చలువరు నిష్టమాంల మలుశరములు

పంకస్తుర(అబ్ధం)

- మంచి

- మాంటలో

- యుద్ధిలం

- మమాంశతనం

- కంరయుగళించునధూంత

రచనలుమంచు॥

అ ధూంత॥

మన్మథుడు॥అంగా(అ)విష్ట

శిరముకపు

రము॥

(చ)

- ప్రప్లుతలిము వసంగభవాంప్తి

- సింహా

- పల్లు - గాంము

మలిమయు॥

మాదిపరంపు

- బుద్ధి - విద్యవాంప్తి

పంచతంత్రి ... ౪౮

1 పంచవి పక్షింపులలనమ్మెప్పాపలన

౧౦౩ యిట్లు రుపళిభవ నెమ్మాపలి దావాం బునం బాపి హారలుపన్న

ప్పిరు నప్పలులు విశేతన బున సంధోలా నవప్ప రంత హంత గా

౧౦౪ లపరిగిన సెంక్రాంత్రాంతంబున విధాన పుంప ష్టేఖునననంది

పదుపు చెప్పుకుతదియప్పాంటప్పవియా విలాంసంబున్నక్షిశ్ర

ప్రిపున్నదాంపురుంగ్లయప్పుందుండుభువనమొాహాని కిప్ప నియ

౧౦౫ ౧౦౬ నిరవధిసప్పిత్తింబరవినే పనుగాంగల సంది దెంచ ఫలం

చెరుపరిపూంరకోరనిపాంతింబడి మొాపాంవి దాపాంపేదనం

బారపెడి తెర్పులన్నపిది బోయుద్దరాంపప్పి తపుప్పియుందునం

దరసినగల్లునే పరవాతాంవరగ (పి) తిపూంనద్దర్ప పయుల

౧౦౬ నవలాశతాంవపపయాంవ

శృంగారవ వేంబుల గడతు దుర్గారవు వివరింపం

భవపది యెన్ని సువపంభ

ప్పవపుప్పిన గాంచి యేంవిపశుముయు మునన్

౧౦౭ ఆనిత్రాసుఖితంబులు

గానేరపులోచనములు పంతద్దియుసం

చెనలాంపన్నురసం

బోనవలాం (త్రి) ప్పుపెడల పుండుపవలన్

౧౦౮ పారవిలాసముగలని

న్నారసిచేగాంసు పరపపతేనుడుముని

పారవిశేషముగలన

శ్రీరసముననగాంసిసేయుఖపే నేరు

౧౦౯ గాండేరుబిరుబిరంబన

గాండరునే యుద్దరముద్ధరసుచరింప్రా

మొాదిత ముగాంవిబోనే

౧౧౦ లాండొప్రన ఘూంపుగారలపనొాంరూంర్

యెన్నియునుజెప్పనేయం

పన్నినమరుగాంసివాంసి బాంసితినేరాల

- పక్షించు - పెంచె పెప్పకలన

ఇట్లు రుపళిభవ

- నికేతనంబున నరు పురలి పో

- సెంక్రాంతాంతం - పంబున

- పదియు - పంతెపాంవిలాంసంబునపుంబి

చి

- ప్పరం - సంది

- తెదిపేర్పు

శృం

- దియు

- గాంచన

కంద పద్య
సం౹౹కం౮
ప ద్యం౦౮

- (త్రి) ప్పు - వలన్

- కతనుడు

- నేరుపాటు

- చింత్రా

లాండాపుర - నెాంరూంరుర్

ఇప్పి -- జెప్ప

- నేరాంరా

పంచరత్నః . అ౮

1 కన్నియవన్నియమెరయం
కన్నెరికపుభిక్షనాపు గరుడ గింప గదె
౧౧౧ ఆనిచినానన్నడైవెలా
కైనకరములతోడ (ఇ) యవుచుచేకావ్యనంపుం
దనుప్రార్థించుధరాసురు
గనుగానిరాజన్నకన్నెరావుగెబలిచెం
౧౧౨ గురుండనగత (శ్రీ) రంభుసం
ప్రేరగాగుణాశిష్టరాలినైనప్పుడేగూం
మురమెరదప్పిరావూ
తురబుద్ధింగోర్కెచేరుచుదురెనాభోపడి
౧౧౩ నరపవ్వారకపాంటచేదియవపూనప్రాప్తివియాలంబుడు:
బ్రరుజాంపక్షివియుపుస్త్రీలోకగవునాఘుంబుస్థలత్రితీనా
గరవుంధా(ది)జనాంపవాదవమతభూలగ్నాళ్లంబుసంసారసం
హారసౌఖ్యంభయముకేడుగాంచెపరవ్రాహూసంగమెవెవ్విరిపి
౧౧౪ నేతిసాంధ్వ్యుత్రివెయరిధరనేసు
రుడవుపెదహారగుడవుద్భక్తి
తరులతాంపరస్త్రీధమువెల్లబోయిుష్ఠి
౧౧౫ నీచబితగ్రమెఖ్యనీరంగలాగ
యేనుదాంజన్నకన్నెనినతరజాతి
బ్రావుగాంనెఘ్నపొసగునీపాపవృత్తి
భూసురుడత్రైననేనిబుద్ధిగాదు
బ్రాహ్మణ్యవానితపోవానిప్రాణావాని
అనియంనేప(వ)హారంబులబోధింపుచున్నరుమ్మలవెలపిబ్రాహ్మ
౧౧౬ గుండెపన్నెయె
నీవమాంపలాండనెతుర్రేనాంగురుశేల
చెప్పుకొనువిరాంశిశిష్టురాలి
గవయరాంధువూజకల్పననేర్చిన
పలువనలుపపాంతుబబ్బుపానదే

కన్నెరికపు -- గరుణింప
అనిచిన నసుడైవెలా
- (ప్రా)ర్థించుధరాసురు
హారణ - రాలనైనప్పుడగూం
- దప్పి
- కోర్కెసేంరు
- చేది - (ప్రా)ప్తి
- పక్ష్యవియు - బస్థలత్రీత్రి
- వుంథా(ది) - సంసార
- సాంధు
తరు
వనవ
(బ్రా)హ్మణ్య
- బోధింపు
- తెర్తు
చెప్పుకొను
- నేర్చిన

పంచతంత్రి . . . ౧౪

౧౧౩ 1 సురుపాంరి బారిపంథ్రీడు

గురుపాంపంక్తి వంబిలుబంకాని వినుతబుధుం

బరిగాతవయు నివిబుద్ధిబుధ్ధుం

౧౧౫ గతిగవుణాంబామిలీల గాంభీర పవినవ

గాంతమల్లాంల్లినవాంల్లం

నాంతోదరి బదరిబగోరీశాలంగాలరి

తేతమెనవ్వకసూండిన

౧౧౬ యూంతనికింకరీనపునే మియుధ్ధ్యాంబెస్తవా

తొయ్యుశిష్ఠుసుధ్ధులేయకినీయుంగ

సంగలాంబ్లైనజాంలువెరవ

తెరవమెరశిఖాండబరతెంబునస్థ

పాంపమునపునరకపూంపమునకు

౧౧౭ వడవలనిస్నాంపలుకుగాందనిపేదనిసర్గమాంర్గము

దడిగదవేనిమేనియుడియూసదారంగిలతాంగిప్రాణములు

విడిచెదనిప్రుపూందనలవేప్పాంపములోనదినిలో

విడిదలగాంసవేపలిచివేచెడిదెయ్యదిపూంచికాఖ్యనని

౧౧౮ ఆఘ్రియాండకిపుగాలుపేనులంబడినినాంపావప్రొభ్యశాంపభ్యం

వర్ణాఘంబియ్యనమాంపదుష్టదురితంబులుదర్శనశక్తియు

శ్రాఘుటిమాంస్వపానశవభక్షితుదిత్వల్గంబోనియాంబ్రతా

తన్నేఘుంటేమిపబాంయునాహాయుపాంయుంబెట్టియోకోవమ్

౧౧౯ పులగోతశీలవములేపం

ప్రేలిఝెనందగువుపెరాంగవిపప్రాణా

నిలవిభ్లతిజేసాంఖ్యం

దిలదాంనెనెయింతపంక్తి పలుభయుగలదే

౧౨౦ ఆనులతాంళ్లీపులితేమే

మెనరించిరికియుత్తమెయ్యనుతగ్రమునుల

ఈర్యనివిభినాంబమేదిసనా

123

- జేర్చు

- విబుధు

- ంవులీల

- లాంల్మ

- బర్ణ

ఇట్టి

- పెంరసి

- పటు - పలుకు - వేదనిసర్గమాంర్గ

- వేవదిపా

విదిదలగాంకవేకటిచివేచది

- ని

ర్ఘ్యాఘుంబియుంన

శ్లాఘుణ్వాంనపు

- చాంయు - చెట్టియాంసేతకుర్

- ములకుం

పెరి

గల - కంతు

- చిరలు

రత్నని విపునాంపు

కంచకత్తి ... ౭౪

1 తన్నినె ప్లేటసంత రింప్రుడు రు వేలగుపక్
శాంపున సెంక్ష్మి పాంచుదములు (గల్లప్ భూసుర) గాంఖువులో సురరక్షణంబునే
నే విలసిల్లు వే బితెరగ్గనను వంబది రుంచు బుద్ధిలో
భావన సేసి రుచ్చిలు వబశి ధరాసుర కంతుజాలలో
నే వధికే గుదెంతు సరసింజ వీయుంపక రయుంతు వింతెర్రిక్
అవిరుచుతంతువిక్షి శింబు నందులపూర్ని శ పదంబులు బవిక్
రంగ్రవికి నగరికే రుగుచు నపూరాప్సాగతుండ గుగగనమది
నాలోకించి వికరంబులు లొజాగ్రంబునేం గే ఘురావిపియుక్లనియ
(వేకమ్మలపత్రి) లోకంలో వితమి యోనరు
నాలయనే వలవుదానవ వనే సురుదు॥
క్షేలంబు వహ్నిముఖనా
యాలువు జెడ వండ ప్రోవవే నేడనుర్వ్
చేరజనుడెంచి రులసర
సీరువాం వాతుడ బల ర్యప్పపే రుదుబింతా
భారవింలప్లో చివదలువు
గారవు నవున నంచు బర వెగగ నంబున వర్ణ
అసమరుంబునా
యేము జేవ సూర్ధతుండ రరునె ఘుడువానికి నెలి వేదువి
డనుడు వసాంధ్ధతుండు నరువెంర్యపదిత ఖ్పసినెదివాంరవిం
దనిసి(వ)తోష్ణాలవుునదాని దెవార్లిని సాంని యుత్పా
డనియులుకంబిటెంపు రవెవాంనడచెం ధగవాంర్యబాలికి ఱ్
(ఇవిచే.ది) యెవిబెందరిక చేరలపుగదాంతి వచిప
చ్చెలబోశికయలగేల్లాలుపవచ్చ్
నె వివరుంవుర సంబులపుగదాంగవ్లేగు
బ్బలబాహా వంబుగాంనలదివచ్చ్
నవివెంగలు పస్జ్జలపుగదాంకాంనిక్ల
(చి) రయులుండె మెరశినిదింపవచ్చ్

- నెప్పుడు
- సెందుః - లుగల్ల భూసుర రక్ష
- జేసి
- జలియుంపక
- సించు - శపథంబు
- నపరాప్రా
- కించి కరంబులు - బుసంగలు కావి
జిలోకవి(త)
- నెడనుచుర్

కలువ్రు॥
దైర్యవయు॥

- కదలువు
ఇరుదు వసూం - నెప్పుడు వాని కవితివేదువి

వారుతి॥
చారాయి।
వశ్రీవం దిక్కన్న

- వారుతిసాని
ఇవిచాందిరిక
- చూసి
నివి
- నలదవచ్చు
- చెంగలు వసెజ్జ
- లుంకవెరసి

సెజ్జ॥
శయ్య॥

పంచతంత్రి ... ౨౪

1 వివిధవిచిత్రనవమాల్యలమృగదారేయంకిని
సవులనేదలగ్రేడసలుపవమ్ము

౧౩౦ నివసరోజాంతరాంగంబు శివుగదాంబె
దంగదరుపేయంకలపెట్టుచాంపవమ్ము
ననుబంవరుణాంవరోధరాఘనములకులుక
నన్నగిరిస్రాంపె జరతాంరుణాంతపవులు
తనచితిగ్రంబున బభ్రునింబవలుబొందంవారుజ్జోటెక్కెం

౧౩౧ జనబైరాన్న(బు)దోక్షపేశపసహాంబంనే ఖనినింపెఝాగా
తిరనపుప్పాంపంగలవాడనంబుం భృగుపాంతస్త్రీలినె తెంబెనెలె
రుననేవింపెనరోజవాంధవులు(బు)ఘ్రృన్నాంవి భృతాంయుమ్

౧౩౨ అపరపర్వత శిఖరశింపరేసవినినను
రాంతధదప్రండె(గో)వాంరాజుకెంపయుదిగి
సమయరెమ్మొజ్జినంబాంధసాంగరంబు
దండనుంచివపుంపెవువింపభువనగ

౧౩౩ ఖరపనిత్రరసఖర్జవరుగంజరగవేసవుగ్రసుంజన
భ్రరదముశాంప్రసుదస్వేదలింజాదుస్త్రీనరుసన్నసానువం
వరదవుఖాంరనైనడుగులాంనరయుశిరెదిగృసుధృతరత్న
తిరనస్రెంపెఖాంనుద(ప్రభా)నివంబిఖాంనువాంసుధ్రైల
ఫరిఫృపిబింబచిభ్రాంతిదవులరాజ

౧౩౪ నెరదింభ్రములుగ్లస్త్రీఘ్రాంగ
(ది)భ్రీ(గ)తాలిత(భ్రే)విసువస్త్రైతవుల్లె
పంచాననంబులుబరులునాంరి
నల్లారివల్లవిభూతినిశంపసగంధ
కరులురితగ్రవురితగ్రవిరమునాంవి
ప్రంజెల్లెవిపృష్టిబుద్ధినిరుర్షరతైతి
శాంర్దూలములునాంఖ్యవృష్టిరింవి

౧౩౫ గ్రైరివ(ధి)వవిచిత్రగాంనసాంట
పాంరులెక్కలుపాంలిర్గ్రాంవురిప్రర
(వ)ల్లెగవరధరంబునఖాంసదెంబె

- చివిత్రినె

- ఖాంత - లతి
- దాంవ
- సులు బలుక
- (బ్రాం)కి ఖరదాంరు

- నవాంచంనేమై

తనవు
- శేవింపి - (బ్ర)త్యగుళ్ళవి
- సింహాసనవయున
- ప్రండె - (గ్రుం)కరుతు
సవురురవువుజ్ఞానం
ఖరతునిపక్రయుర్జవరుగంఖరగర్వసవు(గ్ర)మంజన
- రాంరుదస్వేదప్రతిం చాదులెక్కిన
- ఖాంర - రయుత్వారిదిగ్నసుధ్రత
- (గ్రుం)కె - దవధాంన
పరిపర్వ
- (గు)త్రిశ్లో

- పల్లవభరదనశంక

- కరవు

- నిర్ఝరర

శాంరత్నల

గైరిక - కాంగాంవ

- లోత్తులు

ఖరమునులు
గజగంధ
స్థలములు

ఆరదాంగం
అవతాంరా

సల్లకిని
అందుకులాప్పు

సంచితము ... ౨౪

౧ నప్పుడు దివసావసాన సంధ్యావేళలో

పరమర్షి శిష్యగణ వ్యాపృత స్నానములో దలచి

౧౩౪ తపస్సునా మోదమున వంత దలపోయుచుండ

నస్వ ... తోవున ... నాగాంప్రి బాదలె

౧౩౫ సద్యో జన్మ దివసావసానవేళ

౧౩౬ చలువ చేరుచున ప్రదేశములు చేరి

విస్పష్ట గతుల మార

నారదవ్వ జపముల జపించి రించి

౧౩౭ తాల్పులకొండ నెత్తవు యుద్ధిగ్ చెంగల్వ

దానలలలనిచ్ఛ పశ్చాత్తరాగి

వలి గాన్పుల బస్సి ప్రపుడు మారము తోచి

తరుగా పల్లవ పరంపర దర్భ

వికసిత ప్రసవ జాలాల వేగుపూల సంఘటి

గంధసంపద తేయగ వుటులట్టోచి

బవిలింగాన నవపరంపరలను త్రోవలూరి

త్రివస్పందిళ్ల తోతరిగి తరిగి

౧౩౮ ఒంట వాద మారవపళ్లు నిలుగగవయు

తియ్య మాన్ఫ్యులు నిదతెరుపు సాగ

వెల్లవల్లన జనుదెంచెన తనుభద్ర

పారగాంబవసా ఒరుంస మారగాంబు

౧౪౦ సరసుల సంగతింగలుగు విప్పవత పుల్ల జూరచోయుం

న్వరవెలుగిదంచి త్రాల్ప్రిచిగూరాముల దగ్గరవ ప్రభువుత నిశా

ప్రవర్తి ... దోషములగు దిశకళ్లు పదుంబరి ...

నరవుల జెందిరెందు నొకజుపవదారవి యోగ ...

రుచింపుతి వాన్ని జపమున పరోళి సన్నుతావి

౧౪౧ ఒమారదంపగల నదస్నావారి తోన

నవవద్ధిస్నాంతి మిత్రమొూవర్షిని ...

వల్లిశామరాకు పత్ర నేత్ర ములు వెయాంచె

- దశ - వాసర

సస్యవుల పగోత్ర

- చలువదేరు - ప్రదేశములు

- విస్పష్టగతులు

నారదవ - రించె

- చెంగల్వ

- పచ్చ

- దర్భ

వికసిత - కేగుపులసంటు

- ములు

- సుత్రాప

- పందిళ్లు

- నిళ్లు

- మాపుల్రి

కళ్లు

- చేర

- దించు

దరదృష్టి - గదిసి - బదిలు ...ప్రంతటె

- వదన

రుచింపుతి

- కన్గింతి - వెంపర్లి

- నారుపత్ర

౧౪౧ నిండారు | నిండారు సమ్మదేనియు మజ్జనంబాడి
రజముప్పొడి వన్నెపడుగు గట్టి
శేషపకన్నెల చంచరీకాంచితనవుయుటెంగి
తనువల్లిపైన చందనము బూసె
తలలేని తూండు జెల్లుల నూత్నరలుజ్జాలి
జలవగవకార్చి బైతలు బూనె
మొగ్గపాలిండ్ల సొంపున ఫావురంబు బ్రవింపె
నా మెయుందరసంపదన తిశయిల్లె

౧౪౨ వాసనరంబులని జపరంబలవరించె
భువనమోహనప్పైన నైభవముగాంచె
నలువవిరిబోడి రాజు రాజడలంబి
పొలిచె వాసవపసజ్జిరాస్ఫురగానపుడు

౧౪౩ పిసివెత్రి రంమ గుబ్బాతలుతప్పులు దప్పు
ద్రాలుపుపిదిపన్నవల్లియుల్లు
పడుపుకప్పురుతిపిల్పుడి గనుముది లంజ
లంజవరుడులపిదిపిన్నవ అరుసుమందు
గదిపన్నగాంధ్రయుక్కరలమసొడమూర
పారుపుసాష్మిదని వివుపాంపరాప్ప
పలవతేగిపలుకిన్నవలుబాయనిని ధి
గదలింపనదినిమ్మరాయిలపలుసు

౧౪౪ వె భృపుబానినపుచుదినివతి నతి
రంజకంబునవిదివిశుద్ధాంబజనంబు
నాంఫునాపనాలి మొాన్నలితపాంబి
పయుకెతెపయి జగమెల్ల గప్పునానియె

౧౪౫ పనలిసంద్రాన్విర్లె విరేసునభః పరిమేస
బుటపయువెత్రిననేరు బాబ్బులనగ

- బాకీ
- కట్టి
- కన్నుల - ంజనము జేర్చి
- బూనె
- నూత్నకలు
- బూనె

పిసవెత్తి - తల

- పిల్పుడు గని

పారుపసామ్మిదని

- పత్రకులకన్న గలబా

- నేత్ర

రంజకంబున

కయుకి

కనలుసంద్రాభ్రిపేర్లిన నభః

౧ వాలమాత్రసుబంధకారభారానవబలి
త్రీయుసధాంత్రినవేలగించులనగ

తాండవభ్రమిష్కవిషుభ్రదుబుదువెంచులిప్తుం
బునవిదితరీనవమ్యులప్పులనగ

స్త్రైంరవశింధుసంపరశిశకరదేవ
మునులానర్తెనలింగమయూరులనగ

౨౪౨ పవులగర్వాండగోస్త్రివిరాయమూని
జయిలప్రిరిప్రిఫలగుబు ములనగ
నఖిలజనలోచనాత్సవంబాచరించి
తామరసప్రైరిపులదారతారవమలు
౨౪౮ స్త్రైమానితోర్రాలగతిచేగనిమితుడు యా
వెంపాతుడాంపగన్నెనిపిమొంద విధింబనంజేశనిగురు
త్రోవశశాంసదైన్యరజోయనిపూనిన శపదిక్షగ
న్యాపానిమొంమువిన్నదనమొంయనవాండదమదోచెనయ్యెడ
౨౪౯ ౨౫౦ బిలభిత్తిశావేశాపుతిమగాంబునిమద్దు
గులుపుమెరిసెనప్పుతెలివిచెప్పి
యుబరయుముస్త్రితెదనాండకోటులుమూవ
గూలినచాందంతిపొమ్ము ప్రౌవి

గగవెవాంవానిరాంపిగాండకొండాపేరుము
పవులాంపురరక్షరధ్వాంగంబుధారసి

వాలవాంవాలివాంగశిఖరంబునవైత్రి
మూంవప్రకాస్త్రైపులీకసురయుంనెరశి
౨౫౦ యుంటుగనుపట్టిమరియుంటుకంతవెలరసె
సగతమపన్నయుంకముగసాస్త్రాత్రించి
బింబమంతయుచెలిదపింపనిచె
జలదప్రాక్శాసీమచందమాంము
౨౫౧ అదిసంధ్యాపరబింబమాంచుమనదిగాంసు

- మాంత్రికుబంధ
- రాంధ్రనవేల
- మూర్ఖబుధునం
- విదిత్రిన
- సింధుసంపరశ్శర
- లానస్త్రిన - మూర్ఖ
- గర్భాంధ
- పరిపక్వ - భకములనగ
- రించి
తాపురసపైరి
- చారమత్రియా

చారమును
చరమసం
బంధము॥

- వేశా
- పేరిశె - తెలివి
- కోటులు పెరావి
గూలిన
గగన

వేశాంక
శ్రీరాధేంకుల

- బునవైత్రి
- నైపులీక - నెరసి
యుంటుగనుపట్టు - మెరసి
- కముగ
జలదప్రాక్శ

పురితాంసు
వేం. ౪॥

పంచరత్రి ... ౧౮

వన్నెవెలుపుపన్నెవత్తిగాని.

యెదిచంద్రమండలంబాడాదుచరవేచి.
ivory catamaran
దేలుదంతపుపరిగోలుగాని

యెదినిండుచెలివెలుంగాడాదుమజ్జ్వి

నంగీతోలుతెరనొంటువేలుగవలుగాని

యెదిదరోరములవింధాడాదుధుగ్ధాబ్ధి

జునించివవైన్నేరుడుగాని

౧౭౨ యెదినిశావరా(త్ర)మూడాదుమదవిరయుతి

యెదవకురప్పస్నభ్రావలయెదంబుగాని

యెదినిజనులిజూంచితలిరింపయెలితరియుల్లె

ప్రేదబాజివికెలువపూబోగోపవిల

౧౭౩ యెనరశంకుమలచునెడయూనిపూనిత్రే

నడజూడలదర్భోకినిలిచెగాన్ని

మధురవవప్పస్నిగ్ధపచ్చిపచ్చిత్రభా

గవ్వలతోగవులతో గాన్ని

కలన్నెనవిరుగరుంగనిపోయపరిరా

మూలివతుల్లవాయుజూష్టెన్ని

చెస్తతబదితమిబ్బినవేదుబంతియెదం

పలువకామ్మలధాడిబరపెన్ని

౧౭౪ త్రాసముననొంధిపక్షతిబ్రింశనమున

పూపరువహొంతరంబులగూవెన్ని

యెరులుత్సరులననపుచేవింజెప్పు

రాజుబరవి(రి)పారనాసంరంభుజూపి

౧౭౫ ప్రా యెదవింకినవాలుపారింత్రిపెలయూంత్ర

prostitution పేడుపుబుల్లపమూలబడ్డిశంప

యెపుకెనవరింపమెలదిగెజోటులు

anni, wife
vatti, wick

- ఉప్పువత్తి
- తేప   It is an ivory float swimming in the flood of light

- చలి

సుధ - మెరుగ   కాదూ స్త్రైగం। న్యాయంకాదా

- రాదుదుగ్ధాబ్ధి

కదళ

- మి(త్ర)మూ

యెదవఘురప్పశిలాంగ

- తరింప

- జాబిల్లి - బోది

ఇనకరాంకురవులకైడ - పూని(త్రే)

- శాంకి

- ప్రస్నిగ్ధమూర్తి

గవులలు - నడగ

చేస్తతబడితమిబ్బినసేదం

- దాది

- నమున

- రువారాంత

- నప్పుడేమిజెప్పు

- సంరంభు

- పారింత్రిపెలయాం(త్ర)

నేప్పు

పరిగోలు
తెప్పతాడు
చాటుమంచం
త్రిశరి
ఫెష్టు

పంచరత్నె ... ౨౭

1 సింతకాలగాని కేవ పేతెలబారంద
పతిపైనానితెరనాపవప్పుయారజంగాలు
తేళికగూండపోగిరవయలెత్తి
తేమిపత్తోవరిముప్పోబోడుప్పలువులరిదారి
పని పస్సుబారలెవేపస్సుబారల
౨౧౬ గంటవేయలదిరుగాడువరేవపెరుకు
మూపతెరజిప్పిరాళ్లుమొూముులునవావ
కిరిదిదిద్దినబంగారుపేరవాలి
దిరియరమెప్పలసారదిదిద్దితివరాంచె
౨౧౭ మేపుముక్కలగచ్చివలముప్పలనెూంప
(గుచ్చి) యుూరపతేపస్సోలుహాంని
యుప్పోలంనగత్తాంగియుసుమరుప్పరగాపు
జాలుజాలసేలజూరుపొన్ని
పడుసిగ్గుదేరుదాల్పుదొపుదోమునజాలి
యూరంతమునజందులాడుహొన్ని
నిరరంపుమొూవితేనియలతోనదోరల్లి
తెలుపవిడ్చినసంతసించుగాని
౨౧౮ యెూలములదాగితలచూపనూదిపల
కించునవిరోయుప్పబుస్సివించియుమిసి
బయులుపట్టుంచిపేరముల వారుకాని
నైరవాప్రాతపవులిదరోరకములు
ఆసవయుంబునా
౨౧౯ ౨౨౦ పట్టినజిలుగునిర్కావిధోవతిపించు
యూపాన్సలంచిన్నయయువిరయుల్లె
ధ్యాంతాతరోయిప్పెవస్రముగాసెశుభ్రుడు
భ్రుంబుల్లెరుప్పసూంతముులుమెరయు
పనపవికుర్రంధికలుపకోలాపాల

తేలికగూండ
తరుక
పని - పస్సుబారల
గంటవేయల - తరుకు
- తెర
- దిద్ది
మేపు - ముక్కల (గుచ్చి)
(గుచ్చి)
యుప్పు - (దా)వి
- దాల్పురుపుత్రావపుటజాలి
- యెులలోన
- సింబు
- సరి - యెుయిమిసి
- వులచ
- నీర్కావిదోవతి
అరూంపాంద్లు - యుల్లు
- లేయు - లోన
- వాల.

౨౮॥
వ్యసనము॥

131

1 శ్రీ వంబవ్వీనిలీడాలు చిన్నరు చెప్పె

౨౫౯ నా మొంధరసపుష్పై నప్పై (శ్రీ)మ్మెషాల

తలపున గోపికం దనవయల్రాల

౨౬౦ నవబుతలిష్ఠైలనంబున నమరు బిళ్ళ

సిపబాలాబప్పుచిరులతో చెలిమిశాయ

నడుమ జగజంపుతో పుబచ్చేదముదనర

లె దికబ్రాపన్నాగు డునిండు వన్నైమెరసి

(శ్రీ)యునభంగపరాపరాకలితమ్మైన

౨౬౧ వన్నెకరతత్తిమేఖలాపల్లినికి

యరాసిలక్ష్మీంచి యలబలంబ డొగుడరసి

యుని కిపెలువడిబ్రాపన్నాగుంఠాపైకుంతు

౨౬౨ ఆ పుడధిజ్ఞ్రాపధరుడై మురుకై ఫేదవెంప నంయశా

బాప్పున జాతిపాలియ్పుషోరుడుపోరుడువబ్బీపిళ్ళ

యెచ్చుప్పులపష్పరామిచిన యోవిధి యెంయవిధాం(షు)దారలం

గప్పగవెయామునిక్షై సనపంపితవారు తరాధరోత్తునై

౨౬౩ వకరని మేనులు వెక్కెం

గ దిశిన తెంగేలు గ్రాలగావిష్ణుదుకే

నిదురెరుంగనివెంటంబది

పది యుగుధురుపుంపుంపంబుననుంటెదే

౨౬౪ చిమచియుపుమీన్నచిమ్మెటబు త్రైన్నె

నె దుర్వైపయూపఠపులు మొదలుకానిన

నిదురవేపభ్రూంబునిబ్జోరుడాయిందు

౨౬౫ నప్పుడఖ్ఖలవాలిచప్పుడనువు

కాదాయురపావిచితే యును

కాదాయెంధపుపె ఖ్యాకాంధనునిక్కె

గ్నాదిలు నే పుంచినులను

పాదైవపుప్తొర్ధ్వుచో యెననుతల యరుణాదుగ్

నే వచ్చుని

- పుష్పి

- తల

- చేయిరు

- మైదిక

అరటము ॥
వెంట ॥

- లక్షించి - బరగు

అలబలము ॥
కలకలధ్వని ॥

- దేర్పడి

- శూరుడు - వజ్రవేదిక

- యుంచుదితా (శ్రీ)

పెదరని మేనును

గదిసిన - విప్రుడు

- యగుపురు

- పుణ్నిచిమ్మెటబు జ్ఞాన్న

- నెదుర - వెంబలుకానిన

- నిక్షరుండా

- త బల

- కాదాయుండకృపెట్టి

- తిళలగు

౧౬౪ ౧ యెందుకు కొనని గిరివాంయుష
గదలుతలారులపువెరబి (గ) వ్యుర్దీన
వ్యుత్పత్తి నీలధాదులు
పొదివికొనంగి దురబో యుపొవ్వనిపలిరే
౧౬౫ యెయ్యుమెు వశిలంబున దేవాంబు విదాపాంపనరత్నుల్గైనిర్బా
గుంతు వలితవియోనా ప్రాగుంటగు పంచవాగుంతలంలి -
౧౬౬ భ్రిజరాజుంచల ప్రాల్లు కొన్నతని (భ్రి ధ్వి ష్ప్రి) (శ్రీ) భూతాంగ్లలం
రజిమ్మైపోయిన నిమ్మనితిరసదురాంపూరయికెవల
భ్రిజరాజల్లిన వేమి వెయిరు నే (వి) శాంతింగాంతి పత్సాయురే
(వి) జిమల్ గపూర్ల్విపైనాంచినాంచిన సుగంధ్యాం దేవ్ ప్రజ్వల బగుణి
౧౬౭ శవగణాంరుణాయునిశ (భూతి) పేతాంగ్రములక్షపాయువే
నవ్యయదునాధ్రపంచ విశిఖాంయునవ్రాస్త్రపదాస్త్రాంయుముల
విత్తైతి బిళ్లైడువత్తు సెప్పుటోడిశెల్ గొసనిరసులు గంల్లుబిల్లిపం
ద్వపునియు పంచు పు (తు) తగపాంచన నమ్మదుసై యిల్లారివిని
౧౭౦ అనిప్పనివిపనివి (రసనపనిపశిరగా) యుసంగవాంగాపుర్వేతుంటు పోతెనవ్యుంధ్యం
దువిత్రాంపు (వి) యుంటాల్సైన య్లుపసరంబునా
౧౭౧ (అనిసిద్ద) ధరణీసురుదవు
దానిచ్చిన పంటపత్తుకలబితదిర్యు
స్థానదిర్పు పాంలవిష్ణు
ధైనాల్పైతిగాంచిసెగరతిత్త్రైరవేతలే
౧౭౨ జలధరపూంనిసేలోపలి
తొలిపార్రెరుగనగిరివితొమురవలా
పాలాంబిమెవిపధ్రుతి
గలని (రాలంబి నరపు) పుముసుగాంగ్రెకానుదుణ్
౧౭౩ పతిప్రతుపంరయ్యైదిశ
లరయియుదుకదేవద (తతబతంగ) పేదవరంచినరుదెంబిధరా
సురని (దూ) శాయోశంయుని

ఎవుకరు - నగరి
- (గ్ర) వృ్రరునేని
- నిదురబాలాంరాంజుహాపృనిపలుకుణ్
ఇష్ట మొంపార్
- చలిత
- ధ్ర(స్థప్తి
- జేయుసెు
- పుద్గ(గులూర్ప్రకు - దేర్బ
- శ్రే(స్థ)పు
- హాంస్రపదాంస్థినాంయుముల
బి.వికరదుచప్పి సెుప్పులొ ఠిసెల్కసహాళ్ళులుగంట్లు బాబ్బిపం
- తగవా - నమ్మదు
(ఆ) నిపనవిపనవి - మూర్ఛితుం
- పుట్టితలోచనుండ రెర్ప్య
(ఆ)నిశి
- తదీయ
స్థానయు - వీష్ణు
ధైరా - నగర
తొలు-యుంపువిధుం పుదపులా
- నీలాంబరపు
- నరతరబరంగ

పంచతంత్రి ...

1 పరసంజ్ఞాంధలిపి మేలు పనినవ్వి [illegible]

ఆదిత్యు చెందితుంత్రై ప్రోదించి

౧౨౪ అయ్యో నేడు పనే గుదెంతు [illegible] శంచి యిట్లు పలె

[illegible] బాలని [illegible] యిట్లు [illegible]

[illegible] జాము [illegible] పరవాం [illegible]

[illegible] జాలులో [illegible]

౧౨౫ [illegible] జాములరు [illegible] లంచిని

[illegible] తంత్రి గాంచిలో

[illegible]

[illegible] పాపములు

[illegible] ములకు [illegible]

౧౨౬ [illegible] తోప [illegible] గములకు [illegible]

[illegible]

[illegible] కాలకు బుద్ధి

౧౨౭ [illegible] తులు [illegible]

[illegible]

[illegible] యుపవాసపర్వంబు

[illegible]

౧౨౮ అని [illegible]

[illegible]

[illegible]

౧౨౯ [illegible]

[illegible]

[illegible] బట్టి [illegible]

[illegible]

[illegible]

- [illegible]

ఆదిత్యు చెందితుంత్రై ప్రోదించి

- [illegible]
- [illegible]
- [illegible]

- [illegible] - గాంచిలో
- [illegible]
[illegible]

[illegible]
- [illegible]
- [illegible] కాలకు బుద్ధి
= [illegible]
- [illegible]

- [illegible]
- [illegible]

- [illegible]

- [illegible]

D. 2677 b
B. 612

పంచతంత్రి ... ౩౮

౧౫౦ సరిప్రాప్తుననేతెంచితి

నరుణోదయుసమయుమెప్పులయ్యెధురంతా

స్వైరమాంయాంఘుడుగాంవున

నరలవిప్రుడుతులయిప్పియాంపుంబనియెదే

౧౫౧ నాంమాంఖ్యోపినపశ్చితి

నాంమునస్వవిన్నదాంవనకదాంపెరనే

లాంపుంధునిమాంఫలనని

ాంపుకుధులగుప్పుమంధవాసనముదాన్యై

౧౫౨ అనవివిప్రేపకాంగెఖిభవాల

కూనునవిప్పుడియెనప్పుమహాసురుడన్నై

నాంనసుప్రైనపిప్పుఫ

నాంనెలమునఁయేంబుసేనననపిబఠిలేని

౧౫౩ మహాసురుడప్పగినన

వ్యవిాశాంరత్నంబుతోడసువాంలితినవిడు

స్వాంరయుకుమనభ్రయుమునజ్జి

గ్రహ్ని వాంపునసంబోవత వృలింపగనంత్రన్

౧౫౪ వనదసవులపైనివిపడెవంబలెనంబరవెుప్పైంచిలల

మినమినలినతోననుమరిమెంవదగంధులురాంలెన్నాలెతోల్

వినుసులితాంప్ర్నోయదుకోలసెంబల్లఖంబదివాంనసోనఖ్యో

రవఖురవిప్రేప్తదళసవాంస్వెప్పాంల్తెలెబర్లె చేసయుటూ

౧౫౫ యెవిరాంయెరప్పప్లాం

చివిమిద్రిదిమెాంవంవుట్రైవిదిహాంమిదిగాం

వందిరియునివిరింపగచి

ఝిదప్రై యెప్పైనగునన యతిజేయంలంన్

౧౫౬ సుడివడి యుయుత్రోవిగనవెచెరహాప్పునిచోయుపోయుము

పుడతిద్రిపప్లితేసరిదుమాంతనెవాంతవనాంతరంబునం

- పురంత

స్వరవాంయాంధుడు

- విప్రుడు తులయు

వాంపాంఖ్యోపినపశ్చితి

నాంమునునెవిన్న

నాంనిరచరాంకుడిబవాల

సప్పైనస్యా

- మునవిచి

స్రహాం

- చంచలలత

- లినెతోననురిమెం

- కులుతాంరప్పుటుదరాలసెగ్గురిసెగ్

- సహాంస్రవిఖాంక్రతి - మ

ఇదిరాంయుర

- మిథ్రిదిమాంకుమద్రులివి

- నశయుకిచి

- తోవయుగుచర్లెచెర

- సరిదుప్పాంతదురంతవ

పంచతంత్రి ౫౪

1 బడిమలు దీగెలుందగి శిభంగములై పరులుందుపాలయిు
దాడివిన
బాడిచినపంచు పంచెడలపొట్టునభీతి నెుదలివడంపగ

౧౫౩ యిూరమలులూరపనెుందరి

ధూరుమ నెూపలయినలువధూరుమరాంప్రిం
ధూరుమ నెంతే వెలవెల

ధూరుమరాజన్నె పన్నెబరిబియులంతగ

౧౫౫ ఆయుగ్రాంపవినెుస్క లోపభయిరుదండై తో దురక్ష్మీపల

స్నాయింబీనుగుర్రాకికోమల పరాబ్యాతంబునంబట్టుయిరు

యెుస్న యిూమానవుదెప్ప ధాత్రామష్టి తికేమెుూవేంతుపంటుబ్బి

రాకియుతంబగునాంత్రబోతెరువులేపక్లోపతానుస్నెదగ

౧౫౮ ఆవపమునద్రాంశక్తి

రాప్రవధి
పూరవదిగానున్నభూసురాసురుదువిశరి

లాంవరఫుత్రపిపాతసం

గ్రావనసాహ్రాత్రరించిపలిశెంద్రీతిగ

౧౬౦ మనుఖులు విప్రాంధనియొ

ఘనగవానంబుననిశ్శధరాలమునంచ

చినసరు పక్రయంనెపయ

తనంపుధ్వాసంచరించెదవునిశ్శంకగ

౧౬౧ మలుంపనక్షిణమిస్నిన మెూముదవి

వాంతియున్నదిక్కుధ్వసనిశ్నపసనివాంతి

తల్లాకిళ్లెడునధర్మకలపల్లవంబు

~~౧౬౨~~ యింతవలవంత యేలనిచెప్పరనిన

౧౬౨ ఆనుమానింపక తనుభ్య

తిరునిసరమపారసప్రదానవిధాన

స్టినదుల్యకంబువదనం

బనదిషుపలాశరించుమలుఖయుష్లనియెగ

౧౬౩ నినయువిశాలవిశాలా

- దీవలుందగిలి - లఘుం
దాడివిన

ఈర - నెుందర

- నెూరలరు - రాంపిం

- వెలవెల

- చెప్పకొక్క

- శప్ప

రాప్రవధి

- యాం

ఘన - నిశ్శధరాలమునంచ

- సంచరించెదవు

- మంచున

- దిక్కు

- నధర్మ

నింత - మేలనిపెన్వరదిన

- నపారసప్రదాన

- దుల్యకం

ఉల్లకంగ
కారవి||

(వనిపాలుని పుత్రుత్రై వవశముననస్తి
ఝ్ఝనవి జనవంలజనసంల
వినుతుల పొంత్రెడశి యిరాంపవిస సలినైలి
౧౮౪ ప్రేమనిల్ జేరుల యొఝ్ఝి యొంపడన పొంత్రెవ్వాలు వర్ణోవవు:
పొంనః ఫుష్పముదెల్పు నల్పురపలం (త్రి) త్రిఫ్యల్ తొలవిముల్
మేన(భ) ప్పెత్ఝ(ము) (శ) వృ) ఫ్ఫు) ముఖగంభీరంబు నొంకె వ్వెర
యిన్నావింఝంబిన గుండెరఝుల్లు వేమనత ధ్వంబానతేవేయన్
౧౮౫ అవడప్పంతత వుత్రి (పి) స్వ్యప్పొదయిలుంక్తైవ ల్లైనంగాంబిత
(శ్రు)తి సంపన్నుడ(బు) వ్వారాప్కునుడ విప్లోగాపురంబుంకుకుం
పంతిభేతిల్లకునిదూపినెరయ్యు బిత్రెవర్నావేపునేకారయిం
ల్పైతి జన్పాయమనొంజబాంకాపాంతిను ప్పైంవాంపపింతేయన్
౧౮౬ గురుడనిదిశప్పరాపి
తరుణీమణిగవయిరుప్పత్రం బనిమదిలో
నరకీ యెరుంగనియిరాత్ర్యీర
నరపశుపులమేలు పొందునా యెలంప్పినన్
౧౮౭ సంరిశ్రేప్తు నపువరా
వారగరిప్తు నపునిమిసన్నివ్వోయిలి
ప్రొంకనిశాచరవేషం
బేరుంపునగరిగెనవిన నెరుగింతునపి
౧౮౮ మొదలగోశాంబినుంటదువేదశాస్త్రార్ధ
చతురుండేనాపేరు చండవర్మ
కులకాంతకాంత యిరుప్పైలువదమ్మకుమాల
ఘుపకాంవుడత దాన్కనేతెంచి
గాంబొధుపయిరుచోరిగములవునేనను
పనిబూని యిరుపానినమసరించి
యిరుతపస్సినప్లవోయిలిబోపినను పెంచి

- పొంత్రెడసి.
పనిపి - యొలఝ్ఝులేపతిసవాడెవ్వాడు వర్ణాప్త
పొంనః పుష్పము - (పు)ష్పద్ధలాలో
- (శ్రు)ంలి వాంయు(ర)
- రఝుల్లు వసు
- సవం(ప్ర) - పత్రైనా
(శు)ంతి
- నిత్రుడు జ్ఞలితడవర్ణా
- నరసి
- యొంప్పెనన్
- నోశాంబి - శా(స్త్రా)ర్ధ
చతురుండనా

యిరాంయువికసతి
జారియులవనిత
౩

1 పెద్దగాదలచి యెరాలిద్ర తంత్రి
౨౯౯ పరికి యల్లుని పలరోత్రిప గారవములు
వేడుక యువాని వేరంబు వేయుంబోవ
నవగుణంబుల దిద్ది బ్రవయుండొంత్మరంయు
వనినవనవర్ణాం లతదునత్రేములు జేసి
౩౦౦ కాంతాశంబున నిచ్చిన
మాతులునతడె పెళ్లి గాఖ్యననతడా
సేవమునాశ్వేదయంబు
ఖ్యాతలక్ష్మిం బాళనత్రి యెరాజనమురాన్
౩౦౧ మరది యని యెఱుబసిపోకల
పెరుగక యుల్లాదిలోపలెన్నంఫందె(౦)
ఖ్యరి నైపూదినపెండ్లి
బెరిబితి నాకన్నలక్ష్మిలు దుగలదే
౩౦౨ యెఱయుల్లాఫ్యంబేమిం
బాయిన యెవాత్రిత్తిపపరితాపళక్షిం
గాయంమత్రిగె దుననివల
వేయిన వోలము చెరిగిబింతిలు మంత్రి
౩౦౩ అగణిత ధర్మవర్తరతుల త్వంమున్నరుదెంచి యున్నా
డగుపమదు(గ)(లి) త్రిమఫుదారసి ముద్దలనామత్రైరీకుం
డగలరనన్నజూంచియుయిలాత్యేకళ(త్ర)సమాంధరుండవో
సుగుణాధ్య రంగానిమునబుంధని యూరకె పల్లపోలునె
౩౦౪ వేయిబాంకిపెండ్లి యెదురుచ్చుము
జనులత్రి(ప)రానమునవనెరాంబిడి
చెనబుపేలనెయ్యమునులు వెరిబిన
విసవబిత్తుచెప్పు వినముగాని
౩౦౫ మొంఘుముగాని పతలమొంచి యెయనచ్చిన యుట్ట యుద్ధరం
ఠాంఘము నేదుపిన్నిక్షాలరెన్ని పరగంబులు విప్రాసుసజ్జిన

క్రదిసి - కులగో(త్ర)
- పయుంధాత్మ
- పెళ్లి
ఖ్యాతల
- యెయుబస
- యుల్లాది - దెం
పరినై
- కష్ట
యెయు
- మ్మా(త్ర)తిప - శఖం
- (త్రె)గెదం
వేయి - చెరి - దుండగి
- ముద్దల - త్రైక్షికుం
- మనబుంధని యూరక
- చెరయు
- నెరాబ్రి
- నిష్టు
- విత్తుచెప్పు - గాని
- యెయనచ్చిన యుట్టు యుద్ధరం
తాంఘము - బుల

(శ్రీ)ం ఖాతృరం ౮
ఠర్ధి॥

పంచతంత్రి — ౧౪

శ్లాఘనీయాంగ (భూమి) సురజనమువిద్యానిరాననమాల (శ)శా
ఖాంఘునవిద్యలవిద్యలుయఖిలులనిశాంచరవేషమైర్వదన్
౩౦౬ పంక్తిరవప్తిరింగలపైత్రిభ్రమునికిరిపోలునంటుని
స్తుంరవత్రిత్రివిములగ్నలుడుశాపమునిబ్బిరసోపఖాస్త్రథా
రాంతితనే(త్త)పంచజురత్నవరగాంబులవ్రాలియొదయు
లంక్రితచిత్రయొంబుధపళానిధియొంగుగాధృష్ట్రిరావే
౩౦౭ అనుగంమరంధిగానపరిపోసపురస్సరఘాంష్మలాండిసే
పనిజనియించినిచరగపంచరుపాంబులునొస్త్రీగాయుం
గనలుచరాంచియుఘ్రంకొరగానిపియొంజనమూచరించిని
యస్రునుపమదిష్టిద్రితోసియస్తవెంచదాయువునేఘర్షనేరము
౩౦౮ అని యేసుసుమసుమనకాసం

వనితాజనితాతితోభోగులుపారించి(చ)భో
ధనిరిష్టాయులసర్వము

గనుగానియేతదనపరాధిగాయనిశాంతిస్
ముఖ్యలుండునన్నాలోకించియుఘ్లనిరియె
౩౦౯ రెలసమబుష్యిపెండ్లిపనికిం(బ్ర)తిపూలుడపైతివెష్ణువు
శ్రలపేందిగాదెనేమనసపల్లవమాననుయలైననేరడం
బులరిదిచోపెమొఘుమయుపోవదునావచనంబుకన్నులో
యులనిక(బ)వ్యాన్యసుదతైయులవేపుబేరిం(ప్రు)మందగన్
౩౧౦ అక్లినదంతమూలఘటపొంసుదుభారామునిలింపపన్నెరే
యుల్లనభల్లభస్తపోరయుష్యలుస్త్రైతనుపుష్టిగాంచిమ
త్రిల్లినసంభ్రమించుజయుసేనుడునాయులవి(పి)సన్నియు(ం)
పుల్లసరాజనేత్రి(పి)యుపు(త్రి)రయెమొదముంసుకీర్తిరిన్
౩౧౧ ఆయులనాగద్రైవగతినర్థనిశింగతిదరినేతరు
ష్ణాయుపుపక్షినాసరసిజభదనే(త్రి)మనెష్టిసుంథరే
నాయుకసూంతిరించగులాశరృముసంశయమేలయారాత్రులం

శ్లాఘనవొంగ్యభూవింసు
ఖాంఘన — (గా)లు — మేర్పర్త
రంతైర
— ముగ్ధలుడు — శారకపాంష్పదా

అనుగమరంధి — లాండ

— ద్రష్టి — నేరప్పు
అనిఘేంసవేం
— తాంరిభోగుల — (ప్ర)బో
— సర్వము
— యుతద

— బూని
శ్రలపంచి
బుల

— పరింపుమందగన్
అక్లినదంత — ఘుటకాం
— ఘుష్టలుస్త్రై
— కన్యయు
పుల్లసరాజనే(త్రి) — సుకీర్తిరిన్
ఆయులు — నర్థనిశం
— నేత్రకునావసు·ధరా
— షేదియుం·తలు

అయిల్లరము
ఉత్తం(ర)చికిత్సం

138

1 వాఁయుమునకు సురాసురవి(బ్ర)ప్రాపదంబు భజింతు విప్ర పం. తర్క
౩౧౨ అనఘాపావధి జెప్పి మున్నలుడుపో యుంబో పునాలోనన
(శ్రీ)నిగ్రహంగుండె కంబునుం బోలుమునోరలి బాడబస్వామి
ననవుంజుంజురు వెంప్రే కలి భయరంకసన్నిధ్యంబ వీపుం గ్రమ్మ
దినికిం (ప్రే)గుగ (బ్ర)హ్మణాన్వేషుడనై తిం జంచరీకాలా
౩౧౩ (త్రి)ష్టకి సుక్రపకృ లోకృతి గృహంబుండనై సకలప్రాణి భక్ష్యం
బునగాక్షిం ధ్వంసంబు (బ్ర)వరిల్లని భీంచి చపినాంశయుం
చి యించటి నిష్ఫలంకి ముష్ఫరి సంశోత్సరంబులు గడచెను
౩౧౪ ధలుండం బొప్పినట్లనాముర దిజయుసెను దైక్యత్తి నప్పుడ
స్వీకన్నె నవు నిన్నొరనాధపుమారునవుం బరిగాయంబు చేసి
యూసురంబగు నిష్ఫేషంబపన యుంచెదననుఁ యునల
రుమొగంబున రాజన్నసన్న భూసురాసురునకిట్లని యెం
౩౧౫ యిట్లోపనాని మిత్రము
రక్షిననిష్ఫ (శ్రీ)సు(శ్రీ)సన్మష్టి వమునే
దక్షుడపడమని బిప్రరికం
బుబ్బి జగద్వి దీవతే తీర్ణబాగదాంధగవే
౩౧౬ భూసుర పాత్రాఘమునే
త్రాసముననుపెరతుననిపదంబులబడిగా
ధ్యాపత్రిం బ్రార్థించిన
౩౧౭ నాసురకులశా(త్రి)వుడుర యూచ్రిముఖుండై
ఆవిరిచిగెబోశిత్వ్రిపద్మతవంది భవన్నయోంగమే
లాత్రిభయతాపంపకలాయుబలాయునివిత్రిగాంచుర
జక్షిచిభుడేగి పేనుగునసు(ప్రి)దతే ధ్యేయమునందారబ్రీసం
జివితుజెసి వందిరవుజవేశచజింబిపమారిపిట్లనుర్
చనిపోయునవయోర్జులు
౩౧౮ పేమునగడని యెంచసించె వందిరవునవెరె

- పదం. బు భజిం. తు విప్ర టర్
- శోరూయుసా
ఊనిగ్రహ్మర్క - దెగడు కోలువ - సూర్యుడి
- వెం(త్రు)కల - కళ్ళద్భంభ్రవుం

అట్లుర్ప్య సుపర్ష పూర్వ గర్భ్య గుండన్యా - భక్షణం

- నిష్ఫలు
- యు. దిటి - సంవత్స - చనవృష్టు
- పుష్టైన
- కవు నేవు నివ్వానరగాధ - చేసి

- రాజస్వకన్య

ఇచ్చే
- నివ్వి(ప్రు)సు
- వ్వ నంతకేరి
- పాత్యాఘము

- (బ్రా)ర్థిం
- కులశా
- బోధి
- వి(ప్రు)
- పేనుగు - తక్షము
- జెప్పి - కిట్లనుర్
- నంద్యుబ్జలు
మునగడగదియెం

యుక్తడపాంయుర్
అని భూతాళ్ల
(త్రి)యు గనక యుకా
రానకుంతు శ్వోక
ానితలకష్టుగా
డుంగరం శ్వావ్రైతె
చరణాదిఅకార
మునకు యుతిచెల్ల
దు - - - -
అయితే సమా
సము చేసినప్పు
లయితే పంక్తు
యుకారత్రు ష్ట
పెంకాని (ము)క్తు
లుకాదు
ఆపత్తురుపెంతి
ఔష్టవరుష్పులి
తాత్పర్యవి

2 Pan O.

పంచతంత్రి ... ౧౪

తనువుధ్యాన వెలుదుగుదించిన

కనుంగవ వోనిలు వ్రాంజు వదనినుజేరు౯

౩౧౮ వలదువిలంబవున్న (వ) తివాన్లే ములాండక వెలుాండ్లుగంయతో
వెలిచిన (బ) వత్రారాష్ట్రసుదునివ్వేర వేగధూరాంధురీగుడె
పాలతుకనప్పుతెత్తుకని పోయిమనెరాజవుడొంపనిల్వేవా
ఘవినగరోపకంతనిబిడర్ద్రిమరాంచనసాంధ్రవీధిర౯

ఆసవుయుంబునా

౩౨౦ గాంధులువీధ్రానివష్మారాంతరపుయెవువ్రాంత్రసంర్భులువరా
స్రంధులుఘాండకవ (వ) (వ) ముసేముద్రష్మాండనిబూంబ్రారతిం
స్రంధులువాంధులునా (స) తులనౌంగిష్ణాండదివ్రుద్రదివల
పాంధులుగూండ (త్రి) భ్రంగిభ్రంగిమొరసంబుంష్టుష్టపనాతముల

౩౨౧ (అ) తిస్త్రీతిక్నినంధినముాంరివిరాంజదనంతభోగసం
స్త్రితి (బ) తివారముష్ట్రిదలశిష్మలబుభ్జునుతీభయత్రెయా
స్త్రతులుదురంతశా (స్త్రీ) కలన (బ) తివాధులనెరాంక్రసవ్రతో
గతవుతిపంతునివ్రకభిరాశివధిష్టయాంగ్ర (గ) జీతిర౯

౩౨౨ వరవసులక్ష్మినుల్లశిలువాంరికినవింగారంతయాంవిఖా
వరునవుసంజునిచ్చితరుగంబతిలక్ష్మివాంరింవనెయ్యంబో
నెరవులసామ్యుగ్రమ్మవుగునెయునివత్రిలనయ్యెవిష్మాంస్తా
వరిగళితభ్రులింవెలకబాంరెనిశాంతినిశాంతవేవముల్

౩౨౩ వసుస్రనిస్తైత్రనిత్రవఖిన (వు) విభోధవరంబుత్రెఖిగ
ష్టినములుద (గ) బాంవ్రాంవిరనవాంయకలంవినన (య్యె) వ (మ్మె) దం
ఘునవుదర్నేత్రముఃవరయఃవంవితదిష్టిఃవష్టురన్నెభో
వనిరుపాంవవ్రిష్టరత్నసుమతగోములువాంర్జునజాంరాచునక్లు౯

౩౨౪ ధ్రాంరాంధరస్త్రయాంధయువియుభ్రివురబం
భ్రివునతాంరాలతాంత్రములురాంతె

తొదసెతనుసవాంరిపాంధ్రాంతైగా

నిలచిన - నిర్ఘర్షకధురాం
- బా
తులనగ - (దు) వం

- పక్రురా - - కూంతూంధ్వ
స్రందుల - నవ (త్రు) - ముల్లువు
- సత్తీపతులుకాం - తిష్టువదిశల
- వెురసె

- ముస్నాబదలశిష్టులు

- రవికాశిక

- నుల్లసిలు

- వవిన్నా

- నిశాంత
క నివకని

- సంభ్రరత్నసువంవర్గము

ధముస

పరాస్తంతి
దాంగవాదు॥

అందిగముగారి
అంకు। అందువు
వృన్నయునయురారి।
సూర్యుడనవిష్ణు
అకంతభోగ।
శేషభోగము।
అపరిమితభోగ
ముగ్న। ఆకాశ
భోగములగ్న।
పుణ్యాభులు
రాక్షసులు
పునాపుణ్యాలు
చైత్రము
యియరవా
వది
శా (స్త్ర) కల
శ (స్త్ర) సంబంధ
(శ) గములమలు
శా (స్త్ర) (ప్ర) సం
గములగ్ను
కవి॥
శు (క్ర) డు।
కవిశబ్దుడు

పంచతంత్రి ... ౭౪

మదవిశేషసంశ్లేషమునవిశేషము

వ ప్రవాంచస్వనసంధ్యాప్రవివరశ్చ

మహాంబుధి విప్లవస్వయుగంబ

మధుపసజ్జలబోసమానశ్రవలోచ

నమలలనిద్రాము ధ్వనలుప్రోప్త

౩౨౫ మలయానిలయసుగంధసంబంధమంద

పవనవిశ్వాసవిచలితాంకురిత

వృక్షాంతరశాఖారమ్యసాంద్రసమ్మ

యంగసంగశ్రీమాయామయామవతిని

౩౨౬ తగనుసుమా(స్తు) [illegible] దన్నిన దీరలు తేనెలింతలం

బగనాని యుక్తగింపగది ముల్లిన [illegible] రములుం భేరంబునం

దివిచినసామ్యలుంమదవతితిలకంబులచే [illegible] పవం

మగుడ సపక్షి [illegible] యెమానస్వలుగాం [illegible] దిపపుటో

౩౨౭ [illegible] పుంగిరించ నవకాశము బాలనత్రిధ్యుబాంబిలో

జివిచెడ [illegible] కులజేలిలవాధ్యుల [illegible] ప్రపత్తిలో

గ [illegible] వెయాంప్రలాం నియురగన్నిడువారు నుశయ్యలంబరాం

భవమెనరింప [illegible] బాల్పడువారు నుస్తరిబళ్లెనులో

౩౨౮ [illegible] బిపమరి విచలగానియెసెంనాంజూడని [illegible]

వినస్త్రీయునయనంబులం [illegible] యుక్త [illegible]

[illegible] నాస్త్రిపురచములు దిగంతనిరరాం [illegible] రాం

తాంసుమస్వేశ [illegible] జపాంసుషమ [illegible] రంనిశ [illegible] రంతంబునన్

౩౨౯ తులనత్రిమరశాల్లస్వద్ధునవేతోజాంతసంగ్రామమాం

ష్మలవాంరించెనుష్కం [illegible] సూచకగతులోశాలాంజరత్నపిరా

రళిపలో [illegible] స్వనస్వబకమయూరాపరములో వాసనలో

నలయుంజల్లెనపూంతవిష్ఠరుచి [illegible] రస్వారతాంబూలములో

౩౩౦ (శ్రీ) మవాన్నిశిముజ్ఞనఘుయంలాంలకంబులు

- విశేషసరోఖ - పోడు

ర్యాంబు

- ఘ్రాణ

- నిద్రా - పెట్టె

- మంద

- నిశ్వాస

సంప్ర

సంగ

- మాం(స్తు) - లింతలం

దిగ - వేరుపం

- గంగా (ప్రవాహ)

కవిసి

- (కృ)చి

గవరనివెండ్ర

- వగబా

- (స్త్రీ) సంతససంబులుం - (ప్ర)కటిభవ

స్త్రీసాంత్ర - దిగంకనికరా [illegible] తాం (త్రాం). తరాం.

- ధరవయి - జాన్నకం

- శాలాజరత్నపిరా

- వాసనల

- పూంతవిష్ఠరుచికృత

- వాన్రి.

పరాచ్చం॥
పరాజ్ఞం॥

దిక్కు॥
దంతవ్యతాలు॥

కుచములు
కుందనవిత్తని
ఖాపము॥

సంభ్రాంతపుంసమువాఖ్యానకములు

భాగరారుణకలితవనసరోజంబులు
శాంతసుంబనవయునల్లజ్ఝిలములు
దరవచపీపవిరప్రసరిన చిత్రంబు
లభినవధిగలంపితార్ధకములు
స్ఫురిత సమృద్ధి రాంభరగంధి గళంబుల
సూనవమున్ర్వాపిత్తానవములు
330 గంధవరిరంభసంభ్రమస్త్రీలపల
గురుపరిరాంధరభవీవీరసంపలమగులు
లలితతాంబూలరసరక్తగళతలంబు
లమరిగావరాంధ్రపోలిబిరవార్పుబుయన
331 అశాంబ్బత్తబిక్షితతపోరాతులివనప్రస్ధితంబు నిర్గంధసం
ధానశిల్పిప్రభుకల్పవానసంరువింరప్తైరసవిశ్వశాలి
రాశాంబులబ్రాంబిపోవబిశినిరాంమంటుబాగశ్వరో
దేశాంగారకరాశినాగవెలుగలందీంద్రాంబెసంధ్యాప్తవిభలు
333 ప్రసవితద్యుతిస్తుతిపుష్పాగనస్తంబులు
పల్లవోత్తమరసాలపల్లవములు
తివిరింధన ప్రవర్తితకవదావశిఖలుప్రః
పవనభుజ్ఞరభోగఫలరసములు
పారిప్రరంధ్రపునసంభ్రాంబరంబులుపున
ప్రాప్తిరిప్రాప్తపారకిరుములు
దంభోళిఖండితోదరసుపర్వరుధిరంబు
లైరావణాంగకింధూరరజము
334 లప్తిస్తితప్రపేయాంతప్తిదప్తబిసని
రాగదవభుక్తిధాతిఖినిర్గురమగో
నప్తిపల్లవతల్పములనాజలంగె

సంధ్యాంత -- స్థానకములు

కర - నిరస్త - చిత్రంబు

కరికొమ్ము నక్రములు
పురరికావ
ప్రముఖు

స్ఫురి - శృంగళంబుల
- సూనని ద్రావిద్రితా
- కొల్లకల్పదచల
- భరవార

దిక్పదంతము
తములు

స్ఫురిత అంశ
కవయు వశైక
పుంసుశ్లిష
సంఘము
కవుతప్రింసుబుక్త
కరికా
కఖక్షత
వములు

కుపల॥
కగుపంక్తు

గల్ల॥
బ్లోపలు

కలిత - గల్లితలము
లవర - రాత్రిపాలిబిర
- విక్షిప్త - వృక్షంబు నిర్బంధ
ధ్యశిల్పిప్రభుకల్పవాన
- బన - బిసిని
- రాశి - దంష్ట్రంబె
- ప్రసవితద్య
పల్లకాంత్రిరుల
- ప్రవర్తితదావ

కునుస్థాన సస్యం॥
కుంపుసుపుష్ప

పాద పద్మాంగారకరాజు
రవిసాగవస్తైవేళ॥
వదిరకలగ్నికసాలు
అనివార్యముగ

ప్రాప్తరిప్రా

- సింధూర
- కృశాగ్ని
- కమగు

దవదు॥
కాల్చుట

నంబరంబున స్ప్రథమ కాలాంతవమిలు
౩౩౫ దేయమ్ములపట్టి మాంబునిధికిగుసాదంచేగవారశాస్త్రిస్వరయా
ఇష్టుల సెన్నిపంచితమ్ముగాసెనరించిన బ్రాంతిక సంతోషించెలో
శాసనగసాప్రజ్ఞధ్వరవిరక్తులపట్టినివెగుపాయునం
శాస్త్రరత్నపిట్టసనగాంచికరించె సహస్రపత్రములు
౩౩౬ గానసేవిరాజుపన్నగలుగాంచినసెనరుజూడనంయకం
నష్టానిన భంగిత్రైరవిశిమొుల్లబతి పుత బోతెపట్టిన
పాసరపై శ్రీయోగవనమ్మినమ్ముద్దితధరామతరాజులో
నాసరపజగ దీర్ఘసదనంబులుపాసినటంచె భృంగములు
౩౩౭ యిట్లుసూర్యోదయరంగ్రైనేరతమున
బుద్ధిగ్రాహ్యసదర్శారాపాలుగదిసి
ప్రాద్ధితన్తాంతమంతయుపాసగజెప్పి
యుక్తిముఖజూపిపెండ్లిగష్టుసుమునిస్ప
యిట్లినా
ఆరామమాపనిత్రైకాని
౩౩౮
యమారామరుదాధరాఫీతాతిక్షిత్రైలో
యమారామ్మన్నిశోధధ
రారవాసాంధ్రమునబ్రహ్మరామ్మసునునిబెన్
ఫీనిచిపటగాబిన్నత్రిష్టారి
౩౩౯
జని యుష్పితాసురునము సరసాన్నవి
దనవిధికిపుష్పిభాసుర
జనులనియోగించిజనితసావర్ధవమున
౩౪౦ సారిమితంత్రిపాదములకుంబుకాపిన్నిస్వర్ణశుకతిరిపన్నిపనం
బోరుపాంలోచనంభువనమొుపారిజూపిధరామరున్నిశా
చారిచరితమేర్పుదగసరిమెుజెప్పినపుత్రుపెంచియు
ద్విరమునుండుబంధుప్రీతిపెవరులంబిపించియిట్లనున్.

- సప్రథమకాలా
ఇష్టుల - దగ
- బ్రాంతి
- పాటనం
- పిట్ట - సించె సహస్ర
- త్రైరవిశి
పాసర - రాజులో
- గర్భసదనం
ఇట్లు
- గదిసి
- మరు - ద్విత
- సనిబెన్
ఉనిచి - త్రష్టారి
జని
- సావర్ధవమున
- సుకరి
చారు - పుత్రుపెంచి

రామరుడు॥
రాజవస్త్రదుడు॥

పంచతంత్రి ౭౪

పూర్వసంబంధి

౩౪౧ ఘనులాకరమున నపురవ్ర స్తుతేసమ్మంధి

గాడె నుకే తీవిజ్ఞా స్థితము [illegible]

దైవయోగమున నాతనిపుత్రి నాందన

భూపమానగాత్రి చేపట్టె యెమునను

మనజయనే నపమారునెనపూనెగి

కేతాంశుముఖిమంత్రి [illegible] యనలయ

లాలన [illegible] నష్టి తాలాన్నాథు డిచయంకి

వల్లిన [illegible] నరుసగాడె

౩౪౨ యుతులన యుసుమాగ్రె రతులధందాధిపతుల

సనిబి రక్షింత మాయుమ్మ వసుమాంబు

సతడు పేర్మిం బుగానరెన్న సఖిలమిత్ర

లుచితవిధా [illegible] పెయునరింప నెపుడునవిర

౩౪౩ సావినివుత్రిల్లు [illegible]

లావిమ్మితనితివంత్రులంమంత్రులసం

భావిత [illegible] పసుయుయున

ప్పేనమతులరిగివిన యుపాంయవమురగ

౩౪౪ [illegible] విరవి [illegible] రుష్టపారరబింబ

మనపు [illegible] సాత్త్వ [illegible] మురర

ప్రతిదినం [illegible] సంబు

తీరునవే [illegible]

మెరుగుబంగరు [illegible] లతిర

[illegible] లమునవెంగేలుమెరయు

నదిమురువ్విలమానలత [illegible]

[illegible] మాని [illegible]

౩౪౫ తన యునె [illegible] గదాక్షరిత్రి

[illegible] గమున

- పూర్వసంబంధి
- సుకీర్తి - మూర్తి

- ప్రాజ్ఞ

- చేయు

లాలనవృష్టి

- మార్గ

సనిబి - వసుమాంబు

- గారవ్రస్నిఖిలమిత్రు
- విచారార్హ

- మంత్రుల

భావించి

ప్పావన

- విరమాభరు
- ఘనసగ్లానవపాస్వరుపుర

నెంతలుని.

ద్వారపేట(ద్రి)క
- సేలాశన - ధరిత్రి
ప్రాప్తించు

చెం(ద్రి)క॥
నిజకావి [illegible]

పంచతంత్రి ... ౭౪

తగశిరపుబేంబితనలోనదాంనపలుమ

మనుజపతిగాంచి ప్రగామిన్నిమంత్రివరులు

నతుల్లైనినయరుబివాలో

346 స్తుతులైనిలుమంపరియు వదననలినమునితరం

గతప్రస్తీపంవరిన

ప్రతతులునబయఘవధరసిపాలుకని యెం

అరుదెంబివిరెప్పపురుపిణం

347 కరుదారం జెప్పుమునినన్నిపతపాంత

స్వరదంజవిప్రతుల్తరు

స్వరనాధుంజూచిదండనాధపతంసుల

348 స్నితినాధోత్తమనేడునిపురదిమన్నిల్గొండు ప్రత్రిరవ

ప్రతిపాలింప్రతదెర్గ్నిభాషితముల స్నేరియు ప్రతిభ్యాశ్వాశ్చి

మనుమైరవతంసు యోగమునని గారాముననెష్టారియుం

తరస్సేజిరిభోవవరెను మన్నికొంబిపోరాదగునే

349 అనిదేవరతోవిన్నవ

వెలునరింపర్గిలంబివిరి పెలపతపతా

విని తోసంబంధిపురం

ఖునరరుదండవినభూంవిభుడుసుముఖుండై

350 అన్నంతుటమంబసధనంబిన్ని యుంటఃపురంబునరవిగియంటికినంత-

యుండదివిపివిన్నయుదిన్నొర్దగాసభాం ర్పుండై చతురంగబలంబులుగాలు

పవన్ని సుకీర్తిమధ్యావస్థాలంబునమపాంపవిపురోవసంతంబు

గలిసినప్పుడు

351 యొంకనిదిదబాంచరనయుంటుంపివచ్చినదళ్తుపైనుడ

బ్రంపెన్నసమ్మాసంభృథరుబ్బాసురుద్రై యెండుకెగుదెంచిప

బంకిసన్నరుల్లపరజాంభమలుంబదిరాంతరాంతరం

- పొంచి - చానపలుకు

- పమన

- నమియింప

- కెప్పడుమిరా

ఠరు - తనినలికి

- తడియు - ప్రాణ్యాంత

కృతు - వతంసు

- మమునవి

- రింపం బంపె

- బిచ్చియుంతః

- చతురంగబలంబులుగాలు

- సుకీర్తిమధ్యావస్థా

గదిసె

ఇంకనిదెవచావ

- యంప్ప

పంచతంత్రి ౨౪

తూపజరాగపూగస్త్రీతధ్రామువవిధికిదెట్టితిచ్చినగ
౩౫౨ మొందరకేగియుట్లిదయివయా వానివావానిచోలె నుబ్బివెం
తొందలచుట్టురందలుగతల్లివుగా బ్రవవారంభున శ్రీ
రందుకితెతరస్సనశరరములందిగువారకజెయుయుం
వందనవరారంబివిరవారతరతోయెుగమెతలెత్రివగ
౩౫౩ పడుపులోచెజెట్టులలవినట్టగుటయు
భక్తిపారరమిపట్టుబట్టుయెత్తి
శరమురంబునజెబిచెరుపుప్రకెనరతి
నొాడిరలగ్గెపట్టురులునత్తి
ధారలనతితాంవదనగప్రతనువల్లి
దరపుముగద్దదధ్వానవెల
ప్రాప్తగంబులనెంతపనియుయుధ్దనెట్టుండె
విధివ్రతంబనుచునుప్పెవిభుండు
౩౫౪ పాంతునెుండాపవంధానవిసప్రరంచి
యుాంత్రెవారంబివవినేట యురాజ్రవాట
వాంటలాధరవదనదర్పణముగదిగి
యుబితాంవనవతిగాచెరెనంత
౩౫౫ చిత్రముష్టంగరంపజయునేనుడునాగిరివెయుత్కినంమధరా
స్తత్రివిరాధరాధిరువిమద్దునమయార్తెసుకీర్తెవికెల్లు
నెత్రిపత్రంగిరంచెనపుడెంపెసలారగబద్ధశేనుడు
ద్దిత్రిరసత్తిప్రాప్తగావిధానుడుబ్రావిసయుత్కియుట్టనుగ
౩౫౬ దశితారనేలవారం
మిశితాంగవిలాసవెంనవెంనట్టునికె
వలదేయిుపుడనిబట్టాం
జనిర్వైప్రార్థించుచుయుబ్రసాదొన్నుబట్టె
౩౫౭ బ్రవర్ణరాష్ట్రునికొనగంబునువాంఛితంబునుందలంచి సుకీర్తివర్తన

- వధికి
- యుక్షువనవెలా - ~~[illegible]~~ బోలెనుబ్బివం
తందల - దావల - నశ్రువా
- కులితె
- ప్రబాట్టి
- జెర్పుచిరుపు ప్రస్సినరతి
- గట్టుపె - నశ్రు

చదిరలు॥
జలవేగము
చేతరాసు
రోచాయుశ
ష్ఠలము॥

- సుల్పవి

పరారత్రి
- దర్పణము
- గంరప్పుతా
- చెంగరింప
- విశాంధి - మంద్భునమూర్తిసుకీర్తి
- సేనుడు
ధృత్తర

ఘేన॥
ఘేనకి।
అనిఅర్థము

- పార్థించుచుయు
- వాంఛితంబు - సుకీర్తివర్తమా

వలగ్నంబున మద్యపువలగ్గిరుమైనునపంబెంట్లి నిరుడునని రెం
నిష్ఫలాస్పదంబువిఫంబాయవినాగతసంబంధబాంధవం
బునువాంయూతశైలువల్వెలుపాక్షంబునువాంగధృదభిలవనిపని
౩౫౭ నిరంబులునర్గాపాంచ ప్రాణాపాజాతంబునునాబద్ధకు ద్వేష్టా
గరుపాంగేబ్బింబునునలంకృతవిప్రనిపూర్వింబునువభిరబిత రెంగ
వరిపుతలిశంబునునారాధితనవ(గ)పాంబునునఖండవాంధ్రిపా
ననానాపూర్వింబునున్నెయుమ్మకోపుపాంబు(వి)వర్తిల్లైనాన -
మచిరంబునా
౩౫౮ బింగరువేటబెట్టు తేడి బింబటీరాజి పుపారిదానివిరా
దంగది యుంచితపూర్ణినినదంబులీశోధసిఘూర్ణిలంగి
వింగడుపాంవిఘూపాపనరవెంప్రకలంగామకాపువానినుబ్
పెంగపనరతంబువిడిచేడి యుపుందల యుంటరాజ్ఞవిణ
౩౬౦ సమత్తైలప్లుత్తినలరా
హామరాణివినలరెగురులుకోకనదాంత్ర
స్వపుథూణి పుష్పమధ
(ప్ర)పురిసమరితినయుసపత్త్రవులగుపర్
౩౬౧ భృంగస్లులుకానంతాంవిశరపుపుష్పురములతోడ
(నథువ్రవృత్తి)ఘుణ్యగావరంబుతోడ
బాంధుగాంపుశివింబినచందనంబు
నాతికాంతాసలసంతినలుగుబట్టె
౩౬౨ (౧)జ్జలబాహ్యవసుౖనువువతీతీ(గ)వ(జ్జనస్యాలబా)విరిచె
పజ్జనశాలబేవీమశివంఖులపెరపుపెట్టుకుప్పిలె
గాజ్జుగినీరుజ్ఞమ్మెరుగులుకానవిప్పివిదివీరమొయ్యరవం
వెజ్జఘనాంగిపెప్పఘననారయుతావలనంబునేర్పునర్
౩౬౩ తోరపుజాంశువాంపకడిరిత్తులినెయ్యనభుమింపువ
వ్రీరపరంజితంబుగలనింబిపునెరావాంరసృష్టాంతిబం
గారువసంతపూండవరవంరకుళుల్కురుల్లులిల్లపై
లాంరతినాంజిరెపునవలాంజలరంబలసంబురెంతరె

- లగ్నజయసేనం - స్వేనదననిరెు
సమ్మ - చాలునిన - సంబంధిబాంధవం
- నాంయూత - వవిరకని
- బిసగాంపాంత - జాతంబునం - శుద్ధపా
గార్కృత్యాకగొంబు సునలంకృత వి ప్రసిహార్గం - ౪౦

- (ప్ర)వర్తిల్లై

- దడిపంజిడిరాజ
- యుంచి - బుల - ఘూర్ణి
- పాటుచాంటినరవెం(ప్ర)కలం
- రాద్రత్తిగ
సుపుత్తైలప్లుతిన
- నదాం.త

వలపు దివ్యనిఘు స్వ(గ్ర)వంబు

- సువపాంస్కృతివం జ్జనశాలబా
- జ్జత్రి
- విదివ్యకార
- నాంగ
- పసిడితాష్టుల
- సిగ్గి
- గాత్రై

౩౬౪ జలగుపాదవిరాధవిమురద్విక్రేతమిళిం
(కర్తృ ...)
దారిరియొక్కతిరిపుందాలిగప్పె
తరిరియాల్ నెరువెరుపడదుప్పి యొకమ్మొర్తి
కలికిపాల్లం యవల్లం యుత్తైన
నిలువువక్షము ప్రాలనిలిపి యొండాకవధూ
తిలకంబు తిలకంబు దిక్కైనదురు
నెరిప్పు నెరదిప్పు నెరపాదితనమయాది
కనువెలుగు పెరవెంద గంధములది
౩౬౫ నుకకరాలాప వారకళ్లకలుప్తైన
నెకవిలాసినిమగలకంచుకము దాదివె
నెకతలాంతప్పి చెప్పెనె రయాకకంబు
నెకతయున్నత్త యురిరెంబాళకవసాము
౩౬౬ అప్రకీర్తిస్నిచ్చె గామిను
అప్రకసినలంకరించిరాలోదరస్తే
భునములబాందారత్నము
నెకతప్రైనసిరాప్రులగుపారంతర్తి
౩౬౭ పదిరియుంబో యొపలంగొమున్నముధరా (త్త) గ్గ సత్రాంచమయుల్
బాదలెంని క్షీరమాంగ్ పల్లవము నెంభూరాళ్ళలిలలం
బొందవెంబాత్రావి యొపనో (గ) ములనె పెప్పె ...
వరవెంజాళ్ళరధాంగ దంపతులు విల్పుచెంమరుందతగ్గిరి
౩౬౮ సూరెలవెలు గుఫంజులక్క రరన్నిస్త
భూస్త్రామునిన్ప్రాతి ... రెరు
త్రైవారముఖ్యరవాంగ్గెలాలో చనైర
వమలునానదశిపాడుచేర్లు
విమలబంధునాప్యంతవిధురాంతమయుడుకళా
పృజ్ఞోన్నత్యవిరవిరగరగుమంద

- యొక్కతిరపరాందాలిగప్పె
- యాంచి
- ప్రేాల
నెరిబుట్టి
- వెరగంద
- దాదిగె
నెకలతాంతప్పి
అప్రకీర్తి
సక్రత్రైచేసి
- బాలంతలపతంగుడస్త
- నిక్షరవాగ్రపల్లవము సం - చాపలలర్క   చాంగ్రవి:౫
- చాంగ్రవియాపసా (గ) - ప్యెవచేసెదపచ్చరువ   అద్రి౫
- విల్పుచెం
- పంసాసూర్తిప్రాదిదెంరు
- మార్గా   మార్గాగా యాంజులు
- పులు

పంచతంత్రి - ౫౮

క్షేత్రప్రత్యేకరాగసంగతవర్ధమానభావంసి

వలరూపనీరభాగరము [illegible]

329 వలువచలిపాడుపొత్తులై గుబ్బలివసించు

గలిన లంకెతో తనా వంజసంకీర్ణము

పుష్పమాన స్నానగ వియ్యతలా [illegible] తోడ

బుధజనాశ్రిరవములు [illegible] భూపసుతుడు

330 తా [illegible] వాయుంతగునారా యుసుకరని నేనుంగ [illegible] యుసేను

ఎడునకోకేవర్ణకాగా యునగా యునవరాగ ధ్రమాంగదళ [illegible]

[illegible] నానాప్తిగానస్వర నా [illegible] విశేషంబులానందసంధా

యకంబులుగానెప్పానియ్య మానలోచన మధిబినాపెబిరాపవచి

తరాజమార్గంబున నేగుదెంచుచుండ

331 నీరవములాడయాడ మురినిండినసొంపు పసంగయంత్రలి

జిరచెరంగువిడి పడజిక్కుబులత్తైన కాంగు నెలవై

జిరగతన్యతా మరకేచ [illegible] రజూడగవ [illegible]

నేరుపాప (త్త) నే (త్త) యుధరల్లి తపంతునిరాజనందనుకై

332 తుసుపుసుగంధియా [illegible] పపంజరు గనుని మొగా తాత్పర్య

యుసుకుసుకన్నధానిని [illegible] ంగన [illegible] రసినేసనేయని

ఘుసురననన్నింయు పడనుంది పుపుంబ [illegible] వఘులను

[illegible] సురంభుపావ్యనుచు [illegible] బాలగ బొంకెన [illegible]

333 పొంగినరింపతో జిగుయుపోకుచుమంచముడిగనేర

స్సంగబళింపుపు [illegible] నిగనుంగాని యురపుపీడనాపంబలి

పంగరము యన్సినేదనుచు [illegible] బొరలింపత్రోచివి

[illegible] గలవంతిరియా [illegible] పపంపాము నెంత యుఘూపుపేడుకేని

334 పలగలింపి పట్టు రతివేడుక తేకులుసేయు పల్లవం

జాలుపొరాలునిలునిలుపైనపుపు యుసింపుకతాళువునిమా

[illegible] నిశాసనంబనుచు విశ్వదనాతి యురోజగారవా

తేరలసపుష్పరాగ [illegible] నకరి యుంజ [illegible] కుమారమున్నధీగ

335 అరవిరిచా గుతవుస్థిరసపుంయునకన్నులడిల్లసొంపుట్రి

ప్రతిప్రతికరణ

- పులిపిలువ

- హొదప్పు

- సంధ

- తొంద

- యుంబుకరని

- సరకసరక

- స్పవగాశ

- మానలోచనాలోచనవు - కవచి

- మార్గంబున నేగుచుండ

- నాంపుపసం

- విధిపద - తక్కె

- పరచి

- యొారసు

- నికటాంగన యుగారసి నేకు

- బరప వైత్రిపచ్చు

- రంపి - బొం

- పు (త్త) ని

సంగత - శయ్యపయింబొర

- యొారసు - సింహా - ఘూచు

కేల - రతికింబురలికలు

- నిలుపు - తాళుమానపే

- నిశా [illegible] నసం - విద్వుడ

[illegible] - యొారసు - జనిచూచి

విరిబంగరుతప్పు

కపచితు॥
కపచము
గాడియచి
కృశురంబు॥

పంచతంత్రీ -- ౧౪

ప్రీరంబు మంచిత్తేనుల్ మెయిన ప్పువెప్పులెపి మ్ములుగాన్నవరీ తమలు

పరికిన హాప్పులవర్లి సవచిలకవెప్పి గలెగడెరాతున్నా

మురుగానె నేలనెవి భవము మంచిదిపాప్పునవప్పిరంగనల్

౩౪౬ ఇంచిన రంబు గ్రహమున మిత్రవులునత్రయలూ౦డిరంాడిదెవె

దింపి పగాంబు దేవ్యనునుడే హానిప్పుప్రా ప్పాగానాంభువి

ప్రాంతల మించుకేనిదనాడనెప్పి దెప్పిహాంచుకం

కిరవనేహదం చెమెంక తేసరిమర్ప్లి గుమారుబూండేగే

౩౪౭ కెలుఘంయిస్తే వేగిగే తిరిం(బ్రు)తిసాలత మెంరజు(తే)జం

బాలివన్నెన పన్నునవమర్ప్లి ముస్తేద యెదప్పు రముత్తెపలుల్

మేలిమి ప్పాంజి తాంనేను మించులు కంచల(స్తు) మ్ముకింప మం

తాలనెప్లె తిమెకజవతాల రుదెప్పు మమారుప్పాండగే

౩౪౮ యిల్లు ఫురప్పిర తంబులు నిజర ప్పిష్ప మ్పుదగ్గాంరసాగ్రాంబుల వలం

రిం పనేగిపచ్చి మకెతి యెంరర ద్రాప్పి రంబుమ వారణాపవతరగాంబావ

తింపివాంళ బాప్పి వెనిరాజనంబువి ప్పిం పుమకప్పు నించరంబు

బుగదబిచని ముంచర(బ్రు) వెప్పస్సితనుకరింపెనవిముల్లాభిరావుంప్పె

౩౪౯ దంబున వాంచంబుర దించాశంభ్రి(తే) వ్వి సవిరాచిసంభవెసంతస మ

యింబున వడుప్తెవపరవెవల్లవపంనుమ్మరెవితంప్పెసా(ప్రు)ంబుహా

లుపుదెవె(వి)సిప్తనారప్పిద్ది భీరతనాప్రాంబుముంబురదింపె)

ప్పాలప్పిపాల్లంబులుంరన ప్పావారుప్పంబున మకరింప్పె ప్పవర్గ పవర్గ

౩౫౦ ప్పిప్పిపాంబ్బ బుత్ప వనసావప్పి రంబాలంప్పతంప్పె పురుప్పి (తే)

బునవెన యెంప్పె విచవితాంనంప్పెమధ్యనంబుమాంబింపె (ప)

తిప్ప దప్పిముబ్బపా (తం)ంప్పె యుప్పువిపాపాయుంపంబుతాం యు

ంకెయెప్పెయచ్చా

౩౫౧ మెంపానవిలవంతమెనవుప్పియెప్పి యెందెప్పినంప్పపా

తప్పపాంతభూంబిపాలననుసంప్పప్పిప్పిన్నం తరంబది

నాంకాలప్పిప్పి సంబిత ప్పి పాపమాగిహాసంగయప్పి భూంమురి

ప్పిప్పాంవెప్పిప్పితి సింధనంపుపాంబి యెగాముప్పిప్పుధుంభవగమురెప్పిద

150

సమిత - ఉచికృలు
కలుంబగ

ప్రమాణంబు -- శ్రీ (౧)౨ప

సం -- జూండగణ

ఉల్లు -- గతి

ముత్రరుల్

రాంచరాండగను - (గణ్య)ము కిం

జూండగణ

నిజస యుసదృష్టము సారసారంబు

బల రీ క్షి

ముందరసతిపులుత్తాభిరామంబై (భవ)ప్పసభయిముసు

శుభప్పిప్పసమారంబెనంబెంరు జనవాంటంబును పల్లవకు

సుమప్పిలసితంబైవసంత సమయంబునను (ప)సిద్ధపత్రి

గారవంబై సంగీతంబును

నాట్యకార్యంబులుందన కిభరతంబును నభర్లి పర్లి

ధుర్లిపంబైభారతంబు నుసర్వతోరణావిపారంబు నగుం

ండగిజయుసలుకంబాలం(ప్ర)తంబైనాంకలాకంబును వివిధవితా

నవితానంబై కురుత్తి (తే)ంబున (ప)తిష్టి తదధిములభపాం(తే)ంబైము

ఉపనంబునను కరించువివావామంటపంబురాంయుంబాలె మెననప్ప

యు

నమపవాలె

తనుసంభవుం శైనసంత

పార్తికుం -- శివాణ్ణామలునమ్మ

యిబాగోతరరాలపద్యములపాఠము
ప్రాధర్పిఠములతత్త్వము
నేరదరతు ప్పిల్లలగుసుయి
బుడినొంప్పలు ప్పిబరప్పి

౩౫౧ దానవశాత్రపుగాటలయ

సేనునిగారాబుపంతుసేరిగావుదిన

వృత్తాన్తపతిదలపోసిరయ

ధానియుతింధారభోసతనయుంసనయర్

లక్ష్మంబుగదిశే గగనవ

౩౫౨ లక్ష్మందెమ్మనిన బుద్ధులులలితగతింవు

స్నిగ్ధలు వంచభేరశింబి

స్నిగ్ధలునె బెలులు నొంపుతో జనినదపేర్

మదగాప్పు పెరయుగవసన

౩౫౩ గదియుంబినవరుని వింయుగతితశయలం

కుదపొప్పు కురయునింతికి

ముధిలు చిత్రాంబరములే వయసుగదిం

నడపింపవే వడుగులపై

౩౫౪ వడురాజెనిబాన్సియుడుగులానేర్చగదున

స్నిగ్ధవడుగులు పరాక్రముల్లగునప

వడుగులపై మెరయుపేలపానగనేర్పున్

౩౫౫ వేయాపవసింబుగాని తెలియుతెర్పునామ్ములతోదకమ్మఫా

దీపలవంటుంబోంట్లుపవదిప్పలతో వెలిదెబ్బరక్షరి

త్రీవరపుత్రుజెర్నదర్శితరిపానితోపాగింబ్రమా

దావమార్గున సుప్తతునియుల్వారిశాంపునిజేర్చరొంద్పునర్

౩౫౬ అపారిసాన్క్రిటిలుపతివాన్ప్రమునంపతిపేలుతజ్జిగ

సౌత్తానివేటినుల్లాలనాంతనసాత్రిపరంపరాంపుర

స్నిగ్ధవాముతోరాజతనయొంత్రమువాస్త్రమునంమవావర

తోవాపరంబునందిదెగురుండుసముతిపరంపరాంచముల

౩౫౭ అంతపబిత్తబాన్సిపనికాంతరితంబరితప్పిరత్నరా

రాంతపవావగుంరభ్వితరాంబునిగస్నెనిరాంబిరమ్యసం

పంచతంత్రి ... ౧౪ లబ్ధనాశనం ... ౧ ౨

... దానవ ... అ

... రాబు

... గదిస

... లలితగతిం

... స్నిగ్ధలు

... లునగుబెలులు నెంపు తోజనిరదవర్

... తుదగాప్పు మెరయుగవసిన

... గతినతిశయలం

... ముసముసుగిడవేర్

... పగము

... రాజు ... లొప్పింగను

... ములుగునటు

... పశంబు ... తొందరమ్మ

... కవదిప్పి

... లుస్పతుని

... కేల

... వనికాంత -- రత్నరా

... పటాపకుంధ -- సరాము

పంచతంత్రి ౮౪

శ్రాంత విలాస లక్ష్మీ గనుక్రేవ దిగధ్రువములేష్ఠి యెత్తిధి — పట్టితి

పంతుడు రాజనందనుడు పంగళసుతెత్తెవు గష్టెనింతిరేఁ

౩౭౯ అప్పుడు వధూ పకోన్నిమిత య్యైతెలిముత్తెపు సాసప్తాలధరా — కలూన్నపు

ధిపసుతు సాదలంపుదవతీ పుణి నించలిబుండు నెప్పెర — సమ్మది

ల్లీపనిభ యరూనవతా శిపైరి వెందలప్రాలవిశాలి కెంపుల

పప్పరిమితప్రి యరూపి యుకరాంబుజ శోభిపునెప్టెనెంత యర్ఘ్ — పెంపరూపి యిచు

౩౮౦ సరివెయు బ్రాలఫుష్ఠి కెలసందునదెప్ఠినపష్ఠి లప్ఠఫ్ఠిం — నబ

దెరతేర లింపఝూవెసుదతిం బతివల్లభు ఝూవెనింతియిఁ — తెర — యిచు

యుష్ఠీ రువురతబూపులంగలసి యేసెబరప్పరవుమర్గలప్పనివుయులు — యుష్ఠీరు — లసి

శరవులనిచ్చి నెన్నెడువు సారసబాణుడు సప్తసాలియై

౩౮౧ వివువనిత గులిరుప్రరకి

ఫ్రీడువనవనపరసెను భీయువనస్థాంచలపులు

విదితెరు నప్పెతలతో

పుడి పెప్ఠిరి పంచశరుడు పుడిపెప్ఠంగఁ

౩౮౨ అంబరదంశితాఖిల సమగ్రపుణి స్ఫూపవె రిరాంత రరా — రా

రుంబరపై రిసుండి రివధరా వరులయ్యైలనాగయరుస్తాపైవా

త్రెంబునప్రెఫైలాజలు ధరావ్రతసానుడుసంక్ష్మితానూరా

గంబునవేమిజప్పుతవకాగియ ప్రేత్రయమొగంబు వెల్పైగఁ — ఉతకంతెపు

౩౮౩ అగావిష్వబయురశో

త్రోగం బగబుంపువెదరు దార్ఠ్వనెనితరం — బనాచుటకనే ఠర్ఠియ్గానెని

బాగురువు బనగనయురశ

బ్రాగురు దడుగూదిసశ్శైటలు పెప్ఠియుంరాద్ — సత్త్రికలు పెంట్లార్తించెఁ

౩౮౪ అలోరవెయునరింబిరసురఫునరపద

ధ్యానవసంపాదినాంత్రానపాది

నెధ్వైరురుఘులతో నెత్తించిరురుపుబ

శ్రీ జితావారెన్నెపరిక్షభూరి

గళితచేలాంచలగ్రంథులై తొలఁగిరి
యిలువేలుపులకు పెద్దలకుం బెరిఁ
సల్పిరి సుధాశనాశరావిధ ప్రాంతాష్ట
తములుమనస్సున ముదమారఁ బ్రోవరి

౩౯౫ రాజసన్నిధి యుంతఃపురమున నుండె
పెండ్లి చవి చెప్పనే తెంచి పెండ్లికొడుకు
విప్రవృద్ధులకు బ్రాహ్మణులకిడి వేఁడి
విప్రులకు బంధుజనులకుం విడ్డివారి
కుబేరుని రసాంధులై ప్రీతంబొసఁగిరంత

౩౯౬ నిరుపమశోభనాష్టకములు నించిన పళ్లెరములు ధరించి సం
ప్పేరమున బూని యున్నదగు పగనేములుంబరి యుంపు బుంధరా
మరులు బచరించి గరిమంబున మూఁడవనాడు వర్తితెం
బరమసుపర్వస్నసౌజ్ఞ్యము యుప్పొంగెన యుపన్యరుణాయుం పేపవణి

౩౯౭ నలిరింగాంభీర పాత్రములతో పసపు పిన్నలేదేరునె మొదాములతో
గరిమె నద్దాంగపసానిశ్రోలు దిరుగంగాంరంతు లై తూర్యములు
మొరయింగాంగడ నెప్పినాఁగి బలిరాలోశాయుం నావేయుంరలే
సరసాప్తిం జదివించి రాప్తుల గురాజనస్తులు గురులు బూరగణ్

౩౯౮ అతిస్త్రీ తుల్లె నట్టి పోషస్త్రీ తుల్లె తాతుల్లె తనరారుధారుణి
ప్రతుల్యగుఛంబురమును బాశగ్రహంబులచే నిరంతర
ప్రాప్తి పరిపంధిరాజసమువ తిర్గసుకే తిర్గతమాజికి సైనా
జిగతగురరత్నపేయుంపల చేయుం వెలంబది వేలప్రేమ్నిద్రిఁ

౩౯౯ ధాంయుష్యాంయుఘయుతివ
రాయుం తోయుం పాత్రదాంత్ర్గరపుదజ్ఞగతి
తాంయుంగవతీపతిపట
పేయుం కోయుం శతంబు బిడ్డకొలనిచ్చెఁ

౪౦౦ సాంతభావ్నిపాంతవిశ్వభూాజనమనస్సంతాపములు విస్ఫూర్తిాం

— — ముల (ధా)
— — తెంచి చి
— — విప్రులకు బంధుజనులకు విడ్డివారి
— — బూనియున్నదగు పగనేము
— — గరలం
— — సొప్పనాక
— — రంతరు
— — (ప్రా)తి
— — చేయుం
— — ధాంయుం — — వ
— — దాంత్ర
— — పాలిత — — విస్ఫూ

పంచమ (శ్రీ) ... ౧౪

భోరుస్రా గవరంపవ్రత్తి వారణంబులు వారవష్పూర్తరవ
మ్రూతపాంసవగంధవారమొస్ప గసెన్నాకుంబులతో విస్ఫోట
భ్రాతత్తంబులవేడు వారపులపావుల్యులరా జుతేజంబునక
౪౦౧ శ్రీవారెగంధవావాపులనక్ష్మతష్మాతగగంధభూష్మణ
వ్రాతవ్రతిభర్తవద్గమగవా వాఘులంగవిస్త్రేమానవ
వ్రన్నవారములంగులీనమరావేమా [illegible] లవావాపులంగతో రవి
రావాతవిత్రభల్లురగునల్లునవిన్నిసుతేవిన వేటికి
౪౦౨ నవనన్నా త్తి మతంగజప్త్రిభుమదాతంత్ర బువారింబిరెయు
వ్రవనన్నోశివ్రవాత్రబ్రాంప్రి తమగాన్నవాన్న [illegible]
భువలంభిన్న దీరావరా శ్రీయులవంప్రి జ్ఞంగమన్రావరి
భువన సూర్యాతర్మలవిష్ణ నల్లునిని భూరాంతుండుద్రాతన్నపవర్ద
౪౦౩ అరదంబులు ... యులెలాభాత
రరదంబులనే తుపవనదళిత ...
... రదంబులభరనతరి
... రదంబులనిష్ఠ భూమి విమరలునివిని
౪౦౪ నెండియుంబెరుకలపసన్న పవిత్ర బ్రామాతనా దరించి తానుని
మపప్రతుండై సుతిత్రియా దుబిక్షనాల్లో కించియుష్ట్రుడ [illegible]
తాష్మండై యుంవనియె
జనియుంబినయుంటినిటో
౪౦౫ స్త్రీనయుంటినిన్నా త్రిస్త్రా త్రిసిరరాంసుల్లవు
ననబోండ్లువేంలుపేలన
మునుబూమునుమిమలష్పైన వాకింపోలరుగ
౪౦౬ వలసిరుగాను బంధముబామువాదయుష్ణ రుద్రాతనత్రిమల
పులతలగావ రెయుండబతి వాన్నురునా లులవారినె న్నెడం
గలుగళువస్మైవానులయుగాలునవ్వ ప్లైనటయుబుద్ధిలో

— — డ్రాగ
— — ఘుస్ప
— — భాత — — వల్పు వాంఘ దమాష్ట
— — భ [illegible] త్రి — — గతిఖిన్నమా
— — చేత (వా) త్రీత — — వేంథ్రు
— — బిశావశా — — భి
— — ఘుటక
— — లకుటిలా — వాత
— — తనభాంత
— — భూషి
— — భద్రి
— — పెంధియుంబెరుకలపసన్నపు విచ్చి జామాతనాదరించితాను సుపత్రుండై సుక్షత్రియాదుష్టానాలో కించియుష్ట్రుడ శ్రీమిత్ర తాష్మండై యుల్లనరెయు।
— — సరిరా
— — రుశా — డత్రిగ

155

పంచతంత్రి - - - ౫౪

కలబిత దంష్ట్రి భక్తి వరతంత్ర పుగవ్యుత్పవహారకా గ్రసి
౪౮ శ్రీతి నుత సేల ర్తృవసతి శింబతి పంచుకుంటుకేడని
లోత విండి యుక్షని క్షితి విశిష్టగురులు తవిదండ్ర లిప్పుకవి
మతులు సుకవ్య విప్రలబది పూబిసేవ పూవమువక్షుద్గానియా
మతమదలంబి శ్రీ త్రమనుపూమమన్త్ర వయొనపుర్ర వేద్వర్ర
౪౯ శ్రీ త్రపూపులబిత్రపులకివవిర్ర లవప్పు
ధవుని ద్వైపంబుగాదలపవప్పు
తోడి కోడండ్ర తొత్తునబాయునేరప్పు
పురుషుల గని పుని తిరుగపప్పు
శ్రీ నంగంభుప్పపులక్షుప్పు నవెప్పగారప్పు
పరప్పులైభక్తి వదలనప్పు
కాంగాని చెలులదగ్గర చెరింపకనుప్పు
యుమత్ర పుత్రుల పొందుడుగరప్పు
౫౦ తోడు తోనైన నందను తోడ నైన
యొంటు ఖ్యాపించుకనుభూపతింబుయుడుగవప్పు
వనులు గానవప్పు భూసురాంగనల చేత
త్రోలబూపించుకొనక చేవించిపప్పు
౫౧ శ్రీ వరవస్త్ర సేదను జక్కన్నగా రత్నల యుక్తి దేవి యుం
దేవరభోగ్య వృభవ విచిత్ర విభుండు నఖండ సాక్షి సం
భావితుడై మువాదనువుపూరు నభక్తిప్రపదర్శి రహా
శావినుతైక శక్తిధరు బంపతులూర్జిత వేలగారుతే
౫౨ తక్షని నైద బాసి యొయుండకపుడు పూర్వంపైన నైవింపనా
యుల లంబోదర సెప్పుత్రి దేవి నినున యొన్నైవ విష్ణు పైని
చల్లింబో యునవంత గుంద వలకెంచి యుప్పంబు ప్రార్థించిచి
ప్రత్యక్షమ నిభ దేవా నిండి బుఖ బుతుర్ంకె మ్రుక్కాలంబున నన్

- - ౹ ముళి
- - ల్గు తనల
- - గాని
- - చింయుత్రు - - చెయిద - - పెంచారప్పన
- - ములకవక్రిలు ముష్టు
- - లఫుముష్టు
- - గుముష్టు
- - పరంపు శ్లోకపై
- - పకల
- - తైలా
- - సెంటుపా - - దుగుముష్టు
- - పెంపుముష్టు
- - స్పష్టి - - యుట్లు
- - తుత్తై నఖ
- - పు తలు
- - వెక్కిలి

పంచతంత్రి — ౧౪

౪౧౨ అనియాంత్రిసుకీర్తితలవంయునానియెనంవతదిర్విసతిరా
ంతిమతిప్రతింగాంగిశింపునిన్నిసిర్విరకరతలంబుద్దిచిరక్షతినెచె
ష్టియుక్షిసిలకుత్రస్లంబుచిత్రంబిష్టియుష్టనిదెు
౪౧౩ నాంయుసుజుతుపుష్పిల్లాం
కేయులునాంయులుసుసెనుకేజయుసెనం
తోయుబలాంనిపెనిమియు
పాంయుసమునసెయ్యిదారుగుబాంగేర్ణదియెంగ్
౪౧౪ యురువ్రరవేంనులాంరయుగనెప్తినుండినసేమిణిరదం
త్రిరలుదుగాందెమాంయుసువిచాంనమువిన్నిదెథర్తమాంనమా
సరయునబిల్లిబంచెదవిశాంలకునెప్పదినుండుతోయుగ
ప్పరియందనంచుబుత్రితగుమాంపలదేవిసగాంరవంబునేర్
౪౧౫ విదిధ్రాంభరణాంబుల్పైచిత్రవస్త్రాంబులుపరిమళద్రవ్యంబు
లగుసర్వస్వపుత్రపౌత్రబంధుజనులనియోగాంగంబువరశిచెతురంత
యాంనాధిరూంఢయంగుబుచతురంగసేనాంపరిప్లితుండగున్ను
సుకీర్తిర్తతోనమురవిపురంబునవరిని సుఖంబుండెను
౪౧౬ తాబయునెనుదంతపెరమాందరణాంబునబ్రశ్నాంర్దసం
ప్రాంజలదన్నిసెల్లాగిచిపొందికమాంరనేనుత్నపాంచిగొ
త్రాంజిర్రత్నోనరవరాంత్ర్యజుపద్దనజైశిశోయునం
భోజభవాంలయంబునపుప్పునెమ్మెసురలభజింపగర్
తాంత్రిమత్తునభోజనాంధిరాంప్లంబులాంవరించి
౪౧౭ చెంద్రివపాంపన్నెజిలుగుదుప్పిలుప్పుచె
లక్ష్మిరంతపునోళ్ళపెష్టిమంచి
మెురుగుబిక్షిల్లపిష్టుపరపురిపబల్లి
సురవృక్షప్లిరుబురసూంరారాయి
పాంపుగట్టునగంధవడివరంబమువెష్టేటి

— రాంసుపుంకన్నిరుకరతలంబు నందుడిచరగ్నతి
— మత్నిల్లాం
— సుశ్లేస
-- గృ
-- లుచిత్రి
--- గుసు
-- బునసుండె
-- తకర
-- కెల్లా -- ప్రింది -- రన -- పాంచి
-- జరద్ధిత్ప్ర రా
రాంత్రి
-- చె -- లుచి
-- బిక్షలు -- పల్లు
-- ప్రిది -- పెష్టి

పంచతంత్రి ... ౧౪

కలహంబులికిలిభ్రాంశాలభేరణి

పండుపాపములునానపాలుపానసమును

ఖండచర్మైకరత్నాలపిండిమంట

౮౫ స్వాంఘ్నవరిషట్టుబిసదారిభాతివారు — — జాసరిపట్టుబరి — — పారు

వములుగుజరాతిపెంపులదీపములుబూతు — — బూతు

చిత్రపటములుపండినేరుపెంబుగవిని — — కది

తనరుసరసంబురాజనందనుడుసొంపు

౮౬ మంచిక(వి)మువేళవించినపప్పులు

సరసాళిజనముముజ్జనముచేశ

జిలుగుమాంద్రాళికప్పెలపాశిపట్టురి

పాముననుంపమరసంబప్పుళించి

చికిలిపైడాళిపంచుసముగోలించిరా — — టూశి

స్ఫముల్లైనమగులపాచిరములుల్వైచి

నాగసుగానుదుపకస్తూరిచేరికవిరి — శేఖుడియొసచిన్

కళ్ళుమగాడుముడ్డుచెప్పలపుటంచి కశికలుము

౯౦ గోపజన్వాలిపదనిచ్చిమాంరదుల్లి

మసుమగర్భంబుగాంజారుకొప్పుజెళ్ళి

చప్పులచేరుస్ఫసేమంతనరణిగూర్చి

కన్నెనిహాన్నెసంతుష్టగానుసెనచిన్

౯౧ సాంధిబుజ్జగించియునుగుంజెలువలెతనుదేరసవృద్ధాం

మాంరమపెరాబిలంబముసమంబనిలేకనవిలోమపోసుమం — — రసాయు

చాంరటలేవసిస్మృతరువుంరగవుందరసూయుపివ్వులం

స్థాంరవిచాంగిచేష్టమయుకాష్టనెంసుంజనలేక(కి)మ్మరి — — పాణాంశా — — వ్యజనం — — రుచి

౯౩ వనితనిలిచినిలిచిపప్పెలమంజీర

మంరనములుమానిమానివెంరయు

లజ్జవిడుపరాదులాంవన్వెమునులను వేము

పంచతంత్రి ... ౫౪

ప్రాణనాథతగులుబాయరాదు
యిట్లనేనిమంచిరంబుచేరజన్ని
౪౨౪ నెలులబరిమిచేశిపినిబినతల్లాంబు
చేరరానిసిగ్గుబెట్టేగానగ
ప్రాప్యుడయునుమెయాము కాండానక్షూంపట్టు
తేలుపుదండగానుమునితిబియుండా
౪౨౫ రతిబోరులంతమంచ
స్తితపంత్రిపదనపళ్లిసితద్భుతులం
ద్వైతులగతిమెరయుతేజో
విప్రమనపుత్రిపసూతిపిట్లనిరినేపాలయుర్
౪౨౬ యూపావపూపవయుసుని
నిపొంచమలాన వెంత్రనిదిపేర్గానరాని
తేపనిపొంటలనేనియు
గాంపాడుదుగానిగాసిగాచింపలేంబిూ
౪౨౭ యెంతతమనంబుగన్నిని గురుబోండ్లు
చేరనెల్లురుమగవారుచేరుదనర
నదియుర్ధాధిగరించి యూయులరుబోని
గదనిపిలుతుమ్రానివాంచెదవ్రుసుమీ
౪౨౮ అనినగుణ్ణముగువలందరు
పనినెపముననసూర్తాస్తేపరబినలజూ
వనతాన్రేయుగుమునంగన
మనసునమనంశిగుదిగెమూరాకోమూ
౪౨౯ వీప్రీమలూరుచుంచికనితోత్తులలోదనఖూంచువల్లభుం
చప్పిలఖాంచేభర్త తనునమిర్గనిఖాంబినఖాండ్రెంతలో
బుద్ధిలువంచివాగామురిబోసిరయుంభునర్హాసిరంజినిం
జిష్ణునవాంపిమేసెనలుబితత్త్యుతీర్లరసన్నసాబిర్మై
౪౩౦ అత్రిరాజసుమారన

-- సాంధు
-- శోరి -- చేరందెచ్చి
-- చెల్లుగ
-- త్రై -- ఖూంపట్టు
-- తలుపు
-- రతిబోరులంతపుండు
-- పళ్లి -- తులం
-- ద్వైతుల -- మెర
-- విూ
-- ఎంత -- బోండ్లు
-- నెల్ల
-- తుప్పు -- సుమ్మీ
-- పని -- ముని -- కరప
-- నసునమునంసిగ్గుదివ -- గాత్రు
-- ఉప్పి -- కసితూంకు
-- ఖూర -- దడంతలో
-- ప్రసాంచిర్మై

పంచతంత్రి ... ౧౮

దౌత్య నవమునవమునననున యెరావ్యులసరసా
యెుత్యవిచేష్టలవన్నియు
చిత్రముగరగింపిసెజ్జచేరగదెచ్చి
౪౩౧ మగువనికం బంధ్యసంచగా మగువులవష్టమ్ములని
పరికింపనాపమునవరముపట్టె
నేత్రవిల్యాత్రావులె నెడుమెమగంబని యిరుసు
మూర్ఖానవిషమునవముక్తౌబట్టె
లేమునెకంఠమా వినెదాద్ర్తనాఘ్యని
తడవులాగునవపునసప్తనములంప్తె
పిరుమెప్పుబిగువునబెరువేదనడుముని
సేడలించుగవిశోకముడివదల్పె
౪౩౨ నాతినేరాప్యునారోప్యునరుసమాన
ముత్యపురేనెరావుయెంతాగాములరయునెనుమ
ననుముపాకెతనంబునసధిపపుత్తు
డంబుడానవపరికంభవరాపరించె
౪౩౩ పెడురెలింపరింపట్టిధివివరుకానిపిమందుసోకిశి
గ్రాడనివాతినంనగుబ్బయుండువాసించినపిల్లి మారుమా
వాడుమొగంబునందెవిరుయెుబ్బెపడంచరితోడనిమ్మనం
పెడియుయిమ్మెపన్నులపవిందగుబుంగలసంఠివేమరుగ్
౪౩౪ జేనవముప్తుతోడవతిజేతయుగవల్లినగోరతీరుగా
వెనియులాభిచుట్టిధనపిల్లినవాగ్యశీంఠముర్వరా
జానిసగంబువెంగొర్కిర్వానవరదంబులపందియిుర్వినా
లానవిదెయిప్తిపత్తిములతోధళుకాతెరుపుంధనంబినగ్
౪౩౫ వాంతురివిరామసప్రకమునందిఖబిగ్గనిప్తెబిపట్టియుల్
వాలిసుధాంధరంబురదనంబునెమెట్టినతాఖలెత్తి
రాతిశయుత్తుమెందిబామరాలార్వునుగస్పరమూసిపల్లవం

-- దౌత్య
-- సెజ్జచేరగ
-- మగువనికం
-- కునెవిముగంబుని
-- లాగుని
కుగదీన
-- నాతి
-- కెను -- యువలయు
ననప
-- మండు
-- చుట్టు -- గరఖండి
-- కుకకి -- యుర్వి
-- నది -- లలా
-- బిగ్గని
-- బుని
-- మెంది

జి మల్లసౌర కాంజవలు బిక్ష తరగాలు బానరించె పల్లరుగ్

౪౩౬ అంగజు నాంపరాంయిరుమున వంపిరవళాంచిన నిశ్చరత్తెపా

వంగివమ్మలాయిరుబల లెచిరయుం వమ్మెరంల్లాంబరాంచలం

బుంగరియుంచిపోంవువుగిప్త్రికెవాయునకె గుబోప్రసనం

నంగవోవాంచబుష్టెన్లె పజనృనికి క్షవిలొకనాంయుతిన్

యుష్మాగానురూంపవిలాంనంబులంబొడలి సుఖంచి రద్దంపమలు మరిద్ధు

౪౩౭ సురభి పుష్పాలయుంది జ్యోత్స్నింపెనారాము

నేమనాంరాజన్నె చిత్రుబుండు

నెలవాంసగమునతె ప్పుదెవ్రెవానార

చెంపములు వాన్నె పోత్రమునుతుండు

వంకరవవల్లస్తగరనించెన్లె నా(బి)

గువాంలనా ద్వాంత్రిశపుంజరుండు

పలపంరినేనురాంగముల యుంచెచిపురుజు

ప్పురములు నవష్పైరి భుంజునుండు

౪౩౮ గాంరుడాశ్మైపాంచ స్పైనకసాంధ

వాంళిపెలనాంచితి వేరవిన్వాంజితుండు

రతులనల యుత్తెనలశరత్తాంజుకచన

నవిశయ్పప్తితిలతికమూంరాంకుబిరగ

౪౩౯ వంశాక్షారత్నంబునున

పృవొరము గానుతుండు భోగమువానియుప్పెరశా

నవాంవిలనుండకనియుల

బవాంయుమాంనండు(గ్రే)కరుజాంచిపలెంపురియుగ్

౪౪౦ దాలికినవిన్నేప్పర్ధరిత్రిక

వరవస్త్రవవిధిచివెల్లవాన్లెయుడవం

వురవుగామెయివునినమూండుడు

లురడింపగనేపుధొడుబొవడెవెల్లుపూ

తులత్రుూంచి

-- నిష్ఠర

-- చిత్రమ్మై

గుబాళపుర

-- ప్పంగమువాంఛబుల్లెన్లె పజనృనిర

-- పొందెమ్మిత్రించె

- కల

-- తల

-- ~~శాబ~~ కనురాంగముల

-- నపైకి

-- దాశి

-- విత్రత్రి

-- లబాందవించె

-- దాంరకిసి విష్టై

మయు

ప్పుకు -- (శ్రీ)కచా

161

పంచతంత్రి ... ౭౪

౪౪౧ తనకుతెవ్రులుమూడెనని భార్యచెప్పిన
నేవ్రదాని మాంపనిజముచేశి
వెంగప్పెదనవనస్నాని జేంపఖూంబతి
చెడుగనిష్ఠుతిస్త్రీశింపదేగుని
౪౪౨ వెడమాయలపుట్టిల్లగు
జెడుగుంగల్గాలుపాపశేషంబునచే
పతినపతంబునవాక్యం
గాడునాస్త్రడురాంజబాధగుంచదెతాలుతగ
౪౪౩ నాంవినిజాలచరరచుణుం
తావానరవిభునవనిమొనరింతెయ్యధరాతి
దేవసుతతయుక్తిపధచెప్పు
మాంవినిరందననినతనిపతతిప్పనిరోగ
౪౪౪ త్రికనాతితలగభీరాంపాంరజతిలఖేయు
మాంవారకష్టలినాంలాంభిరాము
మాగ్నితేమండలవన్నెరాంవుమణిసాంధ
మాంబ్రహ్మాశంఖవిప్రాప్తవాంయు
మాంప్రాణపవనవాక్యారుణాంధసేవ్యతి
మాంఫలశ్రీమునుమున్నెమకిరాంబ
మాంధాంత్రిధీర్ఘాంర్యారంభచరణజం
భాంచతివాంక్షైలాంభ్రమురగ
౪౪౫ మాంబరప్రాంశుదాంసధాంరాంధ్రినాంగ
మాంధ్రివన్వానపధశతాంగాంతిశ్రయము
బ్రహ్మనైనసుబ్రహ్మతింపశేగదరంబెట్టె
భూంపదురునూంప్రరంబునాంచెపురంబు
అలరాంబితక్షీరనరిడు
౪౪౬ ధమ
నలరాంబివమారభధ్రెనుపేతమవి

— — నగుడే
— పుట్టిల్లగు
— — నిజాలచే
— — తీయూక
— — మూచం దీపం
— — స్వైరుణ్ణి
— మస
— ధాత్రా
— — లాంఛను
— — పెంగదరంబి
తనరిన
— యేల

పంచతంత్రి ... ౧౪

శాలిపు దౌసండుండునలుది

పులహారుంపలిమిచెల్లుపాడులకలనగల్

౪౪౨ ఆలగుంపులుగోరి యెల్లొద్దులేబూరి

యేనుములేమునిమందలెల్లొద్దుపు

లులవరంబులువారుశాలముశానిపది

పల్లుబండ్లంతియవేమల్లుమగులు

తలుపుదూలపుకాష్ఠములులోనిగాగాండి

పశువులుమంగిడుకెండురచ్చదూళు

లేనుగోడిగెలేగురింపులుదెలురూపలె

తారప్పులుగూరుపాతరలనాలుబ

౪౪౩ కలుపురవివేరుదండయెలుకవృత్తిగ

పాగడపుల్లపూసనాన్నప్పలవిరెపతిగ

బుర్రబొట్లనబిలుమెలుబొమ్మగలిగి

నాపురముననెయెలునవ్వింపాపురాడుపు

౪౪౪ వానిపినిష్ఠావతియన

గానుపల్లాలుగలదుపమునియ్యవయా

నూనపురంబునసదిప్లా

రానందలతాలవాలయ్యెలసిల్లిన్

అదియెట్లనాడు

౪౪౫ కగంతలనెదపండ్రాప్పిలితసన్నద్ధారమునకల్లష్టమా

పులతవలాంపవాప్పవలిగుల్లెతపల్లవిగలబలానవలె

ప్రెలువతిమున్నదాప్రపపలెనిశతాష్ట్రపవాష్టమానిపల

నెలపులబద్దివిగవతికెంబునితత్రయనితపంబున్నన్

గానమలిధూళిధూసరితపంతలునావష్ఠరకిరపర్ర

రాపురసంగయిరపరిధానునిబద్దకరాశిపారదర

--మిచెల్లు

- ఏనులదొడ్లు

యెనుగుములు - శైల

- బలిపారు

- సాగరా

పశుపుమం. గిడుకెండురచ్ఛవడావు

లేనగోడిగెలేనుగుంపులవళ్లు

తారప్పులు - గూరుపాతరలనాలుబ

- కలివేరు

పాగడపు

- బాటు

బెల్లాలు .. పరేలా

.. ఖారా

.. పరిశ్లిష్ట

- కుంభదాలి .. ఘనం

- శాప

. తాటి

కోవెల . నాతపతప్త

- ధాన .. రాశి

స్త్రీ మిళదళి(ఘృ)ష్ట్రీ(ద్రి) పులుభసంసరణీతరుబితుడ్రగాఢబిం
తాంపుయుశాంత్రీనద్భ్రజనిత(శ్రీ)మతాంపితుగాంచెనెప్పర్కి
౭౫౧ కాంబిర్భిగంబిలశోభా
రంప్రైనపత్రాంతవఘునశాంత(త్రీ)(శ్రీ)ఘుగాం
వింబియులవింతనరుఘుబి
కొంబింపకదాంవిపిపుబిపుబయుప్లనిరెక్
౭౫౩ నిలుపంజొయులుతేపెనిపుపెప్రమానిరాంయుకెపలవి
తెవిశెంబాంధ్రగాంగత్రైతదిభ్రర్భిర్భిర్భిప్పురన్(త్రి)కళాం
కవితాంన్నీర్భిజరాంజబింబర్భితసాన్ప్నాత్రారసంప్నావనాం
కలనందరాంకపధ్ర(పి)రురాంగాజనితగ్రాణింధ్రజంపంజుమాం
౭౫౪ కలదుగదాంయునిపెరాపిం
బలుమింబులుసందడింపబలికినబింతాం
పులవ్రైదయుడగుపవాడ
స్త్రీవిమాంపులువినవెసరతపుశాంయునయుంత్రేక
అప్లదత్ర(పి)తివవనుండెయుండెనప్యుండెతతెరువరినీత్యించి
౭౫౫ అంపాజాలపుబింతనిమనసు చేర్పాకాంపన్నాంపుమాంపలా
వింప్పంగుమాండదునిడుప్రాప్పెరుగుదుమాంలెంపెనుతప్పింబిసం
సాంపాక్రింతయుశాంనర్పాదెరుగవప్పింపల్లభోముప్పవాం
కొపంబోరుతయుంబిరాంప్రగదనాంపుంజాప్తుమాంనీకధలు
౭౫౬ అనిపరిదాంకంబళికిన
వినికొండదాకమనసుపల్లవింబినదాంనిం
గనుగానియుంతడిసునెబి
ఉప్పునదిదిసిపివింపబోరుబుప్పుపతరుణి
౭౫౭ నీరపెయుకింతతేమియుసునినీరయుపెప్పెనసుగన్పెవప్పిదు

పర్తి

- పీడితు

- పంచప్రందత్తి -- శాంత
తనదు
కాంచించర
- నీరు -- తేవేల
గ్రాణింతర్భ
- బలుమించులు

- పేయురయుంత్రేక
- యుంత -- వెంతియుంతెరువరినీత్యించి
- నీవు
- నీక్షిం
- పొర్కిం
- కొంపంబోరె -- రావు -- కథలు

- వింపగదానిం
- తను

- ర్ద -- దు

2 Pan Q

పంచతంత్రి ...

స్త్రీరతకోర్కె రాయుచు తనకోరికలు బగళ్ళు కంపన
గోరకముచూడలేక మది గుందుచు నిత్తిగనాడి ప్రోయుతిం
వారణావేక రాణుబుగాలు వంచిరరాలము దండు చేశితినే
౪౫౮ నాపవనీశుడిట్టి నదనంగ దనంబునస్త్రి దిర్జుబ్బా
వాలేశరధ్భారథ యిరుదారులుగూనిన చిరాబివెంబ్రినే
సరాలు
వెస్త్రితల్లి ట్టి యుంచుపవరాలు వరాలు రూపలుం
గోకలువరానివంక్షుంతలుకులుపుగనాభి బువాదినతీ ముట్టి
౪౫౯ శ్రీకమనిర్బ్బ పసుంతతులన్నియుదెబ్బినమస్తరించియు
స్త్రీ రసంబెలర్పు తనచేతికినిచ్చినవాని నన్నియుం
గ్రైవనితళిభూప్త్రవితాంతరవృత్తిల రవనాంతయై
రాజుధ్వనంబు చేసెహాడువాయి రనేమునసేతుగోడలిక్
౪౬౦ తిప్పినదిప్పు చెప్పు చిరదిండికి గళ్ళినహాల్పు సాంగదే
చిప్పుపివన్నెయూతులను చేతులు సాచునెలప్పుడెనియు
పప్పుదు సంతసేహాంపములబాయిరుదుపాయిరుదుచెప్పినప్పుడే
శప్పుడిజంతయున్నైరిచెరాతనయూయునయూనుష్యంగతినే
౪౬౧ రావరవునవెండియుననిరి
గావించిన పనులు పెద్దగలవవినావే
వివరిం
లావినుపింపగపేష్మల
నీవయురుంగుదుప్రొడాగునెయురుపకేరుల్లులు
౪౬౨ నీపపయురుదియుపవలశిన
తొలేపంజనుతింపమమ్ముదూరగపనినే
దేవరదనకోశోవల
దేవుల్లంబడితివిసివితింగోడలిచేర్
౪౬౩ హాలబగనాకయున్నతకునుకోడలికింబలికింపనెయిర్లుములు
గలవెవలానివంప్రిరవుక్నైకొనియూమురివుంజెజ్జెప్పెదం
బలుమరునం(బు) దనిగుణభంగు పెరుంగనిహారుసత్తియం

- శ్రీ
- సిద్ధి
- - బునన్న
- వాల
- కృ - - సరాలు
తళు - - బువాది
- తళిరా
రాజుతనంబు
- - సాలది
చెప్పినమన్న
చేయుడు - - లే
- యునయూను
-
- వవి
- వినుపింపగ
- గెదవు
- యుదియుట
- తింక
- దనరా
- పగ - - నత్తరలను
- - చెప్పెదం

దెలిశె (దు/ద్ధ/దు) గాదెశా యుగరితే మరిదాంగునె ప్రజ్ఞపాపములు

౪౬౪ ప్రాపప ప్రాపెంగదపట

గావర యుంగావెనసుబుగదిపన్మలెం

పాపశాలతల్లిజెప్పిన

నావాప్నైములన్నితము యరుపులని యుప్పిశౌ

౪౬౫ తల్లిఫలుములుగాంధన తాఙ్నిలేర

యుత్రపాంగనపులపాంతపెుంటునవర

బ్రతుకుబ్రాన్ప్రము విదిబినిభోరవిరకి

నరుగుడెంబితినననన యప్పింబుజాన్ప్రి

౪౬౬ ప్రతని బూంబి యుల్లని రెంయెప్పు దలప్రదునాతి నీతితో

బూంతిదలంబి శిగులకు జబ్బువునుండినసుండుగాంచాలి

పాంతురకాంతి శిపము నవారదిపోలబోవజాపినం

వేతరప్రంద విప్పుకావనిరబంగభునిన్నెనకన్నెమె

౪౬౭ పలలసతి యుత్రముశాలవి

తెలిసి యునితల్లిమనసుదెలిశి యుతగవి

యుటు మరి వె(ర) దెలిశం

దలకోవలి ఖుఝుమనువిధంబిదిగాదె

౪౬౮ నావిని యుతల్లినుబెడు

శ్రీవలబోపుండమదవతుల నెప్పుయుకిం

గావగరాంధాపతులకు

నీవని యుబో యెల్లవారని శౌ యుట్లంగిత్

౪౬౯ మిన్నలప్తెబోవదుగద

యున్నలతనదదాపుగాప్ప్రియుయలెప్పిరిం

గనుప్పాదపున్నెవెలమున

నన్నెలతుకన ప్పివానికప్పు రెల్లనిరెంగ్

-- శెదుగాదిజేయు -- ధాగునె

-- గది

-- యుత్ర

-- గ్నింబు

-- నట్టి

-- బూంతి -- సుంది

-- కరాంతి

-- న్నై

-- లది

-- ధంబిది

-- నది

-- సన్నె

౪౨౦ పరసతి ననిరని రుసుగుం
బురుషుని తోవారాంతి నిలరు వుసవాంఛాసగం — వాంతౌసగం
సురతసుఖశుల్కములే గాని — పుగ
యిరవత్తునే పవిత్రముత్రుంబుత్తుగ్
౪౨౧ ననుభూంతగలవె తొల్లిబు
ఘనజఘనలప్తైత వంబుపతలుంగిలం
వినుపింపనే యంకన్నిరు
గను ననిగాని యుఘూరానేడబుండప్రీతిగ్ — గను — తాలి
౪౨౨ యిచ్చ్యసుండనెల తోచి యిట్లునవడంబశిబిక్షతన్నితో — కన
వచ్చితినే బ్రాహ్మణనిలువంవవెప్రాత్వదయుంచూరానసం — తమ
బొచ్చితదంగబల్లుతపే యిరాతనితోతలసాలనిద్రరా
మచ్చికరాంపవితేనయుష్టతముల్ దరిరాళ్లములారాజరింరదనల్ — యుటమపుండిటి
౪౨౩ అనివేగవతీజలములు
గాని యిరాంమశిపుంతుడోడుకానిపృథుగతులం
జనియెనెరుశెరుగపుండను
తనయిల్లెరెసానియుప్పరతనికెరుగించెన్ — పప
౪౨౪ అంతపతేరివేలుపవేరాబ్రికే తిరోవాతుడయిస్త్రీవాసరాం
తాంపరుముల్ జలంగెపలయుండాలుబేకయంబవేస్సేతిప్పే — మంతిని — సత్రి
మంతినివూంపవూంచహనిమణిపుంతుడుచేరవుసుంగానవేరియు
కిరాంతభేయుంబుతేపవరినే గెప్పిక్షేశలునిల్లుబేరాగగ్
౪౨౫ యేనియుఖుంతోత్తపిపుంతగుపాలిపునక్షిప్పనియు — దుబా — పగప — [illegible]
నాంపదుబ్బాయుకేవగేవనాంపనురూలగతింబరిపుంపుసే — స్వకేపిక
పాంపనివన్నిక్కి పివపంచజలోచనకైదురంతత్రసం
తాపవునుంటెదంచగినతాలివిగాపునవచ్చినాంతనే — గాంధి
దిపసిగాందిదంతవసియుంబిపివాతవునందుబో యుదగ్
౪౨౬ పుంకుదునాంరునవాంయున

పండుచునిష్కన్ని యెుమంబిమాంకే యిబిమా
యుండులుబిడుడు వెప్రతిసుడి
గండంబులుతే వెఫ్రండుస్నా నుమున్నోర్చర్
౪౨౨ శాపగ దవిమున్న దుష్టిన

వసరము వలె రేగారత్తిబికినవాంలో
వత్తి బిడ్డనెతుంగ్రానిసం
తసముసరెడెసాంని వచ్చితసమతిపనియర్
౪౨౩ వెప్పుడు దేవియూల రాధవేశెదు వాకిటం వారలెవ్వరం
బ్రిష్ఫులుగాంచితానెరుగనష్టరుగంబ్రియుఖాంబివాండనం
వప్పినముల్లులోనితడాపండి దెవాంకిటుంబిల్లె చోట్టుష్టై
తొప్పడి నెన్నడేనియు నెరుంగుదునెూంననుతానెరుంగును
౪౨౪ అల్లిలవంట్టునాంపడపయుంగతి నేదెబవారము లుగ్రోపాం
చేల(బ)వాంసిగాండె తనకై ప్రడనైనపరుండరాందెయూం
నేలన్నాంనినిల్వపెరనేలముసెూంగ్నముగాందె యుంచరం
దాలముగాందెయుష్ణనికేసాంయుబిరెత్తన ఖాంబియుష్టనర్
౪౨౫ అలప చంట్టుసాంపడప ఆయున యుంతయుంవాండాయేరిపిం
బాంలిదీగాదె యుప్పెడలజాలనివారుబయుష్టనుండెశై
వేలుపులైనత హారులవేడిరెయుక్కరపాయునంజలం
చేలపరుండనిష్టిపునకిష్టునిపుబ్బముగాందెవల్లవా
౪౨౬ పసిబిడ్డతన్నితోగ

వసపెుండాపదిసమునరుగగానితనికిని
ప్పసుధతలగష్టుపానియురె
వసరపనేత్తిన్నునండుగాన్పిస్త్రీర్
౪౨౭ బాలుబిసాంశింపపుముని
యూలరిరెడెసాంనిపుగననదలించిసుముం
దాలుమునేపునువిష్రో

- - ప్రశి
- - పైపండుకాం
- - పసి
- - శిటు
- - పాంకసం
- - నత - - కటునిష్లిబాంలియుక్రై
- - ఆలటు
- - నేలయు - గాండెయుక్రై — యుసేత్తిత్తి తొంబినతరిపు
- - యుాంయపు
- - బాంవిడి - - సుండురే
- - నిపుంశ్మ
- - పుస
- - సత్తెల్లా

శంభవతంత్రి . . . ౧౮

తాలిమివసిరయింప్రపునిరయతనిలాలింపెఁ
శ్రీష్మపలాలితుంత్రైరయవ్యగిమంతుంతరయ్యేంపపసులకొప్పంబునసర్గిసం

౪౫౩ సలధండపసిబిగదిరాలాలబిపేమిరిజెఖ్ఖి
మొలిగకంండగబఖ్ఖియఖ్ఖిసెఖ్ఖి

క్రోష్ణసంకయతోడుపోండువిష్ణదిభాంగే
నెరపవబంయబాండిశలబనిబి

తనివెప్పిపలినీయతానవ్రాంగిరయనుంగు
నిసుప్రజోవిలవాండినిదిబుప్పి

మొంతుపులుగానిపోవసండకొండయడవెచ్చి
కోడితండంబులగాండ్లోస్టవ్వి

౪౫౪ దాలిగాంగిననిరాండివిలిపవ్వి
వడుగుప్తెక్రుపానిరాళ్ళవుబదిబిపఖ్ఖి
మంబమునగాంలినిదురింవవంగని క్షేప్తిపి
కాంరయనుపెన్నబడప్రైబిపొండాసంగి

౪౫౫ సన్నెబూండప్రసితమంచంబుబాండ
దుర్ఘగంబడిబరబనిర్ఘరపదాలు
మగనతిహార్షపవునురునవర్గాయలాండి
వెడదగంగాండిపులునపాండుగుడిబిలేబి

౪౫౬ గడుసుంబోపలుబ్రిడ్డల్
విదిళోకపుత్రివిష్ణతెచ్చిబలిప్రగసున్నం
బిడకయొకపొన్నిపన్నె
విదియొండెకొన్ని
విదియొకపొన్నిమడుపులిమ్మికంబలివెఁ

౪౫౭ మగవాడనగాంతువెద
పొగరుంబారయమునపన్నెలాంపులనెల్లం
దగిలిరపియింపలదే
మగవానికినెండిపునరిసమాంనముజగలిఁ

— యుంపు
— యుఖ్ఖు — యుప్పంటు — సుండెనంతి
— చెండి — చెప్పి
— యొలిగ — పొలుబి
— కొళ్ళు — జాంగు

— కల
— జాతవలబాండినిదిబుచ్చి

— క్రేగమ్మి

— నిలేపి

— బడ్డల్
బకరాంకటుగ్రివ్యతెచ్చిఁటతకని
— నసున్నం
— విడియొండెటకొన్ని

జగిలి

— తెనెండుప

౪౫౫ వారణావేశవశాన్నిప్రేరవల్లఘుసేవపవృష్టిపోవుచు
స్వామిమిత్రాంరుణేప్రేరవముసంగలరవ్రేరాంపబోండ్లలో
తాంరసస్మైసతేరుగలదాంనిమెకేనెంకబోటఁవెన్నెల
నాంరతిదేవ్రవెరడుప్రవీణుత్రింరుమం మ్మెడునాంపనింతయుర్
౪౫౯ పలుచవిష్ణునిష్పురప్రాణయుమువాండప్రకంపిసెప్పుడం
గవిగిరారెక్కవింబగానకవర్తప్రకాంప్రరవేర్పునిస్వజి
వెలయులనాంగబిప్పిదిదివేడుకబోవినవేరుచిత్రము
పాలతుకవాంధనుండునిదిటాంకవనాంనెరుగంగజెప్పుచు
౪౬౦ తడవునుండియునిదినిం
స్వేదిగెదననియుండుమురతునసుంపయునాప్రం
గాడుకువిడియుంపుసొంప్పుం
జడుపుంజానగానగనప్పినాంశిపిననిచెంగ్
౪౬౧ ధీరతపుంచిదాంనిపనిదింప్రదుకేతులవేడమాంపలె
తేరునన్ననప్పిల్లిపొనితిప్పిదురాష్టిదువంచుఖాంవదె
యుాంరవెనప్పచాంతవెరతునుండుమేరుంగుదునిష్ఠపోలదె
వేరత విల్లుపోలవెరుగింపవయుప్పిరితోనెజప్పుదున్
౪౬౨ నాంవినవెండియునలయు
ప్రాంవతి పతిజాంబివలివెసరసతనెన్ని
నాంవలెననివేడుదునట
నాంవలసంగనలుపుల్లునాంయుంత్రైనన్
౪౬౩ వేడుకబుప్పెడువినవా
తోడుబుమాంజెప్పుకన్నదోసవయులేదే
వేడియుంబోయుతివనచెలి
వేడిల్లితివలుడునప్పివెలదిపిననిరెంగ్
౪౬౪ ప్రెప్పపసప్పవతాంనెరుగనెంతొకబోగవయుదాంనికెంబిరా
పప్పగావుందుగాంతిగతప్పెవునవాకిటనాండికిగవ్వెమం
గప్పునవేయిలంజగురిగాంచిరుగాండవెరుంగవెమెనా

-- ప్రగిరి
-- పైకా
-- తువినంచి
-- యుము
-- పెగు -- పైచుచునిస్వనే
-- దది -- బాలిని

-- నదిల్లునికునితిప్పుదుకుప్పుదు
-- కైనప్పుచాంలవెరతునుందుమ
-- తాండి
-- నే నే

-- నాంపలసంగనలుపుల్లునాంయుంత్రైనన్

-- నచతి

-- బిప్పుప -- కాంచిత
-- తప
-- గాతనె

కుక్కురికంబు నంత్రీ యుమ ఘుమ్మిరి మాంపలు వేయునేయం కిన్ — ఘుమ్మరి

౪౯౫ నాంవిని గోరగింపన యునంబులు విస్ఫురితాంధ్ర కోష్ఠయై

యూంతెజమాం యులాండి యునునాంత నిశోరవెంరుంగు బోడుకై ... యును

లైపదిష్టైన వేడుదురుగాంచె మెరుంగులై రుంగ తోరువా

లైవినతాని మాంపలకమాంమగవానికి చెప్పుచష్టునె

౪౯౬ దాంపురమువేకనేత్రీయు ... లతాం

నాంపురములుకే యుమున్నగరితలతోనే

తేపురములు వాంస్త్రీ తుంరె

నాంపులనినుఖంట్టి వాంరిగాంనవెతులువాం

౪౯౭ అనికెలసి పులుమపులుమన

తనుజూంతంజూంతపట్టితన్నెంగాష్టెం

తనవినతనదిష్టైననలుం

గానలగురాదవంగని తెగని కొండాంతమునర్

౪౯౮ నాంవరమెత్తి యుల్లుతనుగాంరియుపెట్టురునన్నదాంనిని

నాంవతిజూంచి చేంచరభసంబునకెడ్డైన బత్తై సెాంపిని

తెవయెరింగనాంచెమునుచెప్పు నగుంజవిపెట్టి యున్నినే ... వేమరి మేనయిబె

వే వక్షిన్నవేడుకాన వేమరియె న్నిద్రప్పినాంతనే

౪౯౯ నాంతోరవినన్నడుగుల ... యూం ... నరి

యైాంతెగురెంపునకేముగిసెనికనేమనుకుం

రాంతిపాడుకతడుపాలనం

జాంతకెనాంశ్నాతిపరినవ యుమునజరచెర్

అయ్యస్త్రీ ములబదిదండతాంరిపభుజంగియుంబోలెన మెయ్యావాంనాంగి ... అట్లు వేటు

నంగిమయ్యేన యులుకంబట్టునకెపవిదిబినిలువబదియులువెలువదే ... కేలుంబదితిసురం

౫౦౦ ఆదికల్బదితి నెాంరం

నాంరితి నెాం యుల్లమునంగిలననెాంతరితే

పంచవత్రి ···· ౧౪

గాంధవసౌరాపీక్షనవేరా

పాండునెయల్లాలిలనస్నగాఫ్ఠంబిఫ్లేన్

౧౦౧ పిరసమునగాష్టుబదినా

పరిగరితలతోన(బ)తుకస్నైతునెమరిని

సురిబోద్భుత్రాపబోదం

ధరియింతునెస్నైతుపింతదరవిభ్రోలే

సనుగన్న(వై)జలరు

౧౦౨ వినుపింబినపిదపినంచువెసబుద్ధిగ్గెం

దునికింయుపకెగుస్తైతవ

మునేనంపవల్లభ్యున్నెనపమునసదిభోయర్

౧౦౩ యేంతెంబినిర్మరుద్ధ

ప్రీతింమునిమంతుగ్నౌ(బీ)బిగిగానిపవ్రా

బ్భాలఫ్రీధు(వ)ధనమును

శాంతోధరిబెనగరెండుబాలప్రేళ్

౧౦౪ విసువరబసునివింపెదున

ప్రసిపాండపడుత్నిశాంప్రుబాయుపగడువె

ప్రసవ్వెనయుష్టుయూరప

నసురుసుర్తెబెప్రులునెం(దు)మునవాఠోయుర్

౧౦౫ అ(యస్తో)ధ్రులనియుపవత్రినయుస్ల్పవస్తుతియుష్ణనియె

౧౦౬ అదశేడుబంబ్బిపాండపదదియూరానెవానికినెనుబన్నబా

విదవనుదెంపునింబ్బిమగడింతయెరుంగరయుండెనిప్రునా

యుడనవసింబియేంబుశివనెబైడురతైననారపదెల్పుమం

ప్రోడుగుమతండుబంటుంకారిన్రైయనినిర్సువెముఫ్లుజశ్రీడున్

౧౦౭ వెఫ్టినవెన్నియుందరిగబిన్నిపమారునిఠంబిసర్వేమం

— లాగాలిన

— తుకస్నైతునె

— సురిబా

— స్తైతుమి

— పనంచుం

— మలన

— నంఖుని

— సుబివిరి

— తికినంద్పనతియుట్నినివేం

— తిశు — కాని — స్వ(బా)

— యేయుంఠనేవునా

ఇప్పగర ంప్ల యిప్పిధ్రపుబి(త) పునాంపనిపేడుమాతడి
స్నాప్పనిమొాంపుటానమదురపులుబల్లురు పుంపు జొత్తిరెం
తప్పునుతేమయిప్లిడుతస్నిస్నిపాంబులిరిగెనటికను
౧౦౭ నాంచినివూంయూంతనితో
నివనుసుపునికుబితోంయునేయువశాంని
వేపులుపుష్టుంయుంనిన
యెన్నెపలరనిపూంస్ననెత్తులుండితివివర్
౧౦౮ తివినవితేమిశాంయుగలపరౌంరపనేష్టుపుమూంరుబల్లుతె
స్టునిశిమోంసరించినిలు విరాంపుపుబియప్పి వధూంయుఁవప్రివి
కాంనకపన్నెపట్టుపిడుగాంనిపునస్త్రన దుగ్ధపుంచుప
నొనపెలపర్నాండుపునుపూంనపుబేకతతోసరించినర్
~~౧౦౯~~ పత్రంబుచెన్నిన్నిప్పుకానుదాంననివిచెప్పినపునిపుంతుండపుడ్యాంలుగాం
ప్రకాడునునతిరంగిరునెరుడిగించినా
౧౦౯ పుండరీచెప్పినట్టునిలుపోపనియూంరపనేర్రితెప్రియే
క్రొండినచంయుంపాంపడీపుడేమగనెరాంపురితేరుచిర్లలో
క్రండీదెవిడునాంకాడుపుగాంఉపృవత్రనయుండుసప్పుపా
పుండనవినిత్రిచికానుపూంయునివొంశిపుతోసరించినర్
౧౧౦ అప్పుడువచెలువజారుని
పుప్పుంపునుగలవరించితోరప్రపురిపెం
బుప్పుతిలవులుపనడలం
జాప్పెరడపుండతనశశుప్రపటరిగెర్
౧౧౧ అరిగిపెరిగిన యరాంపపనరచించురచి
లోంచప్పుచిరుగనితనపప్పునెతిపప్పి
పంబిశిచిన్నిచిపొతిపొతులనమర్రిగ
పుగనిచెంగెలజెనపియుప్పుగుపచెడచె

యుద్ధ
— — మరుత్త — — కుబాత్తియే
— మియు — — బుని — నంచారుగ్
— — గలవా
— — ట్టేనిసివెమా
— — గించి నైరుంగించినా
— — చబి
పడిపుతేమగునా
క్రందిదే
— — రచి

౫౧౧ ఆలరితనవయనశీలం
శైలందనుజనశిబిరనగేరుపవతనయ
గ్రాలవితెలియసపరుని
గ్రాలనియరాశక్తిచిక్కడడగేమిరాళిని
౫౧౩ రాపనల్లనిగుమ్మనెవనుదునారాయవ్యునరొక్తినా
నావిప్రాంతులగుబ్బతిటినడలోనంబిరానకేతుంతుని
కాప్రెటెంకోరకస్తులంబాదిచెరాలంగేలవత్తించెగా
తెరవంసమ్మెలగాప్తెతిప్పెబిరునిప్పులుశైలైవేతంబులన్
౫౧౪ చేసెసిపలరాంయనిప్త
రాసములసగారజటిసిరాపుంగాడురా
తాసుదతిదెబ్బతుసుని
గ్రాసపున్నిబిరాతెచన్నత్రావెడుకొడుమన్
౫౧౫ బిరాయుయయుమిట్టిపడెయు
గ్రోపంరుధిరంబుగవృష్టిపృసుదునెండలా
రాపపదవంయుపాపడు
రాయుపకప్రైరుధారుగరాప్రునవన్పైన్
అన్నైదప్పవినియిష్టాపతియుపవతిపిష్టనియు
౫౧౬ కాడుకుంగురపుచనవబా
విదనెతోరతులచెనగనెతెంముభునా
వదకేలందారించిత
వడుతెల్లవభుయుఫాలనగావరారశక్తిని
౫౧౭ తమనవుబుస్ఫెనెదదిగవుంబువరక్తినశెబోవన్
గామరునినెడుపెంచెనదిగొతిరుగంబదిదన్నెసంగిర
వ్యుమరలనంమనప్తుపమబొవ్యునినెవనుకంట్రద్రామ్హో
గవునఐయంబుచెప్పినసుకానిపజెదినసుఖింయవాంనికిన్
౫౧౮ శోకంజూబెగదయ్యయారాకయంకినెపుప్పందఉయాయంయుకిం

-- ఆలకిత
నగిరి
-- కదరుపి

... తిల్లునైకతారానం
... చెం. క్రారకంబ్బలం -- చేకాపా
... రాప్రైన్
- చేసెరువ -- నిశ్లైకై

కారకమ్

-- బుట్టినెరదిగతంబునర -- పటె

రామరా
-- దానిక
పై రంబూ -- యతినిపట్టుంది

కొంరాంచేరదెనాని యుప్పలవంటంగాం బట్టిగాం వచ్చెనే

ధారక్షాళివ సింపెవస్త్రాసగ బుతుంగ మాత్మ యిల్లాలికే

పాంరుతలోవలికంచుబల్లువుత [illegible] గాంధినింబాందినక్షా

౫౧౯ కవితనవయువ జనిరులనా

పలుకుంబంతుంబుచెల్లుబడిగారాత్రిం

గలసియెుక వయుడు పుస్తకాని

పిలిచిననికిమ్మనేరపెట్టెదువుగనిర్

అనియిప్పుడవ్వలివుతిమంతుందరవ్వెనన తండదిబలుకువన్నెల్లవలి

పెనవన్నెపులువినికర్షపుంచుత్తర్కింపఫుచునిల్లనిరెం

౫౨౦ యెుడగల్లిగిన్నుంచెద్దనువెం

వ్యేదవెడుపురివసులవంటియవారవుచనుబా

విడుగాని పుణ్యవురప్పెదు

విడనాడపెయిపపుబనుపవేయిల్లాలిర్

౫౨౧ నావాని మాంపలవలో

లోవెడవెడనగుపుయింటింలోపలిపలయి

బ్రావతిబోయెంబోయిన

గౌరవరపుంద్రమంపుసాడుకబ్బిళర్

౫౨౨ పలగవించిపట్టురతికించిరుచిపలుకాయులోనగా

నాంలరిజంతనెచెదితినవ్వుకసిగ్గులవాడవాడునే

యాంలనువింతదానవుగనాలవయాంతెకతేరనవ్వుబా

ల్లాలు పబుంవెదాలెగకెవాంమగవారవెరింగిరేని యిర్

౫౨౩ వేసనిచేయుగాందెపులివాసలనుయిల్లలుంగపాంసునే

గానయువంయుదానహారగానిపనులుతలమాందవచ్చినే

రానప్పాలువెవిడువరాయిసుడ్లాంతవరాలసుపత్నరవంబునంసల

బానవబల్లవంపాంలిపురాజగరాంగవుత్రితినిల్లనర్

-- తారా

-- సింధువు

-- తాంబూలా -- తమిందుం గుందినపాత్రంబులు

-- అనియిప్పుడవ్వలివుతి -- కమిని

-- పరగలుగనుంతెదసుమీ

-- దరె

-- పలికెలయి

-- గౌరవర -- త [illegible]

-- తాంలరి

-- దాంతికగరవు

-- గవుంసునే

-- యునిసరు

౩౧౪ యియ్యవంబుదానవేల
విట్టపాటకెంగేలనన్నుఁజెనకితిన్నిన్నుబా
యియ్యఁపస్రాణంబులుబాయుట
సుఖలాలనగరుణావదవేయుష్ణాంశ్

౩౧౫ అనిబాతిపాతిబెట్టిన
పైనస్రాంతవరాలనిలబెరళించిఘన
స్రానకెళ్ళిళ్ళిళ్ళకాగిట
నెనయించెంబంధబాణాబుడెనహాబ్బంగన్

౩౧౬ అదియెయుత్తరుఁగునసతనిం
గదియుంబడసిల్లివెరవుగలదానిగతిం
గుదులుకొనినేలబుసరో
పైరవమునేనెయ్యుచేపఁదితినమున్నదలన్

౩౧౭ శోవశవదిగాంవదిగా
వేదయన్నెకాకులనవేపుంప్పైనే
గావడుమగదనియులయి
స్నానవతిపర్ణకెంపునిద్రోబెవదికెలబదగన్

౩౧౮ కళాంపాంతంబుకంప్తెమున్యగాంవేచి యుష్టులుపబెలువవన్నెలనాంపా
మతింపంబనివిత్రమిత్రుపంతంబుబెళ్లిగదా యునిజాంరునిరరంబు
నరరంబువరవిపక్రిలిగింతబెట్టెనప్పుడువతుర్థయకాంవశేషంబుగా

౩౧౯ రాత్రిజనియెదిపులుపైరాశవతింబాందెప్పిస్సురలుపిసపిన
మనియెందధిమధనఘుమఘుమధ్వనంబులునెరసెగోవప్పనోలాపా
లంబులువిననరాళైనయిప్పుదళ్ళపాంబువెదలిపెరదిజాంబివప్పుటం
వవిఘాలరభదొండుపాయునవనుష్టెమకొనియుండె

౩౨౦ ఆపుడిస్సావతియుట్లో
నుపవల్లిభ్యనిలిపబనిచెయొలాంపరయులుబా

- తినినాబాం

- అదియుత్తర
- నిద్దుపై
- కానసే
- మనదలున్

- ఘుమదాపై
- పెరదు
- నుపేచికాం

- ఘునిలువబనిచియె

2 Pan R

శ్రీపాదపుగలపుష్పపయిం

గపుపన్నెవారసుమరగాగూర్చుండెడి

౧౩౧ గాలిపండరాలుపలలో

లక్షుం
పలికించుసుదెంచిపుష్పపైదనయుల్లాలి

నిలిచినతెరగెరుకగనపు

తల్లులువెడలుబుద్ధినిన్నియుంచిననలుల్లోని

౧౩౨ యూలుపువంగడంబుగలభీజవరాలనియూవిశ్వాసంబ
నాలిదియెంత్తురంపుదడఫేంపరియుంచితిదినిన్నపా
వాలుసవాంపదీచెనటుసంగతియెుంజారమాయుష్మియూ
యూలరజంత జంపిసుభిన్నయెుకదిసునచెంత్తయూడదగ్

౧౩౩ అనిపాయుష్మనియూండ్లదీయుపుస్సుదెడనయుప్పంజయూనపుష్పది
గ్గనురిసెయెుదురనిలువంబడియుల్లనియెు

౧౩౩ యూలుపువంగడంబుగలదేపుపుబోంట్లపనేపుగారరా
నాలిదియుష్టురంపుదడఫేంపరియుంటుటురోతగాదెనే
౧౩౪ నేలసవాంపునన్నపుడియుంపుమెుకానెునరోపపెంత్తిగ
వర్తాలనెనేపునేదగుదునావనునేకియులాండనిప్పేలుగ్

౧౩౪ న్నిపుపురత్తిబిత్తపనినిప్పుదినపుష్పిపాంబుజేరియూ
దిప్పునసున్నశకాదిసుదతింపుటుపిప్పిరమంచినాడవి
త్రెప్పలిరంపునాపుగలదే యుపివుండలబట్టియూత్రియూ
త్రైనదస్తెపుపుచెదరంరరణంబునపానినెవ్వెడని

౧౩౫ తన్నినవాడుపప్రీరణాతామురసంబులవాలినన్నపే
పున్నదిపేదునావలనన్నియుపేరపులోపుగన్నెనా
పిన్నతనంబాన్నెపెవిచెప్పుపుచెప్పునసిగ్గుజోపనా
తన్నయుసన్నపతానగరివారికిదండుగజెప్పనిప్పగున్

౧౩౬ చెరుపపుపుపూరంబని
పరిపరియుగంతాన్నినప్పప్రాదిరంపంగా

పలికించె

మోవిమోవిలు

విడియుట్టు -- దరం

యుబన్నియూ

దేటుచుండినయుష్పందిజయూన

దరం -- నిం

పాంము

దస్నము -- నవాని

న్నెయునే -- గాపుష్ప

సంవత్సరం(త్రి) ౭౪

౧ పురుగుచేసేగురుతలవరు

లలిఘురిపత్యేసునిపాంచాలాకంచితగర్

గలుసులుపైచివగురిదులు

౫౩౨ పులుఘుత్పోసి నూఢిసాసుచుపదిరుంజునిరూ — పుల్లని

పాడిమునిగానిచనిధరణి

తలవల్లభు యెల్లా లనిశపెత ప్పైపర్తరవర్

౫౩౫ నరపతిదండుపుగానిరు — పెద్దలగుత్రోసి

పురివెదలగ(కైరావై)నపురుడుపువనదరాడు

శ్రీరిరూలగునేసునుధా

పారణాంబిదిరునుచువానరా(గ్రి)గిజైప్తి

చెప్పివెంరిరుబపాలుపూనుండు

తులువానే యిల్లాల

౫౩౮ రస్సిరివేశికిలోడులోయునదిదానిపు(ప్పు)ష్యా — శుక్లకు

పుల్లిసుతెగజూలచితివివి — వ్యక్తపు

తల(లె)(ప్పి)స్నూకారితవోయుదపుతరువాంతర్ — చేపటి

చేపిటినసావ్యుధూరం

౫౪౦ బ్రైవోరుంమోసమ (ర్పై)వనిరుంత్రి కిస్సం — లను

తాపమునబాక్రిపారలను — వా

బ్రాహ్మణులుబాయ్యుపాలునింయుకి(రి)సవా — (క్రిం)చా — సంతి

౫౪౧ త్రింప్రూవయూడునినంటి — క్రించు

(స్త్రీ)ంచుపయునసెంతసింధుకేలాలమునం

పంచింపబడదెములునైన

పంచనవుబ్బిజాతనమతశలష్టుబ్రాతర్ — సచరి

౫౪౨ నావినివానసస్థరగ

త్రావరునేప్పించిపరితె(రే)నుడునయుచి

ధన్యవైభవగుణసుభగం
భాస్వర విచరింపవిరాయుపాఖ్యానంబున్
౧౪౩ సుఖంబున (ప)రాజుమనుపేరుపేరితో
నేయంజాలినన్నుబోయంకనక
విపత్తిపుట్టుజుప్పు వెనిష్టకలంకష్టి
భావనాపు కలరిష్టవగవిభుడు
(శ్రీ)వలనసున్నదిజిష్ఠింధార్తింగె
౧౪౫ కలుగుట్టుమొందుగురానుగుగరుగువా
విపిపెండినెరిజికలసుబలుసు
వ(రి) మంత్రైన మన్ద్రిమారేడుబిబూరుంగు
గోరింపలాడ్డుగుసవిదారిపి
జుష్టివారివిడిజిడిసురుగుడుమాలుగు
పాపపవిసరిపెద్దాలకలి
పొన్నబాట్టుగుపరికపాగజ్ఞాదివిస్ఫు
గుముదంధుగుద్దువింధుగొనుకెను
౧౪౭ బల్లవింతెమురప్పకిశేనాడుగు
నిషప్పటివింపిన్నేశిన్నెవిష్యజవిష్ఠ
వెగిపెవుమొదలుగాంగలప్రాంపల
రానననగుమమెవ్వరానపొరయి
౧౪౮ నరపులరాంతరాళముకిరి(ప)వ్యాపాయితశంఖుసకృతః
పరిత్త్వితిషిప(రా)ంధములువాసినపప్పుంబాన్యవాంజిజె
ఘుర్ణరితవుట్లైనబొగత్తికిజాలకపల్లలముబ్భిజింపెనా
నరములరుంసము(గ)బలపాంరిలవులప్పినాలులారియుమలు
౧౪౯ ఆశ్వశ్రేతజుంతుభేషగబలాంఛ్పదరియాపింగువానురక్తిగో
తావాత్త్రతివ(జ)కరినాంతిశరూప్యతిశార్ణ్రస్పై
భావృష్టింక(ప)శిధరుబిరావృతపారగజుంధదానపై

- - కింపు
- - విపరి
- - కలుగుట్టుమొందుగు
- - సమృద్ధి
- - గొరంతలాదప్పగు(త్రి)పిరావి
- - రుగుతుమిలుగుప
- - పటుచం(ద్ర)పసరికి
- - గరిత్వాశేదిప్పు
- - గురివిందె
- - నిష్ఠతుమ్మతుమికినెమ్మజిమ్మ
- - పెరయిక
- - (క్రి)మణాయిత
- - ఇపాసి - - రిజ
- - జాగతికిజాలక
- - ఆపా్నత - - లాంఛ్య
- - శృగశృంగ
- - ఖామామికం

పంచతంత్రి ... ౧౪

త్సావాఘాతి|తం డఘను|త్తధ్వానంబునస్త్రాలుబెట్టిలులు
౧౫౭ పరణ్ప్రాంత పరిష్టుఫలు నిరుపమాంబ్ధిస్థాన సంకీర్తన
స్ఫురణాంబుస్నేఘన ఫ్లైమందనిరి తెప్పుగ్నిడువారంచును
ప్రస్ఫురబుద్ధింబవెజింపుమేఘములదంత్రశ్రేయంవేయంఅల
వారణారంభణ్ణాస్థంభగాంబులు తదిప్పుపన్నెకఖండాంబులు
౧౫౮ తనరక్కులే క్షీరసంభవాండఘపనద్వంతబ్రిదాంబుంచుపులు
వినజప్పుంప్పైరగిప్పపోతిమిత్ర పాంశంవిట్టిపోదోలవే
వస్త్రేస్నాప్తిక్షరజాదరస్థితి|స్నిఘ్నాభ్రోగుద్దె పాంశిగ
సైనినప్యాగ్నారతరాంపవింపునున్నెలుంగులు గుంభ్రులైవేసవి
౧౬౦ లైలైస్త్రాంకిపధ(వ)ధానగుణవెుప్పుంగారీసారవృత్తులు
వపింపంవిళ్ళవాంబర(ఫ)మితభ్రీవింజే యెునపృత్తరా
షష్ఠంబు(గ)గజాష్టాంతిప్లిపనపండూలంబుగానుంతుగుం
స్థైపంవాస్త్రెములయ్యరన్నెమునపల్లాస్ప్రే(వి)కారంబునద్
౧౬౧ (త్రి)స్త్రిదెవెప్పుడుఘుఘుర్నరిత్త్వని పప్రదంగన్నాయిగాతాక్షుని
ప్లెంద్దస్నాలవిశాలలోలసపరంభైయెుస్రుప్రేంగోర్ధతిం
బింధుల్ద్రాస్తునపుంగరంగములనిత్తైమప్పైరాంవి(ప)మిం
పంద్రుల్దిప్పెప్పంచుప్లెదాంగుణపరిస్ఫురంధుల్తిగ్గాంపవిర్
౧౬౨ అలఘువరవారిధారా

దళితప్పతిపాలసకలధరణీభృత్తం

స్త్రలప్పైయెుకలంపర

స్రైలవునబగదేవిరుపోలిపనమురుర్
౧౬౩ (అ)దిరాంఘలప్పశాలప్పితంపైపంచవపస్థానంబునుసత్తిసంపన్నంబైన
హారగాంబులుగబగవయువిపెరయెూస్పంభైసిత్తీంధానగరం
బును|స్తు|వాశతపరమపాంసంభైవేదాంతశాం ప్రాంబునునఖం
౧౬౪ డనత్తి యాని రూపగాంభై|పాపెరగాంబును(ప్ర)బోధితనిగమ
బాలంబైత్రీధాంగతద్ధ శ్రీంబునుఘనరస(ప్ర)ధానంబైవివ్రి(ప్ర)

--- తిచందమునతి
--- గాపాంతచి
--- జస్నేఘనత్తమెుందనిదిదిచ్చింగే
--- ప్రశ

--- కజసంభ --- దాచించు

--- వనిరధూప్రక్ష --- ధరష్మిమితవేకాష్ట

పాంగి --- నాశనాశ,
వాంబర(ఫ)మితభ్రీతింజేయు
-వాల్తిప్పసన --- గానంతు

(ప్రం)గ్రి ---- తారని
స్రేంద --- లాలస
మండుంగర। --- పప్తిరాచి
పత్తెగయుక్తిదాంగు --- తదుగాంపవిర్

లంకితంత్రెపంచవల
గాంబును
బునపాపిత --- వేదాంవ
(ప)బాంధిత
తధాంగతధ

పంచవతుర్థి ... ఆ

బంధంబునఁగననుకరింపనమృవనో (ప) భాంవంబునా.

౫౫౪ వెదికశాంనిధిగలదబి

భాంతుండనుసవురవిభుడుసంతతపంప

సార్వత్రీతసుంధిరయునర్షత

పాంతంత్రేపంపపంపముంపవతిరుగుఁ

౫౫౬ ఆతాంబేలాపనాంబంరేయిద్ధరణీవన్నేపాంశవిపాప్తిపరం

బైతరయుంబులుపాంసితెరణీరత్నాసన్నవీధులంవిపభూం

భాంతప్రాయిలసితతాంనిలస్త్రేతాంరత్నాలునాచేరిరే

ప్రాంతాభ్యో(గ)ముసుంవిష్ణుంఖలగతింపరిఁంబివరింపగన్

౫౫౭ అరవురిచిన్నగ్రనాంబాగులునాపపుల్లెంగుత్తెడపంగుత్తెయొదల్

సురసురస్త్రీకృనయిష్టెదవిలోసొనవ్వతయోస్థలంబునన్

బారయిరులతోరహొన్నవెవిభూంమిపిదాంర్చినయుండితండపులు

గారుపేంపుపత్రీశబ్రయిరులవహంత్రమిగాంచి(ప)పవిత్రలితర్యైం

౫౫౮ ఘనరత్నసంబునగరియం

జనునప్పుడుదుకనురవిభుడుప్పగతంబునని

ప్లనితలనిత్తిపాండుర

పనియిరుండుదునేఖంతుదహునదిబాంర్ప యొర్పెన్

౫౫౯ సవలదుప్పజంతుసంబ్రాంతజలదుగన్

సేమనుండువెళ్ళిచెప్పులేక

చెడుగుపాంమిగాంమిచేపత్తమీానుచే

నేరుపునచేతనెగడుచోంత

శారిస్తోలప్పుగ్రావిరోధావసుంధర

౫౬౦ పెగశితెగినపనిదినిప్పులేను

జలతలంబువిదిచిచనుదెంచినాంబుద్ధి

ప్రశ్నర్గమైయిరుపెళ్ళుబాందగంయ

ధంబునను - (ప)వాంవంబున

శ్రీదేవర్షి

ధరణీవన్నేపాంరవిపాప్తిపరం

విరతరత్నాసన్నవీధులం

సేతలాంబిల

ప్రాంతానేవ్వే - - వరిఁంబివరింపగాన్

(బ)ంగుడు

తటిస్థలంబులన్

శాప్రి

(ప)వల్ప

జనునప్రదక్షమురవిభుడు,

తాలచెనిప్పుమాంబుర

సంక్రాంత

సేమనుండువెళ్ళిచెప్పులేక

చేత

శారిస్తోలప్పు - - శోధిర

మెగసి

పుర్తి - - చెప్పు

౧౬౧ కాలంబుదాఁపవెవ్వరు
కాలుదురనివగబనిరవసాందవిశాధ
బావ్లేలందూలివెభ్రంథవ
కాలంవరణంబువపురంపాపౌతరంబై
కాతింబవెనిశ్చెల
౧౬౨ కితింనిలుమువంయుగనిగరియ్యిష్టబా
దాంతోదర్శ్వనముఖంబున
మాంతతదర్శిన్రలవేస్వుపాగశిబల్గైన్
౧౬౩ పౌదివితెకతెరగవాగం
గధనాంకెవమ్మెత్తి వరుజనిదాంనిం
దురకోరలుకోరలుబో
కాదలేకయనియబారల్పికారుసంమునుండేన్
౧౬౪ విరంగుపగాంవకనరయం
దరదెరాకలువారరాంతదదవదికోరశెం
కోరికినినెంగొలదుపగులదు
చిరుమొరవలుపోయుపుల్లశెదంమంబులు
యుయమృగధూంతనిదనవదంశంబునని విశవలితమువ్యంబైకాం
ర్భంబుతనలోనిష్టనివితనేరంచె
౧౬౫ బురగదురోసిపోవిడువబూలదువెసయవెకోరలం
గారికెడుదినిదెమిమునగోరముపాంబలెపాంయుపాయువుం
దరుగానియూండనిష్నైనబునకతపాలున ధిష్ణుబెట్టియూ
మురకనన శ్రీరంబయునినన్న ధిగాంచదనేరుసాన్నైదన్
౧౬౬ అవనిశ్రీయంచిధర
త్రినకూంఘుండగుదునవురవరుతానన్నం
గనుగానియుష్మనేలాం
తనువలయంముల్లుబాదవుపిష్టిపెత్తో

181

బాలుడు

బాల్పిం

బవెనతినిశ్చెల

ప్పదాబా
ద్రాంతోదర్శెనమురం

తెరతేర
కమృతిత్తెకరుదని
మురకోరలుకోరలుసైాం

దరదర...గారి
గారికిన మెంగలదు
చిరు...పోయె...నిలరం
దూంరదశనదంశననిర్తిన

వర్ణెంబె
బయునమున్నధగాం
నిరూంక్షుంరగులు
ముల్లుబోరదపుపిసవెత్రి

పంచతంత్రి ... ౭౪

౧౬౭ మరువక్షేయెండులుఘాంషులు

గారికినాంరెమొడలుపుచ్చుడుదగునెనేకేలా

వెరవిరిబంధముబుద్ధిం

ధరాధినికితెరప్రచెప్పైదం వినుమర్థిని

౧౬౫ నానకపుచ్చుడుమార్గముగను

రానెరదంతనుప్రదపరగాముపఘూనా

పైనునిదియెంతదంబు

సాధనములలోచెప్పుగొంత దడపర్నెనే

౧౬౮ చెన్నారనప్రభుచేశిన

వెన్నెలవెంమెత్తన గుడుదిపులపాసం

పన్నములు జుబ్బాతసువా

కొన్నిమరాత్మ నవునే వంగుడువగవచ్చునే

౧౭౦ తనివిసనదినపోవని

మనమునదలపోసి కోసి మనుగడప్పైనె

కనుప్పైన వెరపుజిప్తితి

వనికూర్చి(తి) వరుదాదెనప్పాడుపంరుగు

అప్పులుకలుసిద్ధాంతకరించి యుప్పంబకం బట్టు చేసి చేసి మువారు

మా(తి)మైబూరకుండిరంచ్చుభిజాష్టె నకిప్పునరియె

౧౭౧ తరవయ్యెనేటంలేది

స్వాదిమెన్నెప్పైననాం నానే తనివిసనం

గుడువవలెనిచివమువెప్పుమా

జతి యుకనేవనినవారి వత్తి ముదినలోన

౧౭౨ యీంకంచకంబుదినమం

ఇక్రాంతరం గురజిల్లైదప్లైననుపెంచకమం

బావిభూర్భవోత్రలిరా

సాంతి తప్పెంరుపదుస్సు ప్రంబి ప్లైదియే

మరువకనే మలుపురులు

ధరిత్రి - - పెరవు - - - మచ్చిగ

మేను

నెన్నెబరం

బుచివ్వా

వెరవు

సిద్ధాంతికరించి - - - బట్టు చేసి చేసి

మా(తి)బూర - - - బాంధవు

స్వాదిమేనెప్పైననా

- - దనలోన

కంబునామార

వంచకమం

కచ్చపంచి

౧౨౩ అనఘుండవగుదువనా

నెనపుప్రోత్తిబులంగనేవులునేపాదమూత్రం

భినువుంతనానదెవ్వీధి

మెనవెడ్డునిపంచుకెళ్లుపుర్రుదుపై యుండున్ — పిడు

వెంతను నగర్రానిశ్రీపుష్టు — నగుగా విక్షి ప్రేమ

౧౨౪ గుత్రవుగాన్వైన్యదాష్టకాని యున్నపధ్ధం

చెతుర్రవునీరంటగవలె

చిత్రవునుఖ్యపారణావశ్శిసరస్వైవర్ — బాలక

బొగలబొయిటివారవు

౧౨౫ భూనేమిఖంచంబులునే సంస్కృతాభాధా

భూగరరాబుద్ధిబంబుకే — పరు

పూగెవర్కమాటవిష్ణోయువబాహ్యనుమర్

౧౨౬ స్త్రైదారుఖవుగనూధిన

పాదవుబివియుటయుక్తపమునంతోష

స్రాధుర్వార్వప్రాప్తము

పెంపాధంపద్మ్రగవుగుబునురువతి బరవెర్

౧౨౭ శ్రీకరాయూపాత్తునన

స్తకంపెయూనవుగన్నియుంథగామురినుబొ

టంకిగలుగు పెంతయునికే

శకులాగ్రీశశాప్తివురియుబలవరుబనేర్

౧౨౮ వెదవాయున్నకమాటల

కదవికిభిబనితిరిగవన్లీయుప్పుటయుండా

నదవిబడిబరుగువారివే

గద్దేతేరినగర్వ బింబుగాంజుష్యశిశా

౧౨౯ అవనవిశంశువారుడు

వనవరునేష్టింబియుంతపాడళుగాపుం — యుంటి

యు

దీనవచనిసి మఱిపుడనా
మనుదేయని తెలియబల్లువానివనవలయున్
అనియుడినవచవడుమానుండు
౧౮౦ కలభాకధురాంత్రాంతారమరవింద
బంధుష్ఫ్యున్నింత తర్ధిఫావపంబు
దీర్ఘదంష్ట్రాభిష్ప్ దేజతల్లుమవాగి
సింహామష్ఠానివసింబియుండు
దానికిమృదాభిధానజంబుకమొకం
డవారవాంబాష్పఫ్యవములానవర్
నప్పకాండాపవాలమురిగినపవర్ణను
వరాలతేస్వర్ణప్ఫమష్కిరోగ
౧౮౧ మస్ఫిగాతరవేదనాపంపమానమగుచు
వెగ్గలంబగుష్ఠితభోవియుగ్గజారి
కారలువాహోస్థనలమురుపాస్పప్పు
భోరగిలబడునిష్ఠారుపులునిగుర్తు
౧౮౨ యూరితిరడుపునుప్పిం
పూర్వాకైయుడికిగోడుపడుచుమశండాం
లారిరొయికనాడునిజర
నిఙ్గారపసంఘుటపఘుటవంగ్రసంగానిపలికెన్
౧౮౩ తనదెసమాంచినాథవరదాఘుటపాఠపాంతభరాంబిరిం
జనియుతగోపనంబమరజంపికకరయు వృద్ధిలోపలం
గనుగానవైనగర్ధభమమ్మరిందనారాయుగ్ధోంబవెప్పియు
న్నిలుఘటపాసిభోజ్జరివిచేరానియుండెడుజెవితంబులన్
౧౮౪ తడనినభంతుపామ్మనితప్పిరగాంబులనమ్మదంబునం
బడివడిపేబియుప్పునికిబాల్పరిదాంబుకమేనియెయుక్కుల్లో
గడుప్రేశమైనదానిసిగర్ధభమలుంగనిచేరియుష్ణనుం
బడలిలిలాలరాసభభుళంబగునారెరుగింపవేయునన్

లతర్ణ్
పాదపంబు
బాష్పనిప
నేపు
లతనసద్మ
బగు
లంకేర్ధ్యతిజారి
గనియుష్ణానియమెన్
...లుపుపాసపైాచవదిచే
నజతుప్పై
బడియుటలే
యునన్

గర్దభంబు జంబుకంబునకి ట్లనియె
౯౫౫ చాపలవానికి భీనమే
నైకరేపలవయాంసి తెఖ్యానాప్తరావధి
[illegible]
బ్రీహ్రతిమెన్నాతునెఝ్లు బికటోయుంద్రన్
౯౫౬ కానుకానినపాపకర్ముడు
తనునావారాదివిధులదనుపడుమయం
బునవిడువాలుగఝ్తం
మనుపయుకత్త్రెయయుగాదువంద్రిర్మునష్టం
౯౫౭ వేంను శొందుగాదువేదమయయునొంప్రమర్తం
బ్రైనవాని చేతిపేను చందప్తైతినంచునం
ప్రాణనంబుతోడనున్నానాత్త్రేనినెయ్యుఖుం
గానరావనంబు జంబుధానిపిట్లనుట్
౯౫౮ ఱాలుగుంయవిగాపుచిక్కెవిగాపు గదర్భముల్లైన
కేలయిప్రిధినె ప్రేదేగ్రశయుంపవాందమురమ్మమ
త్రేశకానవశాంప్రలంబులగ్రెడసల్లగమత్త్రవేన్లే
బాలఘృత్తిమవాలునేపునవాక్రివాత్త్రేగాపకులు
౯౫౯ అనిచిప్పులుగులుపపలుపల
మనమూరించుపయుతేరిమునబునద్రినం
బునమనివిప్లమునిఖర
మనీరియెంజైనరభడిమవాపవిపరిగాన్
౯౬౦ అర్కిగినపరిచితపయుం
ఖరమయంఖరమయంవిమఘ్నబలగర్దభకే
ఖరమయంఖరవిమఖరమయం
వారివాక్యంబెట్టైనరయుష్టయుకముననీ

— నవయు
— కలువిమా
— వాన్నెక్న్న(వి)వాతుష
— క్రోతిమె నె ప్రేతు — యుయుర్
— మద్విర్థి
[illegible]
— చిగావి
— వాంకి
— ఆనిచిప్పులుగు
— మునయుంబై
— అకిగిని
— మునంమరవి

పంచతంత్రి ... ౭౮

౨౭౧ (వ్రాతి) గిరి సరి యుధాని పైబడి
తరివంలాంభవపులేమిరాన్వద్భ్రుబంకే
ఘైనరువంగదిశిననతెంర
గరిగిఖరంబదిరిబిరిగియెగుచునుంత్రక్

౨౭౨ ఘనుకెత్తుభ్రరున్నగాంధ
గనుగాని శింపాంబులలిపెఘుపుని తోడ
చనుఖ్యరముతరుఘుపానా
తనువునవడివెదుతెమ్ముదగ్గరజాంర్క

౨౭౩ ఘనువునన్నక్కారెంరుని జంబుపేవుప్పుడు గర్దభంబుజా
రనరిని యాలపొ యుద్ధసత్తి పసనంబులు మొం వపసుగ్రసం
వనరగవేద్రయురాన్నెడెసు వ్రేళ్లు యువంయుమబుద్ధురిత్రీరం
బునగానముప్రవిళ్ళు గడమొంపలి మన్నన నేపుత్తాలకో
రమ్మనిన గర్దభంబు జంబుకంబున కిట్లనియె

౨౭౪ కేసరి వధమున్నగను
జైసినన గవెంకె మొరిగివె విరాండాసం
త్రాసముననాలగిప్పలి
గాసి విప్రాణములు తీపుగాం దొంప్రిరికిన్

౨౭౫ నాంచిని ఫుంపుపుండు నుతగ
వాంపెరపెగనధ్రిప్రుదబ్బివాండానినుసం
బాంవించుపుపక్షారయుం
గాంవమ్మ్రుంయుర్యంయుకెలక వవళమంధక్

౨౭౬ తవతవప్రా తక్రాత్త యుగుపంజని యుంచెరని పసనేడుర
పవుప యుముమిమ్ము బిరాంక్షురన్నవంత యునేదియుదికాంకనేలర
వ్రు పసరబిప్పుడంచు చనునఖ్యరపయుంమరలించి తెల్పిసా
రవగుగామెర్ల నప్పుప్పు గరాంక్షపంబునచెప్పచెప్పినన్

౨౭౭ భరమకరమునగ్గ తుంవగరబిరబి

-- కేసరి
-- సారువం -- త
-- స్త్రీరు
-- రజిరన్
-- యురుదుఖరాంవ
-- సెపళ్లు
-- కంఠసు
-- వాంపెరపగ
-- టయుందు
-- చెదునే
-- యుముపయ్యాపారిచనవం

[illegible]

- శ్రీ తిప్పవేమ - - - ౯
- పేటలు - - విజయదుగా
- మరిగా
- ముద్దిష్టు
- చిత్రచిత్ర
- బగుటికి
- మాసించె
- నలా వైజ్ఞ
- వృక్షించివ
- నప్రధు
- వనిస్సెల
- శ్రీకల్యాణ
- నుదిగిల్లి
- దువాళ్
- లడా-కినవ్వరమ

నప్రసన్నరజోరి మండాలవైరి
గర్భధ్వమునప్పుడే భించి కర్ణోద్వారంబు
మదయుదారంబ్బోద మునదిప్పుమొాపనకా
చేసునలయుమ్ము జలంబులానివప్పేద నవచెప్పి యందియుడుగా
మరుగానరినా
౩౯౮ బ్రహ్మశరధుమప్పుగాాగాప్పలగుదంత
మంతసంఘంబులప్రభ్వేప్పి
ప్పగభూాతన్వరాన్న్మిశ్వదయుంబుచేధించి
యిదియునపస్ప్రింబనియెంరిగాంచె
యంతపరంవాంవయుశంవాంవసాంసించె భ్రష్కింప
నతాప్పెజ్ఞమప్పేప్పునసునచంతాన
భప్పింబి పరిశుద్ధుపగిదినూారకెయుండె
నప్పుడుపంతిరవమరుగుదెంచి
౩౯౯ గాననలయునొాత్మధింబుదెవ్వనిన గాంచ
నాసరుతేపదిబ్భైనొాపంబిప్పెరి
గర్భభాాంర మునతేదుగనద్వారదయు
మదియునవిగిననిప్పులపదియువప్పె
౪౦౦ అనినప్రత్త్రకీష్ణాడుమాాఫులుయుధా
ధిగపరింబియుదల్పుతెరువుతేమ
నుడిగినేసరియుాారమండెనప్పావంబ
పమువువాంపపపవాప్పేమలునవిప్పు
గవాంనమండపనాప్పెప్పెవృరిమరియునే
తెంపెదుప్పెన్నధితప్పెరదప్పెరి
పెరితద్భుంత్రిలబ్ధానగ్నినఖ్యరమగా
దలపమనప్పెనిపరిమమ్ఖుండు
౪౦౧ పలుకనెమియునసనప్పులపెరుండు

- . నిద్రిప్పపేలు — — కి
- . పేటలి - . దియుదుగా
- . మతగా
- . మువిప్పు
- . ఛి(ప్ర)చ్చి
- . బగుటెరి
- . పాాసించె
- . నతాప్పెజ్ఞ
- . భక్షింబిప
- . నప్పుడు
- . పనిప్పెల
- . ప్రకటుగా
- . నుడిగిగి
- . దువాప్పె
- . లడాాకినఖరమ

౹ లబ్ధనాశ వృద్ధాం ఛాంతలఘుగుణేత
రాంవిలపిష్టాంసదేరనేరాంనిచనియు
నద్భుతతృరతోదనిల్లాంవిఛాంద
౬౦౨ అనివిష్ణుశపుర్ణాంధర
మునజిష్ణునరాంఛసుతులుష్ఠుదమునగురునిం — ఉపుడి
గనంగానిపంచమ్మేతంత్రం — చిమతం
బనఘాంమాంతోదజిఘుమనిరుడుగుఃయుఛ్ — ధ్రాష్టవ — విభూన్వ
౬౦౩ అతిత్రీధ్వేవెరాంపాంభకేనతదివ్వేపాన్నేపాంనిరూన్నేజీవ — కృతు
ప్రవేంపాం జోచితపాంధవర్థితపయుష్ఠంవృద్ధపున్నేపాతా
యుతనాంధ్వేష్ణిజగతియుంభ్రరగావిధ్వేదక్షేతంష్ణుంతరే — దాపోప
తేతపీతాంబరత్రేతింధాంరగాశుగాంధివ్నేధినివర్వేప్రేగా — ముక్తమ
౬౦౪ అద్వైతఘరమున్రైమవే
పాంధపకేసలాంరుపాంనపదయుగనాంనే
వేదశిరఃపేసవపా
నాంధవేపాంరదేనజనమందారా

౬౦౫ ౧ పాంరిమునుఖసురఘాంజేన్నే ప్రపాంధాంబుజాతా — వాంతరతధాంమప్రాంతి
౨ పరవాతగేతధాంష్ణుప్రాంత యున్వరిఖాంతా — పరుషతరవిలాంకప్రాంశుధూంతాంరిబాంతా
౩ చరణాశరణారణ్యాజాంగరాన్లేపచేతా
౬౦౬ ఇతిశ్రీవెంకటనాంధకరుణాలబ్ధసరసనాంతాన్నేనిష్టనవి — ప్రాది
తాంవిలాంససపలసుకవిస్తుతిభాంష్టసోల్లాసరాంజసులపాం
తాంవాంరపద్నేశ్నేరేరమ్మగానేతిశాంప్రేపాంర్గపరిత్రేమగా — తప్రపాంరరప
౬౦౭ త్రైర్వనసారాన్నేరంధ్రేప్రేతేప్రేతపద్నేతరాంజనంపాంరనిస్పదేయ — భూంధార
త్రైబంధనిపాంభోజభూంధాంరసుధాంమధురభాంరతీసనా
ధి వెంకటనాంధప్రేజేతంజైనపంచతంత్రంబునలబ్ధనాశనంబ — ధి
న్నదిసంపూర్ణాంశుభమస్తు శ్రీశ్రీశ్రీ
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
శుభమస్తు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

పిపాంప

పంచతంత్రం ... శ్రీ ... సమాప్తోయం గ్రంథః

శ్రీ

శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీశారదాంబాయనమః

1 శ్రీవాసము గలిచ్యుతనయా
వేదాంతవేదవిదుత్తమ భూమిత
వాన్యదాసహాయాస్ఫూర్తి
వేద్యత్వత్వవిమదమము బ్రహ్మవారి వారనా
దేవాన్వయపంచమంత్రం ... మంధీమతిశా (స్త్రా) మమవిష్ణుండు
విష్ణుశర్ముండు సుదర్శనపమారులకిచ్చిరి
అపరత్రితంబరార్థము
సుపరక్షిత మధ్యమతం బుబుద్ధిరి
రక్షపరక్షిత విధిగాదా
యెట్టపతాపము బ్రహ్మతి యువతిపతికిన్

3 ఫనావినిరాజపమారప
లాపిపనిజూ విగురు వరాచేవిమలవిం
ద్రవెలయుగనేప ధిజటె
వాన్యవేదువ ననిపవారిపతిష్ణనియెన్

4 గాండదేశంబున గలదాంగమ్మేనిన

— సమాప్తః

— దేవా ... విష్ణుశర్మ పండితా ... నపంచమతంత్ర
మా ... ధీమతిశా (స్త్రా) మర్మంత

— వి (ఫ)

— మా వేదునని నివా

— గమా బ్రాన

పంచతంత్రి ... ౭౬

జడుడు విష్ణుడు దేవశర్మయనఁగ
నతఁడుశిష్యుండౌ స్వసుతద్రవ్యాన్నశిష్టైనాడ
బెంపొందుపలవన్నె బెండ్లాడు రెచ్చె
సంతుతెపలశరజ్జులజలాశవనరాయి
కన్నరాతిదికినుండుగన్నగుంటి
వెరగుచుపురగంపునెవ్వేరెత్తవులు
జేప్పించిఁతలుజేసిరానుడు
౨ సతులగనిపెంపుగరితలజూచిరేది
యెవ్వరుప్పుదెండుపన్నిపులుండి
పంతగాలంబుప్రాయినగాడ్డువీని
స్మరింతిజితవేమసుమగభర్గభర్తమవ్వె
౪ ప్రేంసరబకిసెవిష్టువులసంచరవించె
పలసాంరెపేలఫలసయుగవి
బుద్ధిపుప్పభిప్యగాంబునసునప్పిపులునార
రప్పిపాంవేనవనరప్పిసెసె
రాశిమగురుసవాగపులపాంఘవుత్తైన్నె
రాశేంబునపుభాపృగప్పనడువు
నిత్రారతిప్రీతినేత్తంబులసుగన్నె
ఘురిపెంబువుంగరమాసలెత్తె
౩ వరువిరాంపారరసంఖ్యులనత్త్రగించె
మధురరుచులసనెదుర్జైవాంనసంబు
నిర్భరశాంతినదలనెళవునారు
నప్పుదంగెప్పగపుదీరజిప్పుయిరుసు
౫ యాలక్షణమలశీలం
జాలప్పైయున్నజాయసుగుగానిరాయిరంగ
వేలాంలప్పితప్రీతిం
బాపితనిజగోత్తసమితిబతియుప్పనియెంగ

-- జడుడు వి(ష)డు
-- వసుధాంత్ర
-- ప్పువీని
-- రాంతి
-- భేర
-- శప్పాల
-- ప్పికులుంరె
-- బాంపున
-- రాశ్యేంబు -- బాంపృగ
-- రతి(ప్రీ)
-- నప్పు
-- శీలల
-- లాంత్తైలై
-- లాంతీత

191

పంచ తంత్రి --- శ్రీ

దైవము గ్రహ గలదానవు
గాంధర్వ వైభవంబు విదెగాని తిరశా
కోవిదుడగుసంతుగని యుండు
గాంధర్వము బ్రతికించెగాని నాకనుమర్
మనోరథంబు త్రిప్పు వారలగుమ గనింగనిన గుమొగంబున
నేర్పు (వ) తిప్పెస్తనియుళ్లనయె
బహుళ మనోరథ శిష్యా
గవాననంబున జక్కి వెడలగాన నన్నిచూడ
స్వరానుడువినుసమూరజః
పితుంరగుసోమరశ్రీపితచందముననే
నావినిదివికినైపులా
దేవుండిట్లని యొసుగుబావతె యొప్పెప్పా
నవిపరధనాంతోజెపు
మాఘవినియుద నవిన బతికి మానినిబలికెన్
పలడుదాశాంకల్పమాంతలవును నన్నెర్థన్
సారశరత్తుడుసోమకుశర్మయునగ
నతనికినెనమంత్రి సుతుల్లందులోన(గ)
ప్ర(తు)ండుప్రత్తాక్షిప్తాత్రేణాథు
పడుపారశ్రీస్మప్రత్యాశ్రమయునస్మిన్
భూమినిజకుర్తివాంబున భుజించి
యొగసమృద్ధుపుట్టు పరతెలిచే గాని
వనివిజన(వ)దేశమున నివి
పుటముదల యుంపి గానిరునివిపంచ
బరపేశ యునించె యొరగేగాపాపెసునిపి
యున్నలకి మొదటి ధనవృద్ధి నైవరింతు
నని ముదురంతేత్తె మమ్ము నతడుదలవె

- - ము ప్రీతి
- - బునంబొట్లు
- - నాంఘుటు(ప)తిభేటుస్తనియు
- - నిడిబారె
- - పివా - - మశర్మపి
- - కివిపు
- - యెలగునా - - త్రైఅటులు
- - శాంకల్పభూం - - నత్తోర్థ
- - ముపి (త్రస్త)
- - (శా)ర్థము
- నిక్షరు
- - కర్త
- - లయుంపి
- - బరవిశయునించి యొరగగా
- - శ్రీ రుష్టులర - ప్రద్ధినై

పంచతంత్రీ ఆధి

1 అదనని సమ్మితమ్మెదని మ్మియొక వేంచె
గానికొంద గానకానిత్రానిన వంద
గానిత్రాని యిదగానువానిన వంద

నెఘంమొరంయం నినెడునది యిమను
నవియుగవానికి బుద్ధి నవియునేన

బవాలువత్సరములహ బవాలుసవా త్రెంబుత్తె
నెడెడెదువానిన్నిం యివిచి
సంతరించదత్తైనుశతవంధిళ్లేయన
కారెలచెధారగానిన చేల

వివిధాన్నైరు విత్రింతవేళ్ల వాలుచు
గాంగవాంమిక సప్తమలలో గడుపంచు
పంటకాలుచమ్మెపూర్చున పారధనము
ధనిమడనివారమెనుకడిచ్చు దనపువారి
దాత్రతనమరశి యిూత్రియ
కత్కారంయం బడిన వివేకసప్తి వలనం
గాత్మైరుగవిసుతునగనియా
బిత్తనివానారమెనక రపెకెనిడురున్
ఆయుపర్భుకుడార్శితగతి
వారియనపరివింతవయిస్టుడగు బొధింపం
సాయంతనమునిత్తే వారా
రావైయుత్రావునిష్ఠాముయుల్లాలహన్
వెరుగావనవంచనెడుంవాని
యిరుగుగయిమిచ్చివివివ ననూాలోత్రూ
సురుటిప్రత్రిత్రాసం
ధరవారితన యిమనుడవెళ్ళివురి యిూాలోవన్
ధినువులెతెంబిననేయ
ల్లైనంవడి త్రాకైత్రాక్కారత్తజామాంసె

గానియొంద గానకానిత్రెంనిన వంద
- నవియుగ
- వానివి
నెగడెదవానినస్త్రింయివివిచి
- నతవవిజెష్టెన
- బార
- వేళ్ల
పంటకాలు
- మరపియా త్రియ
కత్కారంయం బడిన
గాత్మైరుగరసు
ఆయుపర్భుకుడార్శిత
|
- వివి
- యిమిద్వైచి
- నము
- త్రాక్యైా

పంచవర్ణి — ఆశ్వ

శివవియస్త్రైలశోకను

ప్రముఖార్క

నీవే చంద్రవంశ్వరంబనే శివా నారాయణ

౧౦ అవివలువెలింబలగుడము

గావిత్రిప్పుడు వివృవంబుమలవతి యమునం

శైవయుద్ధనారాయణ(గీ)వా

మయనవప్రభుత్వంబువిప్లవములుగావ్వైవేర్

వస్తుయాంగోపాంచాల్లియుండనువిశ్వాంకవింపాలుండు

మనవ్యాసిదేవిమయానంధద్రాంభిపాలనఫలంబనిచెప్పియు

ప్రల్లాదాంకరేశుభైముదాంవ్ర్దెంబునంగుమాధరంగాంబి-

వంచమరివంబుపా

౧౨ ఆతుంటలేనిపమాంరుని

పాతురలలోనుంబివమార్తిపురుషునిరన్న

శ్రీత్రికేనియమంబిధరా

౧౩ శ్రీతునివారిజేజనవర్థివాయునవరిగెద్

ఆలోపెంపుడునరులము

వాలమునపగాంపుజమ్లు(గా)వ్యాకుమికే

తాంశిలధమునవుజవిరెంం

గాంలోరగవుప్రదుబిలమునువెలువడుబుర్

౧౪ అలభూమిసురధనాంభవ

దేవిమంబునబరవనాంజీత(ప్రో)ధనము

వులఘైనవులముబిలువం

బలువాహ్రీంగరబిశ్రీంచిపారగవైవేర్

౧౫ ఆసమయంబునంవుబాసుగా(గీ)దిపుత్రులుదలంచిగాంధ్రసం

(త్రాణ)మువేశిలోనిమిచి(ప)ష్కరవ్యసమునంద్యాంబియు

లాంసరసంబెలర్పనవులంబుధకీ(స్ర)వకీ(స్ర)వలసం

భానితవ(స్ర)ష్టైయెదురుబల్లిపరాజ్ఞముఅరానంనివబీర్

- చెనిసుపానుకానస్

- వంబ

- చూర్ణ - విఫలాలు

- నది - రాజ్య్వపా

- ధరి - పామార్త్యంబు

- సునిబిరమార్తి

- రోజు జనన

- (బా) వస్త్యాలుతనిచే

వి సం ౧
సంఖ్య

తని - బరవనాజిత

బలువాపంగరబి. (త్రు)ంబి

(త్రా)సవము - లోగియుతి

- చెలరపు - (స్ర)వద(స్ర)

- ఉపంవర

పంచతంత్రి ... శ్రీ

౨౭ ౧ శ్రీవంటభుజంగ ప్రస్తుత జపంప విదిప్రవలు ఖంబునంమవ్వే
నవలలము ఖ్యాలిభోగాసురుడనాంవాంతిజైతేవతి విశ్వాస్త్రి
యెలుగడ నిష్ట నిప్పాని యుండిపరంపర తేరనిష్ఠుర
ప్రవరసమాష్టి వారి యుసుగాంధునకేశవశుంఠగాంభునే
తప్పుదుడతప్పుం వదనము
చెప్పిన చెప్పెడు నరకృపసిరెంబైనా
౨౮ వప్పులగలుపౌంవెనలిగిన
యిప్పాపనిధిని తేన యిల్లితమునవని
నతిమాంపవిరోరవని
౨౯ తప్పుమదగ్గరుగాంబియుండ బూంబినిది
స్థితివచ్చునెనాంపుష్టిత
వంతిగూంలం నవలలముచతమాంకాంవతికిని
౩౦ ఆనిపిస్పులజె పురుగ్
లానలగుండంజెత్రి విసరికాన్ని నవెరిపం
గసుగ్గుడ్లుపెడరిసెప్పిం
బనిచి యెంపెంబాంవసులమంత్రపాంగాపు విడవెం
౩౧ నపులముజంపిపొ యుసదనంబునభూంవింపురుండుగజ్ఞానం
చిరిలిమున్టుంగుపాంసుపునచెప్పెమపోరి యుష్ణప్రతిరుం
బాపభూజంగభ్రంగములబ్రాంతములంగనిరిఫ్టిపో యురు
బంపినిఘశెతింగ త్రివద్దిం చియదయాంవసుతో యెనుంత్రములు
౩౨ ఆని యొయురస్తాదనంబు చేసుకానుచుబ్రాపాగుంతస్నెసనంబున
శోధనంబుశాం యుండాడంగెవక్కలపలంబు నేరు వబ్రుయెనింబు
యెయునిరింజెసి యుంపిప్పెంచి యాంగ్లినేని యుంట్రుదు యుశబిపి
డబబుగ్గీపాంబునపువజిపాంసెప్పె రునాంలోరించి
ప్రతిబ్బంటరైనపాంపె
౩౩ ప్రతిదివిడుంత్రమ చెంపగాంజిలుచెం
పుడునపులమేలపాశిళెం
తెడ యిరువనిపే బూశిపదవజె పుమునభూం

- చీతి
యెయుకగడెసేళు
- వశం బుతెంధుతగ్
- చంపెం
- ధుగురకు
- చారి
- కేన
- దగ్గర - బూంచినవేదు
- మగాంగు - సెవుళ్ళుక
ప్రాంతముసంగని
- జెసితింగలపడించి - శాంయునుత్రు
ఆనియురసాందరుంబుదేసి - దుష్మె
- జెంరుం - పుష్టినోంతు
నునికిం - ంరూంకర్ణెంచి యరూం పున్నెని యదవి
కడిఖండ
- బెంపగాం
- పొలిసెం
దడ - వేయుతె

పంచతంత్రి ..... ఆశ్వ

33 నా వివిధా వర్గముం దనియెన సత్య(బ)యుక్తమెలప్పి పట్టుటం
గావి విజెత్తు పట్టనిలు గాళ్ళగనెవయ బోవనేసునా
లోవివరంబు పానివృత్తి గలోచనమునంగి సనిక్కి శారర
37 త్వావిధి హాప్ప నెవ్వరబిజాంరి విమందిరవాం ప్వాభూాంబికిన్
మంగికెనిమన్న యోగము
నంగరలకారావి యురుండె నందనునా లో
నంగాల నత్తేమురుదే
రంగని భవభిన్నప(త్రి)రన్నా బుద్ధిన్
34 35 తెలగా రిపెనరక్తి భుంజగ
జ్వాలద(స్రు) రసాంత్రి రక్త వదనము తోడ్డ
ఫ్రౌలపెదురు వబ్రినపులము
36 కలకంఠి పెనగదాగ్గా గెరాళ్ళం(ప్రే)షణ్
అప్పుడుపన్నగ రక్తశ్రీ రహానసంబు
బత్తిర త్తెంబు గనిగుండె బగిలి వెరబి
తనయుని జీర్ణంబెనిక యేయుంతాన్ని యనుము
37 38 మవిదలగుడాంభివాంతిదని యుసురుంగాంయి
యోంయు గ్రాపుంబె విలు
బాంయుని శాంవరంచ గాంపాంరుదనే యుం
బాంయన యేంత్తుబు జెప్పిన
30 నాంయుభని భయం నఖిన్నగ్గాను మాంప్రీత్నెన్
31 మాంప్రేని యురుప్పటేలమ(రతాంస)తేరిదిదేసలు నిలవ్వంగంబులు
ప్రాంగని జీర్ణంపెక వెదలంగా యుపాంపనలుగలవాంరిక నిగ్గ
లపాంయక కత్తెయు బినుహులురులగద్దదస్వరంబున బింబాంధరి
37 40 మగనికిక్షన్ని యెను
కలదాయుమువెము గల
తెరియుకనెంత జేకెవివిమాంజ్రుదవె
ఫలలాంకనుడపె పలుబదు

— మెలర్పవట్టుటం

మంగిరయు నంవంద్రి

— సర్ప
— బియరుపు(త్ర)
— సరకి
జ్వాలద(స్రు)రసాంతిరక్తు - తోడ

— దాడగి
— సిత్రా
బ(బ్రి) — సైగిలి
— నిశ్చింబి నికనేయు
— దాని
యురు

— కిఖిన్నదాం మాంప్రీత్నెన్
మాంప్రీని — కందరుదాంకేలిచేడసలు నిలవ్వంగంబుల
— నిశ్చింపక

— శేసితివి
పలలా

పంచతంత్రి ... శ్రీ

1 పిలువదు వతెస్సెరగాంద వృనె షెకాంక్షుని
పెపరీక్షితె మెుసుక్ష్మ్యవు
మపరాత్పష్టంబుమరియు ప్పశ్రుతమునగో
రుపురుప్పుడునాపిమనిశ్రియు
నపరిమితాంపత్పురెతుత్ప్రైచెదిపొలిశ్వర్
అనిననిని భ్రాంసురుడుసతి
గనుగాని యెూవంశపాలిరాముంగరియే
పనిజేసిరచ్చెనిశధ
వినదిష్టంబుచెప్పవేనాకనుడుర్
అలఘుగవతిర్వైన యూక్షసేనిపతిషిప్పని చెప్పంబాగంగె
జడమతిభాన్ర్యయెుకసెపెనానివిదర్భునివిభుమండునాం
పదరగదర్శలఖి(సేడుపైంగిడుప్పై సేడు)దండిసుప్పులం
బదిరుదిపుత్రునాంబి(సేరసేం)బరలోకముజ్జేరెనంతలో
నదలదాగేంగెనాంపయుంకినారసిచన్నిదలేవిబాలుడుర్
పుష్పంబులు పర్ణంబులు
పట్టుడుత్తైవేడుత్తిగండవునుతలగా
బుప్పైనవల్లక్ష్యాలుండక
కష్టాయెవ్వారిజెరుపగానున్నాడో
యెంపనుండగూండదిప్పుడుగానిచని
గుంటప్పెనపుడుకుంటప్పెన
పెంపస్తైనప్పైబియుంటుకిజనుదెండ
నంగనక్షురుపొల్ల్లాలపించి
ఆయుడ్లనాలిగుంపుపు
లాయుమహుగానిరపదేరయ్యెమునునెలపవ
ల్ఫీయరుసిపేగినమదిలో
పాంయునితవింబెు(లైనిలువబడియుల్లనియెుగ్
పన్నెవారిపంకవారిగానప్రాణినాధుడుం

పులుచదువవె
కుపరీక్షితవుకుంద్రష్టవు
కుపరాత్పష్టంబు - కుశ్రుత

- పొలిదియుర్

అనిన - సతి

- జేసిచప్పెనిశధ
వినదిష్టంబుచెప్పవేనాకసుడుర్

జడగతి - విదర్భుని
- గదుపైగదుపైకానుదంతి
- పిదపంబర - సంతలో
- దాదంగె - చన్నిదలేవిబాలుడుర్

మంటు - దిప్పుడు
- పాదుకంటు

- గుప్పుట

- భీగంచెల్ల
ల్ఫీయుసిపేగినమదిలో

- పంకవారి - ప్రాణి

కాపిపుడు
పంగలవాడు

పంచతంత్రి ... అ కా

వలుస్నైరక్షి పానెపుకవియుండనెప్పుమెగుదుం
ఘుస్నుంబిస్మపరునేడువయాండుగాన్లత్ఫైస్నా
యుర్మ్లారవినిరియుంవుడేదివ్యుక్తినర్గ
౪౬ అరపానిగ్రపాంశాస్త్రిశేషనలదేవాంసాఖ్యత్రైలసం
పరగోంభ్రావజయుంత్రైపాలరవనిషత్రైసద్గాఘాన్మఖ్యాన్
పరుష్రప్రాప్తరిధ్రానసంభ్రమనితంబదీరితాలంబన
౪౭ జ్వరతంగస్నాయెయుండునాపనగరస్వామొయుల్బసాంబింబిన్
వనితపనిబూనివాంనిం
తనయునిశాబేనుమునిరానినదత్నుస్త్రైతంబె
మునిచెప్పవమ్మబిచ్చా
ధనుడుగణాపరుడుర్ధరతనయుండరెన్నన్
౪౮ త్రీవదాపనాండుదారి
రాత్రిసాలసియలసి దాస్తేనిమురుద్రైధ్రాతసాలసియెలశిదువాశ
యిరన్నైతలమునవనిదురింబియు

పవాంతేజాలాంభమూలమొనరలగనరెన్
౪౯ చేరితుర్గిరియుయాంమమునసెప్పిరలంగిసలోలసస్వరం
స్పారువాంభంగికెంజడలుభూతివల్లిశత్రైనేనిం
దారగతాంవీరాళ్ళమసినంయునమూంమసల్లస్వర్లుభ్రాల
చేరుబినేవగింపమొనసిద్ధుడువచ్చెసదాదరాంయుతిన్
౫౦ అనియునవాంకిరాంపతనయూంవినయూంరిగుగాంబుతరదునే
మునుఘులునేరంసాయంరులవూంటలయుండెపుత్రాంతత్రైనని
వనుగవరంషునప్పసాగాపతియుమునుంగనుపట్టుమునుంగిపం
౫౧ బనివాంరిదాని జంపులమదిభద్వైనిని ధిత్రియుమూర్తినెందవడున్
అనిధుల్లిబుమ్లెరానిధని
త్రైనితక్షాన్లితిరతులమురగమునుమం
వానిపైనమ్మెడరిగెన
వూనసములరంగిరాంపమునిమెల్లనియమున్
౫౨ మేలుకనివళిపగామిన్నిమేరనిచి

- తానుకంరవయుండనెప్లు

వలుస్నబిస్నలేరు

అరపాంస్న - క్షితిప

పరగాంభ్రా - ప్రైస్రాంవప్పుస్నఖర్

- నిర్గతాలంబన

జ్వరతర్ - స్వామిత

- బినుబుకానిన

- ధీరతరుధతదయ్యెర్

అత

ద్వాపు - ~~సెలని యలసి~~ రాత్రి సాలసియలసి

చరితురియు - సెప్పికలంగిసలాల్లసస్వరు

- కెంజడలు భూతివళత్రితమైనమేనని

- తావి - సలత్మశల(చ)ల్

- వచ్చెసదాదరాంరుతిన్

- చర్మ - మూర్తి

ఆనిధుల

- దరిగిన

చిస్న॥
వెరశ॥

కిరాయుడు॥
కర్ణుడు॥

ఋపగాకుడు॥
బత్రూకులలో
చైదవయుచూత
రాఘుపాప॥

పంచతంత్రి ... ఆశ్వ

తల్లి గారాలు జవభాషావతల్లి బలితే

శ్రీ వృద్ధి యవ్యందిరవయ్యిన నవికి వృష్ట్రగ్గ

వెఝ్ఝు మిష్టుడే కళ్యపులాంభింయుమనవ

౫౩ వలధువిలంబన మనన

ప్రతిశ్రీ భాంబవిని భ్రాసి పనభాసగంగు

గ్రుడుమ్మెగ్గలు నిదియవృధ

వలఘుమతిశ్రద్ధ విపెసన యుతగుతవయునవర్ల

౫౪ లక్ష్మీకరఘునవంనమయుంబగు

భాంకసినాపితుడు వచ్చినాంతోత్రవి

ప్రారంభమునవప్రాంజ్ఞవి

భ్రాంతాంకత్ప్రపటాకి త్రియుంబునువర్లే

౫౫ మేను ప్రాంగగపేంజర

సాంనంలనెగులగుడమేతుంరాని ప్రాంగాంబులి

ఖోనడవనె ఖ్యాయాంలే

దీన త్రిత యుంబు బహ్వానిధ్రితియమవర్లే

అలుగునను

౫౬ ఆనిభ్రులుబుద్ధిరానిధ్వని

ద్యూనాంపితుబుూంవివస్థిబుధాంర్థిలి వుర యుం

దీనాంరశతవరవిద్ధిమది

బూవిరకాంతూంపాంలమునబొమ్మనిపరిలే

౫౭ వెరగుజనింపన తెంరగువెంగరివుంగరిజాంవిముస్నవి

త్ర్యంగరియుంచుతేగియుతునేనుభ్రాంతినిభులీగరింతునం

చరిమురిగాంపవేపలగూంగి మున్నెరానియత్తెమువిరియం

గరిచడుంభనవ్వనాకత్రిత యాంగవునంబుగాంరగిని

౫౮ తిగి మునుతునిగురుగప్పిన

తిరభాంగాంరములనంగభీరితవిరిష్యాం

గవులుచనుదేరన్యాంరసి

తంరతురపొనాడినాంపితుడు చేసెతగి

పంచతంత్రి ... అశ్వ సమాప్తోన్నకారిపంత్రం ౧

తల్లిసాంరుజ - బలితే

నవ్య - వృద్ధగ్గ

- మిష్టుడ - లభిం

గులవృద్ధగుల

- మతింది

క్ష్మర

- పెంజర

- నగు

- సెట్టి

- బిపెరాం

- భులి

- ధాంర్థ్రవి

శతరమది

వెరగు - మున్నవి

- తేర - యుత్తమేంమి యుం

- గారగ

ఒకము

- చేసెతగ

2 Part

D.2677.B.

౫౮ లగుడంబున వసుధాకములు

పగిలిపడ(స్రే)రచ(భి)పరశన్నగన

మ్ముగురికమగురినిధి(వ్రే)రం

(...)రయు తెదవనినెరశైనస్రమ మెదడున్

అప్పు(డుస్రే)ప్పంబునకుపెరులాఁపాశారంభాన వీరక్ష్మాంబ

నగరరక్ష్మకులు

౬౦ పయురభసంబునం బాదివిపట్టి దురాంత్రరయిట్టివారినె

ఓయువశ జేశి చంప్రుపమనెవ్వి ధినవునపోబేవీరుని

క్షుటుల చరిత్రుల నన్నెలపు కొరరాపింతయు నెడవిధిపై

నపపపమప్రీ రంబెయుల గ్లైవ్వి ఘాయిది పోల దెంద్ర్వి డగ్గి

౬౧ నిపలలిఖితాష్మరంబులు

పుటులాంతాన్రి వసలదెసల గొరంబుగనుం ఖానబగ చటులం

బటులగతిజంపితేవని

పటమలుపొంగారధ్రా గతిచారంతర్

౬౨ అష్మరపనిపాడబడల

(బిత్తుల బిత్తుని) పాంధవులసరసబెట్టిభుజాప

తిప్పతిధునివిరిధరనప

కవ్వింతకాన్గులు భుజింపకేయపదిల్

౬౩ (శ్రీ) శమనశేఖపాంధముసబాంధవురభూష్టి యభీమరోషసం

ర సురగుమంధరాష్ట్రినపారజానెప్పుడు పెగ్గిరించిసం

(శ్రీమతి) శ్శేత కన్నెములపలుప్రపెట్టియు పేయుసునేలసర్వధు

ర్గశటిశలంబుచానివమదాంగణాలు ఖ్యాలి బాంధుస్తంప దల్

౬౪ వాంపునసేవసవాపితునపుంగొదుబోయినపాండవ(ప్రా)ణేశ్వరుండూ

రసుఖస్థితినుండిరనివిష్మశక్మంచుజాప్రినవినిపటిపధాకర్ణనంబునసుసు

రకృనపుమారులుబ్బిలెన్నేపైప్రాణేశ్వైతర(శ్రీ)నలపరింపుచుండిరి.

౬౫ సతతశ్రీ ప్రతికాంగదేవ్రామదయోహాఖాగధ (శ్రీమతి రత్నాస్థిదా రత్నాస్థిదా)

- చద్ది

మ్ముగురకమగురనిధి

- వైరసై

- కారంబానద్బిర

-- బాదివి

- చేసి - సోచ్చై

- వేరిపై

- విసలగానబగచటులం

- తేవని

- (గూ)ర

- బాదిబడ

బిత్తుల

- భుజింపకే

- కేయ - దురత్మయభీమరోషసం

భ్రశతర - సలుపు

దశలుగ - గుణాలుబ్బెల

- పాడవని(ప్రా)ణేశ్వరి(ప్రా)ణేశ్వరుండూ

- నుండిరని - రద్రాంకర్ణనంబునను

- పన్నమైపాన్నమై - నలరింపు

- (శ్రీ)మతి - అహా - రత్నాస్థిదా

పంచతంత్రి ... శ్రీ

మతఘంటారవయుక్తవారిభరసమృద్ధాయుత [illegible] యుక్త
నాతవెలుంగవాలచ్ఛిత్తిపత్తుర్గకాంపువాతగాంభ [illegible] వంగాళాంగన
శతవాంభుకరవాంభురాంనిలచలాంబరప్పాలలోల [illegible] లాంబరా
౬౬ వాంభవమణినూపురసంపూర్ణ
[illegible] విరణారుచిరాంగ్రిఖా
వాంభురఘసితపల్లవ
వాంభులమందారవాంధవవిభవాంనా
౬౭ త్రిపుర [illegible] వమానసచిరాంభిబిఫురా
విపుగాతరవిహారాంనిత్యసంతోషపూరా
ఇవవరణవిఘ్నాంరాన్న సత్వయుక్తాభిగమ్య
త్రిపుంతనువిలాసాంధిష్టధాన్యకవాసా
౬౮ ఈపెళి శ్రీవేంకటనాథవరుణాంలబ్ధసరసాంకొత్తనిత్తకవితా
విలాసనసకలసుకవిప్రశంసాంబాంషాలాసతాంజకలవాంరా
వారపత్త్రశక్తిరమణానిరశిరితనితశ [illegible] మాంర్గవరిత్రిమ
౬౯ గాధ్యక్షవరాన్నయుక్త [illegible] వారవాపుష్పితాంజమమాంరనిస్సవ
ఈయప్రబంధనిర్మాణభాజభూరాంధాంరసుధామధురభారతి
సనాథవేంకటనాధప్రణీతంబైనపంచతంత్రంబునన్నసమాప్తి
నారిక్తింబన్నదిసంపూర్ణం ॥ శుభమస్తు ॥ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

- తటుత్తారక - చిత్తేంబుష
- వృత్తిశరత్కాలవింబాంతరాంబరశ్రీను
- చావిరాకర - చతప్పురలోలాలకా
- న్యుక
శోభకర [illegible] ప్రపంచ

త్రిపురహరవరస్త్రీ - చిరాంధి
- వకారా
- చకారాన్న్య
- ధాన్యకర
ఇది

- రమణానీతి - నూర్ధ
- ధిక్కృతనవశారపల్లవపల్లవాంబ
- స్ఫురాంధార
- నంధిసవిరాంత్య
నారిక్తింబన్నదిసంపూర్ణం